
www.andhrajyothy.com
ఆంధ్రజ్యోతి
ANDHRAJYOTHY
ప్రకాశం
16
గురువారం 3, ఆగస్టు 2017



కలిసి మాట్లాడుకుందాం!


ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరై మాట్లాడుకున్న బలరాం, జనార్దన్

- జనార్దన్, బలరాం మాటామంతీ
- విభేదాలున్నాయని అంగీకారం
- ఒకరిపై ఒకరు చలోక్తులు, వ్యంగ్యాస్త్రాలు
- అద్దంకి విషయంపై కొద్దిసేపు చర్చ

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, ఒంగోలు

టీడీపీలో ఉత్తర, దక్షిణ ధ్రువాలుగా ముందుకు సాగుతున్న పార్టీ జిల్లా అధ్యక్షుడైన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, శాసన మండలి సభ్యుడు కరణం బలరాంల మధ్య మాటామాటా కలిసింది. తమ మధ్య అభిప్రాయభేదాలు ఉన్నది వాస్తవమేనని అంగీకరిస్తూనే

మిగతా 15వ పేజీలో

నీరు - ప్రగతి పురోగతి వివరాలు

2016-17	2017-18
పెండింగ్ పనులు : 1295	మంజూరైన పనులు : 2576
పనుల విలువ : రూ. 78.86కోట్లు	విలువ : రూ. 211.02 కోట్లు
ఇప్పటి వరకు పూర్తయినవి : 651	పూర్తయినవి : 372
పురోగతిలో ఉన్నవి : 332	పురోగతిలో ఉన్నవి : 908
ఇంకా ప్రారంభం కానివి : 312	ఇంకా ప్రారంభం కానివి : 1506
జరిగిన పనుల విలువ : రూ. 52.72 కోట్లు	జరిగిన పనుల విలువ : రూ 61.89 కోట్లు

నీరు - ప్రగతి నీరసం

- మట్టి పనులకే పరిమితం
- చెక్‌డ్యాంల నిర్మాణాలపై కొరవడిన ఆసక్తి
- పర్యవేక్షించే అధికారులు కరువు
- కనిపించని విద్యార్థుల భాగస్వామ్యం
- వర్షాలు కురిస్తే పనులకు ఆటంకం

15 లో

రాష్ట్ర ప్రభుత్వం జల సంరక్షణలో భాగంగా చేపట్టిన 'నీరు-ప్రగతి' జిల్లాలో నీరసించిపోయింది. కార్యక్రమాన్ని పర్యవేక్షించే అధికారులు ఒకరి తర్వాత ఒకరు బదిలీ కావడం, వారి స్థానాల్లో ప్రభుత్వం కొత్తవారిని నియమించకపోవడం, క్షేత్ర స్థాయిలో సిబ్బంది కదలకపోవడం ఈ పరిస్థితికి కారణమైంది. కొన్ని చోట్ల అరకొరగా ప్రారంభించినప్పటికీ వాటిలో మట్టి పనులే అధికంగా ఉన్నాయి. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా పేర్కొన్న చెక్‌డ్యాంల నిర్మాణాలు ముందుకు కదలడం లేదు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవక ఈ పనులు చేపట్టేందుకు వాతావరణం అనుకూలించినప్పటికీ పనుల్లో ఆశించిన పురోగతి కరువైంది.



కాలరెగరేస్తే తాటతీస్తా!



ఆంధ్రజ్యోతి ప్రతినిధి, ఒంగోలు

'పోలీసు స్టేషన్ అంటే ప్రజలకు భయం పోవాలి. పోలీసులపై వారికి గౌరవం పెరగాలి. ఎంతటి రాజకీయ విపత్కర పరిస్థితుల్లో అయినా శాంతిభద్రతలు పరిరక్షింపబడాలి. బెట్టింగ్‌లు, బెల్ట్ షాపులు, ఇతర అసాంఘిక కార్యకలాపాలన్నింటికీ ఫుల్‌స్టాప్ పడాలి. అదే నా లక్ష్యం' అని ఎస్పీ బూసారపు సత్య ఏసుబాబు చెప్పారు. అందుకు ప్రతి పోలీసు కంకణబద్ధుడు కావాలంటే అతని సంక్షేమాన్ని, స్వేచ్ఛను కాపాడాల్సి ఉందన్నారు. ప్రస్తుతం తాను అదే చేస్తున్నానన్నారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోనని, అసాంఘిక శక్తులు బయటకు వస్తే భరతం పడతానని

మిగతా 15వ పేజీలో

- అసాంఘిక శక్తుల పీచమణుస్తా
- ప్రజలకు చేరువగా పోలీసులు
- సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూనే పనితీరు మెరుగు
- విధిగా వారాంతపు సెలవులు
- అవినీతి రహిత పోలీసింగ్ లక్ష్యం
- చోరీల నివారణకు గస్తీ పెంపు
- ఆంధ్రజ్యోతితో ఎస్పీ ఏసుబాబు



కిక్కే.. కిక్కు..

జిల్లాలో మద్యం అమ్మకాల జోరు కొనసాగుతోంది. నూతన ఎక్సైజ్ విధానంలోనూ ఏమాత్రం కిక్కు తగ్గలేదు. 'గొలుసు' తీసినా, జాతీయ రహదారి నిబంధనలతో షాపులు మార్చినా, సమయపాలన కచ్చితంగా అమలు చేస్తున్నా లిక్కర్ వ్యాపారంపై ప్రభావం చూపలేదు. జూలైలో 85 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయి. ఇది గత ఏడాది జూలైతో పోల్చి చూస్తే రూ. 14 కోట్లు అదనం.

- గొలుసు తీసినా తగ్గని మద్యం విక్రయాల జోరు
- జూలైలో రూ. 85 కోట్ల వ్యాపారం
- గత ఏడాది కన్నా రూ. 14 కోట్లు అదనం

6 లో

ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్



కేంద్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబరు 9వ తేదీన ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చింది. ప్రతి నెల 9వ తేదీన ప్రాథమిక, సామా జిక ఆరోగ్య కేంద్రాల్లో గర్భిణులకు వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. సమస్యాత్మకంగా ఉన్న వారిని గు ర్తించి వారికి మెరుగైన వైద్యసేవలు అందించేందుకు జిల్లా వైద్యశాలలకు సిఫార్సు చేస్తారు. శిశువు ఆరోగ్య పరిస్థితి తెలు సుకునేందుకు పరీక్షించే అల్ట్రా స్కానింగ్ వంటి సదుపాయాన్ని ఉచితంగా అంది స్తు న్నారు. ఒక్క సింగరాయకొండలోని ఉన్నత శ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి నెలా సరాసరిన 50 మంది గర్భిణులు వైద్యసే వలు పొందుతున్నారు. ఇప్పటి వరకు 486 మం ది వైద్యసేవలు పొందినట్లు గణాంకాలున్నాయి. ఈ లెక్కన జిల్లాలో వీరి సంఖ్య వేలల్లో ఉంటుంది.

కడుపున నలుసు పడ్డ దగ్గర్నుంచి ప్రసవం, ఆ తర్వాత బిడ్డ ఎదుగుదల వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, రకరకాల ఉచిత వైద్య సేవలు కంటికి రెప్పలా కాచుకుంటున్నాయి. వీటికితోడు మరికొంత ఆర్థిక ప్రోత్సాహమూ అందిస్తున్నాయి. సంపూర్ణ ఆరోగ్య సమాజం ఆవిష్కరణే లక్ష్యంగా తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఏ ఒక్క పేద మహిళ అనారోగ్యంతో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నాయి. ఈ రెండేళ్ల కాలంలో జిల్లాలోని చాలా ప్రభుత్వాసుపత్రుల్లో పెరిగిన ఓపీల సంఖ్యే అందుకు నిదర్శనం. గతంతో పోలిస్తే ప్రభుత్వ డాక్టర్లలోనూ సేవాభావం పెరుగుతుండడం ముదావహం.

తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్(102 వాహనం)



గతంలో ప్రభుత్వాసుపత్రిలో కాన్పు అయ్యాక ఇంటికి చేరేందుకు నిరుపేదలు పలు ఇబ్బందులు పడేవారు. అందునా దూర ప్రాంతాల వెళ్లడానికి బాలింతలు పడే కష్టాలు వర్ణానాతీతం. వారి కష్టాన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం 2016 జనవరి నెల నుంచి తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాన్ని ప్రవేశపెట్టింది. బాలింతలు ఆసుపత్రి నుంచి ఇంటికి చేరేందుకు ఉచిత వాహన సౌకర్యాన్ని కల్పించింది. ఈ వాహనం అవసరమైన వారు 102 నంబర్‌కు ఫోన్ చేస్తే సిబ్బంది వైద్యశాల వద్దకే వచ్చి తల్లీబిడ్డను వారి నివాసానికి సురక్షితంగా తరలిస్తారు. సింగరాయకొండ పీహెచ్‌సీలో కాన్పు చేయించుకున్న 165 మంది బాలింతలను ఈ వాహనం ద్వారా వారి వారి స్వగృహాలకు తరలించారు.

- గర్భిణి దగ్గర్నుంచే అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం
- ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు
- ప్రసవానికి, ఆ తర్వాత బిడ్డతో ఇంటికెళ్లేందుకు ఉచిత వాహనాలు
- వారికి అవసరమైన వస్తు సామగ్రి కూడా ఉచితంగా పంపిణీ

పేద గర్భిణులు, బాలింతలు, శిశువులకు

కంటికి రెప్పలా ప్రభుత్వ పథకాలు, వైద్య సేవలు



బసవతారకం కిట్‌లోని వస్తువులు

సింగరాయకొండ : వైద్య, ఆరోగ్య రంగాలు ఎప్పటికప్పుడు కొత్తపుంతలు తొక్కుతున్న ఎక్కడో ఒక చోట మాతాశిశు మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. వీటిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలను అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రతి కాన్పు ప్రభుత్వాసుపత్రుల్లోనే జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. ప్రసవాలు చేయుంచుకున్న వారికి వివిధ ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. అంతేగాక గర్భిణి, బాలింతగా ఉన్న సమయంలో శిశు సంక్షేమశాఖకు చెందిన అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోష్టికాహార సరఫరా, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా వైద్య సేవలు, టీకాలు, ఆరోగ్య సిబ్బందిచే నిత్య పర్యవేక్షణ వంటి వాటితో పాటు ఆర్థిక ప్రయోజనాలు కలిస్తున్నారు. ఆ పథకాల నిర్వహణ, వాటి వివరాలేంటో చూద్దాం...

వైద్యసేవలు సద్వినియోగం చేసుకోవాలి

డాక్టరు పి.పద్మజ, డిప్యూటీ సివిల్ సర్జన్, ఉన్నత శేణి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, సింగరాయకొండ



ప్రభుత్వ వైద్యశాలల్లో కాన్పు సురక్షితంతో పాటు పలు ఆర్థిక ప్రయోజనాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. సుశిక్షితులైన సిబ్బంది నిరంతరం గర్భిణి, బాలింత, శిశువులకు వైద్యసేవలందిస్తారు.

పేదలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు కృషి

ఎస్.శ్రీనివాసులు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, ఉన్నత శ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సింగరాయకొండ



ప్రభుత్వాసుపత్రుల బలోపేతం చేసి త ద్వారా పేదలకు మెరుగైన ఉచిత సేవలు అందించేందుకే ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అర్హత కల్గిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం

అత్యవసర సేవల్లో 108 వాహనాలు

నెలలు నిండిన సమయంలో ప్రసవానికి రావాలనుకున్నా, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకు నేందుకు వైద్యులను సంప్రదించాలన్నా ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు 108 వాహనంతో సహా సిబ్బంది తక్షణం వారి ఇంటి ముందుకు వచ్చి వారిని సమీప వైద్యశాలలో చేర్పిస్తారు. ఇందుకు ఒక్క రూపాయి చెల్లిం చాల్సిన అవసరం లేదు. 108 వాహనంలోనూ అనుభవజ్ఞులైన వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. నొప్పులు అధికంగా ఉంటే వైద్యుల సలహా మేరకు వాహనంలోనే ప్రసవం చేయిస్తారు.

జననీ సురక్షిత యోజన

జననీ సురక్షిత యోజన కింద స ర్కారు వైద్యశాలలో ప్రసవం చేయిం చుకున్న వారికి ప్రోత్సాహకంగా రూ. 1000 నగదు ప్రభుత్వం అంద జేస్తుం ది. ఇటీవల ప్రధాని మోదీ ఈ మొత్తాన్ని రూ.6 వేలకు పెంచారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల కావాల్సి ఉంది.

ఎన్టీఆర్ బేబి కిట్లు

గర్భిణి ప్రసవించిన తరువాత శిశు వు ఆరోగ్య సంరక్షణకు కోసం రాష్ట్ర ప్ర భుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. దీనికోసం రూ.900 విలువ గల బేబి కి ట్లను ఉచితంగా పంపిణీ చేస్తుంది. ప్రభుత్వ వైద్యశాలలో కాన్పు అయ్యే వారికి మాత్రమే వీటిని అందిస్తుంది. ఈ పథకంలో భాగంగా సింగరాయ కొండ పీహెచ్‌సీ జన్మించిన 64 మంది కి శిశువులకు కిట్లు అందజేశారు.

బసవతారకం కిట్లు

ప్రభుత్వ వైద్యశాలల్లో జన్మనిచ్చే బాలింతలకు రూ.800 విలువ చేసే బసవతారకం కిట్లను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోంది. బిడ్డకు ఇచ్చే కిట్‌కు (ఎన్టీఆర్ బేబి కిట్)కు ఇది అదనం. ఈ కిట్‌లో రెండు నర్సింగ్ కవర్లు, 6 శానిటరీ న్యాప్‌కిన్స్ ప్యాకెట్లు, ఒక దుప్పటి, ఒక స్టీల్ ప్లాస్క్, తలకు చుట్టుకునే స్కార్ఫ్ ఉంటాయి. ఇవేకాకుండా కంగారూ మదర్‌కేర్ పేరుతో నవమాసాలు(9నెలలు) నిండకుండానే, తక్కువ బరువుతో పుట్టే శిశువుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక విధానాన్ని అవలంబించబోతుంది.

కాకర.. పోషకాల నిధి

రక్తపోటు, కంటి సమస్యల నివారిణి

మధుమేహం, మొలలు, మలబద్ధకానికి విరుగుడు

అద్దంకిటౌన్ : కాకరకాయ పట్టుకోగానే కొందరు 'వామ్మో చేదు' అంటూ ఠక్కీమని వదిలేస్తారు. మరికొందరు నచ్చకపోయినా ఆరోగ్యానికి మేలు చేస్తుందని అయిష్టంగానైనా తింటారు. దాని విలువ తెలిసిన వారు ఇష్టంగా ఆరగిస్తారు. పోషకాలు, ఔషధగుణాలు మెండుగా ఉన్న కాకర రక్తపోటు, కంటి సమస్యలను నివారిస్తుంది. మధుమేహం, మొలలు, మలబద్ధకాన్ని అరికడుతుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించేందుకు దోహదపడుతుంది. జీర్ణక్రియ మెరుగు పరచి చర్మ వ్యాధులను దూరం చేస్తుంది. ఒకప్పుడు పల్లెలో ప్రతి ఇంటి పెరట్లో కాకరకాయ తీగలతో పొదలు ఉండేవి. వాటికి ప్రత్యేకంగా పందిరి వేసి మరి పెంచేవారు. కాకరకాయ పుట్టింది మనదేశంలోనైనా దానిలోని విశేష గుణాలు తెలిశాక ఇతర దేశాల్లోనూ సాగు చేస్తుండడం గమనార్హం.



కాకరకాయతో లాభాలు ఇవే

- కాకరకాయలో విటమిన్ ఏ, బీ1, బీ2, సీ ఉంటాయి. అంతేగాక కాల్షియం, ఐరన్, పొటాషియం, కాపర్ లభిస్తాయి. ఆయుర్వేద వైద్య శాస్త్రంలో కఫదోష నివారిణిగా కాకరకాయకు మంచి గుర్తింపు ఉంది.
- రక్త కణజాలాలన్ని శుభ్రపరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాలేయాన్ని ఉత్తేజపరుస్తుంది. చర్మంపైనా మంచి ప్రభావం చూపుతుంది.
- ఆకలిని పెంచే శక్తి కాకరకు ఉంది. ఉదరానికి మంచిది. శరీరంలోని చిన్న చిన్న వాపులను తగ్గించి అంతర్గత గాయాలను మాన్పుతుంది.
- శరీరానికి పట్టిన అధిక నీటిని తొలగిస్తుంది. అధిక రక్తపోటు కంటి సమస్యలను, నాడీ సంబంధిత ఇబ్బందుల నుంచి దూరం చేస్తుంది. పిండి పదార్థాల జీర్ణంలో కలిగే మార్పులను సరిదిద్దుతుంది.
- రోగాల బారినపడకుండా కాపాడుతుంది. దీనిలో గ్లైకోసైడ్‌లు, ఫీనోలిక్స్, ఆల్కలాయిడ్స్, తైలాలు, ఫ్రీయాసీడ్స్, పాలిపెప్టైడ్‌లు 17 రకాల అమైనో ఆమ్లాలు లభిస్తాయి.
- మధుమేహ వ్యాధికి విరుగుడుకు కాకరను వాడతారు. అందులో ఉండే ఇన్సూలిన్ ప్రభావంతో రక్తం, మూత్రంలో చేరిన చక్కెర అధిక నిల్వలు తగ్గుతాయి. ఇందుకోసమైనా కాకరను ఆహారంలో తరచూ తీసుకోవాలి.
- మధుమేహం వ్యాధిగస్తులు ముందుగా రోజు పరగడుపున కాకరకాయ రసం తాగాలి. కాకర విత్తనాలను పొడి చేసి ఆహారంపై చల్లుకుని తినవచ్చు.
- లేత కాకారకాయ ఆకుల రసం మొలలు(పైల్స్)కి విరుగుడుగా పనిచేస్తుంది. రోజూ ఉదయం 3 చెంచాల తాజా కాకరకాయ రసాన్ని గ్లాసు మజ్జిగలో కలుపుకోని తాగాలి. ఇలా నెల రోజులు చేస్తే మొలలు తగ్గే అవకాశం ఉంది.
- కాకర వేర్లను మెత్తగా నూరి ముద్దగా చేసి మొలలపై రాస్తే ఉపశమనం ఉంటుంది. మొలల పదార్థానికి విరుగుడుగా పనిచేస్తుంది.
- కడుపులో గ్యాస్ రానివ్వకుండా కాకరకాయ దోహదపడుతుంది. అదనంగా చేరిన పసరు, రక్తంలోని మలినాలను తొలగిస్తుంది.
- రక్తపు గడ్డలు, దురదలు, గజ్జి, తామర, ఫంగస్ వ్యాధులన్నింటికీ కాకర మందుగా పని చేస్తుంది. కప్పు తాజా కాకర రసంలో చెంచాడు నిమ్మరసం కలుపుకుని రోజు పరగడుపున తాగితే చర్మవ్యాధులు తగ్గుతాయి.
- కాకర వేర్లను మెత్తగా నూరి ముద్ద చేసి చెంచాడు తేనేలో కలిపి రోజూ రాత్రి పూట తీసుకుంటే ఆస్తమా, జలుబు, శ్వాసనాళ ఇబ్బందులు తొలగిపోతాయి.

కాకరకాయ కూర



దర్శిలో 26 మద్యం బాటిళ్ల పట్టివేత


పోలీసులు స్వాధీనం చేసుకున్న మద్యం బాటిల్స్

దర్శి : దర్శి పట్టణంలోని వర్షిణి రెస్టారెంట్‌లో అక్రమంగా విక్రయిస్తున్న 26 మద్యం బాటిల్స్‌ను దర్శి పోలీసులు మంగళవారం రాత్రి పట్టుకున్నారు. కొన్ని రెస్టారెంట్‌లలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారం అందడంతో దర్శి ఎస్‌ఐ ఎం. సుబ్రమణ్యం సిబ్బందితో దాడి చేసి మద్యం బాటిల్స్‌ను పట్టుకున్నారు. నిర్వహకులపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడైనా అక్రమంగా మద్యం విక్రయాలు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామన్నారు. రెస్టారెంట్లలో అనుమతి లేకుండా మద్యం సరఫరా చేసే నిర్వహకులపై కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు కేవలం అనుమతి ఉన్న మద్యం షాపులో తప్ప మద్యం ఎక్కడ విక్రయించడం లేదా సేవించడం, సరఫరా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

మద్యం తాగిన ముగ్గురి అరెస్టు

మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ముగ్గురు వ్యక్తులను దర్శి పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. దర్శి పట్టణంలో గస్తీ నిర్వహణలో భాగంగా ఎస్‌ఐ ఎం. సుబ్రమణ్యం వాహన చోదకులను బ్రీతింగ్ మిషన్ ద్వారా తనిఖీ చేయగా మద్యం సేవించినట్లు నిర్ధారణ కావడంతో కేసు నమోదు చేశారు.

పులిపిరి ఆకు పసరుతో మటుమాయం

ప్రకాశం జిల్లా :
అందమైన శరీరంపై పులిపిర్లు వచ్చి ఎంతగానో చింతిస్తున్నారా? అయితే ఇప్పుడు ఆ దిగులు అవసరం లేదు అంటున్నాడు మన వడియార మల్లిఖార్జునుడు (సేవా రత్న అవార్డ్ గ్రహీత).



వైద్యానికి దారి తీసిన విధానం

గతంలో ఈ మల్లికార్జునరావు ఒక వైద్యుని దగ్గర సహాయకుడు. అతనికి పులిపిర్లు అధికంగా వుండేవి. సదరు వైద్యులను సంప్రదించినా ఫలితం లేదు కదా అవి ఇంకా వృద్ధిచెందేవి. తీరా శ్రీశైలం అడవులనందు ఎవరో వైద్యుడు ఈ పులిపిర్లకు వైద్యం అందిస్తున్నారు అని తెలిసింది. త్వరితగతిన అక్కడికి వెళ్లగా పులిపిర్లు మటుమాయం. ఆ క్షణం నుండి ఈ మల్లికార్జునుడు శ్రీశైలంలోని ఆ పులిపిర్ల వైద్యుని వెంటపడి తను కుదరదు అన్న వినకుండా అన్నిరకాలుగా ఈ వైద్యాన్ని అవపాసన పట్టించాడు. తన గురువుగారు తనువు చాలించాక ఇప్పుడు తన శిష్యుడైన ఈ మల్లి అదే వైద్యాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తన వైద్య సేవలు అందిస్తున్నాడు.

03, 04, తేదీల్లో ప్రకాశం జిల్లా, ఖజానా జ్యూవెల్లరి ఎదురుగా, తులసిరాం థియేటర్ ప్రక్కన, కర్నూల్ రోడ్, అన్నపూర్ణ ప్యాలెస్, ఒంగోలు నందు వైద్యం.
ఒక్క చిన్న పులిపిరికి కేవలం రూ.90/- మాత్రమే, పెద్దపులిపిరికి అదనం. ఉదయం 9.00 గం. నుండి సాయంత్రం 6 గం. వరకు ఈ వైద్యసేవలు అందించబడును. అపాయింట్‌మెంట్స్ కొరకు ఫోన్ నం.:**9849628485**ను సంప్రదించగలరు.

మల్లి చేతిలో దివ్యమైన మూలికలు సాధారణంగా 7 రకాలుగా కనిపించే ఈ పులిపిర్లు మనిషి శరీరంపై ఎక్కడైనా రావచ్చు. "హ్యూమన్ పాపిలోమా వైరస్" కారణం ద్వారా మరియు వంశపారంపర్యంగా కూడా ఈ పులిపిర్లు రావచ్చు. అయితే ఏ రకమైన పులిపిరినైనా సరే తను సేకరించిన పొడిని తడిపిన దూదితో పులిపిరిపై అద్ది మరుక్షణం కట్‌చేస్తాడు. అనంతరం అదే పొడిని మరలా తీసిన ప్రదేశంలో అద్దుతాడు. అంతే వైద్యం అయిపోయింది. తన 15 సం॥ల అనుభవంతో సామాన్యుల నుండి ప్రముఖులు కొన్ని వేల మంది ఈ వైద్య సేవలు పొందారు. ఈ వైద్యం మనకు అందుబాటులో వుండటం మనం గర్వించదగ్గ విషయం.

బేస్తవారపేటలో రెండు గృహాల్లో చోరీ

● **12 తులాల బంగారం, రూ.25వేలు చోరీ**

బేస్తవారపేట: బేస్తవారపేట గ్రామ పంచాయతీలోని ఇస్లాంపేటలో మంగళవారం రాత్రి రెండు గృహాల్లో దొంగలు పడి బంగారు ఆభరణాలు, నగదు దోచుకెళ్ళారు. వివారల్లోకి వేళ్ళితే ఇస్లాంపేటలోని షేక్.మాబువలి ఇంటిలోని వెనుక తలుపుకు రంధ్రం వేసి ఇంట్లోకి ప్రవేశించి పెట్టెలో దాచి వుంచిన 9తులాల బంగారు వివిధ ఆభరణాలు, రూ.10వేలు అపహరించారు. రెండు పెట్టెలు ఇంటిలో నుండి బయటకు తీసుకెళ్ళి అంకాళమ్మ వీధిలో ఒక పెట్టెను పగలగొట్టి అందులో సొమ్ము తీసుకున్నారు. మరో సూటుకేసు కనిపించడంలేదు. అదే ఇంటికి పక్కనే వున్న కంటే కాశింకు చెందిన ఇంటి వెనుక వైపు నుండి ప్రవేశించి బీరువాలో దాచి ఉంచిన రూ.15వేలు నగదు, 3తులాల బంగారు ఆభరణాలు అపహరించినట్లు బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ ఎ.శశికుమార్, కంభం ఎస్‌ఐ రామానాయక్, గిద్దలూరు సీ.ఐ శ్రీరాం సంఘటనా స్థలానికి వెళ్లి పపరిశీలించి కేసు నమోదు చేశారు. వెంటనే క్లూసీటీమ్ సీ.ఐ జె.రాజు,యస్సై.వి.బ్రహ్మం,సిబ్బంది సురేష్‌రెడ్డి,పారావు చోరీ జరిగిన ప్రదేశంలో వేలిముద్రలు సేకరించారు. ఈ సందర్భంగా గిద్దలూరు సీ.ఐ శ్రీరాం మాట్లాడుతూ దొంగలను త్వరలోనే పట్టుకుంటామని అన్నారు.


దొంగలు బీరువాలను పగులగొట్టిన దృశ్యం


ఆధారాల కోసం పరిశీలిస్తున్న గిద్దలూరు సీఐ శ్రీరాం

ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి



మృతిచెందిన సీతారావమ్మ

ఒంగోలు క్రైం : ఆర్టీసీ బస్సుఢీకొని సీతారావమ్మ (77) మృతిచెందింది. ఈసం ఘటన నగరంలోని కాపు కళ్యాణ మండపం వద్ద బుధవారం జరిగింది. పొదిలి డిపోకు చెందిన బస్సు కాపు కళ్యాణ మండపం మలువు వద్ద నడుచు కుంటూ వెళ్తున్న సీతారావమ్మను ఢీకొట్టగా గాయపడింది. 108లో అసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. వన్‌టౌన్ ఎస్సై శివనాంచారయ్య సంఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.

గేదెలు తొక్కి వృద్ధుడి మృతి


మృతిచెందిన పోలిరెడ్డి

చిలకలపల్లె(దొనకొండ) : గేదెలను మేతకు తోలుతుండగా రెండు గేదెలు ఒకదానికి ఒకటి వృద్ధుడి గుండెలపై బలంగా తొక్కటంతో వృద్ధుడు మృతి చెందిన సంఘటన మండలంలోని చిలకలపల్లెలో బుధవారం జరిగింది. నాగిరెడ్డి చిన్నపోలిరెడ్డి(64) అలియాస్ పోలిరెడ్డి తన ఇంటిముందు గోడపక్కన సిమెంట్ రోడ్డుపై మంచం వేసుకొని పడుకున్నాడు. ఆసమయంలో గేదెలు మేతకు పోతూ రెండు గేదెలు ఒకదానికి ఒకటి తీవ్రంగా కొట్టుకుంటూ మంచంపై నిద్రిస్తున్న పోలిరెడ్డి గుండెలపై బలంగా తొక్కాయి. కుటుంబ సభ్యులు హుటాహుటినా గజ్జలకొండ వైద్యశాలకు తరలించగా మృతిచెందినట్లు వైద్యుడు తెలిపారు. మృతిచెందిన పోలిరెడ్డికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎస్సై కె.అజయ్‌కుమార్ సంఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేశారు.


గాయపడిన బ్రహ్మయ్య

లారీ ఢీకొని వ్యక్తికి గాయాలు

త్రిపురాంతకం: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలైన సంఘటన మండల కేంద్రంలోని త్రిపురాంతకంలో కె.జి.రోడ్డుపై బుధవారం జరిగింది. మండలంలోని ఎండూరివారిపాలెం గ్రామానికి చెందిన డి.బ్రహ్మయ్య బైక్‌పై ఎర్రగొండపాలెం రోడ్డు వైపు వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. బ్రహ్మయ్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. 108లో త్రిపురాంతకం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

ఆరుగురు జూదరుల అరెస్టు

తాళ్లూరు: ఎస్‌ఐ విమహేష్ సారద్యంలోని బృందం బుధవారం పేకాట స్థావరంపై దాడులు నిర్వహించారు. మల్కాపురం శివారున గల పొలాల్లో పేకాడుతున్న స్థావరంపై దాడి చేసి పేకాడుతున్న ఆరుగురిని అదుపులోనికి తీసుకున్నారు. రూ.70,400 స్వాధీనం చేసుకున్నారు. వారిని దర్శి కోర్టుకు హాజరు పరచనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. జూదాలు అడే వారు ఎంతటివారైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు. గ్రామాల్లో జూదాలు ఆడుతున్నట్లు సమాచారం వుంటే 9440627386 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.

క్రికెట్ బ్యాట్‌తో గాయపరచిన భర్త

బేస్తవారపేట: బేస్తవారపేట మండలంలోని చింతలపాలెం గ్రామానికి చెందిన సిరిగిరి వెంకటేశ్వర్లు, మణి ఐదేళ్ళ క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నారు. దంప తుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.మంగళవారం రాత్రి కూడా గొడవ జ రిగింది. బుధవారం మణి కూలీ పనికి వెళ్లగా భర్త వెంకటేశ్వర్లు వెళ్ళి క్రికెట్ బ్యాట్‌తో తలపై కొట్టాడు. దీంతో స్పృహతప్పిపోగా కంభం ప్రభు త్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసునమోదు చేశారు.


చికిత్స పొందుతున్న మణి

ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్‌కు రెండేళ్ల జైలుశిక్ష

పర్చూరు: నిర్లక్షంగా డ్రైవింగ్ చేసి ప్రమాదానికి కారణమైన ఆటోడ్రైవర్ హరిదాసుల కాలేశ్వరరావుకు బుధవారం పర్చూరు మునిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి మహ్మద్ నజీర్ ఉల్ఇన్ రెండేళ్ల మూడు నెలలపాటు జైలు శిక్ష విధించారు. చిలకలూరిపేటకు చెందిన ఆటో డ్రైవర్ 2011లో మండలంలోని చెన్నుంబొట్ల అగ్రహారానికి చెందిన గద్దె రాకేష్ ఆటోలో పర్చూరు నుండి తన స్వగ్రామానికి వెళుతుండగా ఆటోడ్రైవర్ సెల్‌ఫోన్ మాట్లాడుతూ నిర్లక్షంగా డ్రైవింగ్ చేయటంతో ఆటో బోల్తా కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న రాకేష్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరేళ్ల నుంచి కోర్టులో కేసు నడుస్తుండగా బుధవారం జూనియర్ సివిల్ జడ్జి ఆటో ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌కు రెడుసంవత్సరాల మూడు నెలల జైలుశిక్షతోపాటు, రూ.10వేలు జరిమాన విధిస్తూ తీర్పుచెప్పారు. ముద్దాయిని ఒంగోలు సబ్‌జైలుకు పోలీసులు తరలించారు.

ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం

చీరాలటౌన్ : కడుపునొప్పి తాళలేక ఒక యువకుడు ఎలుకల మందు తిని ఆత్మహత్యకు ప్రయత్నించిన సంఘటన ఇంకొల్లు మండలం దుద్దుకూరుగ్రామంలో జరిగింది. చీరాల అవుట్‌పోస్ట్ పోలీసుల వివరాల ప్రకారంర దుద్దుకూరు గ్రామానికి చెందిన కొర్నేలు కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. దీన్ని భరించలేక మంగళవారం రాత్రి ఎలుకల మందు తిన్నాడు. బంధువులు గమనించి వెంటనే చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తీసుకువచ్చారు. పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు.

రేపు సామూహిక వరలక్ష్మి వ్రతాలు

గిద్దలూరు : పట్టణంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు మునగనూరి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి తుమ్మల వెంట సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. వ్రతాలకు కూర్చునే ఆర్యవైశ్య మహిళలు పూజా సామగ్రి వారే తెచ్చుకోవాలని, ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇదేరోజు సాయంత్రం 6 గంటల నుంచి అమ్మవారు వరలక్ష్మి అలంకారంలో దర్శనమిస్తారని పేర్కొన్నారు.

ఫుట్‌బోర్డులో ఊగుతూ...

◆ గ్రామాలకు వెళ్లేందుకు విద్యార్థుల అవస్థలు
◆ రెండు బస్సు సర్వీసుల రద్దుతో కష్టాలు

కొమరోలు : సమాచారం లేకుండా బస్సులు రద్దు చేయడంతో విద్యార్థుల ఇక్కట్లు వర్ణనాతీతం. ఉన్న బస్సుల్లోనే ఇంటికి వెళ్లాలన్న తొందరలో ఫుట్‌బోర్డుపై నిలుచుని విద్యార్థులు ప్రమాదకర ప్రయాణం చేస్తున్నారు. తమ ఇక్కట్లను పలుమార్లు గిద్దలూరు డీఎంకు తెలియజేసినా పట్టించుకోలేదని వాపోతున్నారు. కొమరోలు నుంచి కోనపల్లెకు ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు బస్సు నడుస్తుండగా దానిని 6 గంటలకు మార్పు చేశారు. 6 గంటలకు ఉన్న శింగరిపల్లె బస్సును రద్దు చేశారు. అలాగే సాయంత్రం 4 గంటలకు గిద్దలూరు నుంచి కొమరోలుకు నడుస్తున్న షటిల్ సర్వీసు బస్సును కూడా రద్దు చేశారు. ఒకేసారి మూడు బస్సులను పాఠశాల, కళాశాలలను వదిలే సమయంలో రద్దుచేయడంతో విద్యార్థులు వారి గ్రామాలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకు 4 గంటలకే పాఠశాలలు వదలడంతో 6 గంటల వరకు కోనపల్లె బస్సు కోసం బస్టాండ్ వద్ద వేచి ఉండక తప్పడం లేదు. విద్యార్థినులను ఆకతాయిలు అల్లరి పెడుతున్నారని వాపోతున్నారు.



ఫుట్‌బోర్డులో నిలుచుని ప్రయాణిస్తున్న విద్యార్థులు

బస్సుపాసులు ఉన్నా...

సమాచారం లేకుండా పల్లెలకు వెళుతున్న బస్సులను రద్దుచేయడంతో సాయంత్రం పూట ఇళ్లకు ఎలా వెళ్లాలని విద్యార్థులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. బస్సు పాసులు ఉన్నా ప్రయోజనం ఏమిటని వాపోతున్నారు. 5 గంటలు, 6 గంటల సమయాల్లో శింగరిపల్లె కోనపల్లె బస్సులు రెండు ఉండగా 6 గంటలకు ఒకే బస్సును పంపిస్తుండడంతో దాని కోసం వేచి ఉండి ఫుట్‌బోర్డు మీద ప్రయాణిస్తున్నారు. కొంతమంది కాలినడకన లేదా ప్రైవేటు వాహనాల్లో గమ్యస్థానాలకు చేరుతున్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి ఇదివరకు ఉన్న సర్వీసు బస్సులను కొనసాగించాలని విద్యార్థులు కోరుతున్నారు.

గుండెపోటుతో మిలటరీ ఉద్యోగి మృతి

రాచర్ల : మండలంలోని గౌతవరం గ్రామానికి చెందిన షేక్ రఫీ(41) గుండెపోటుతో మృతిచెందాడు. ఆయన రాజస్థాన్‌లో మిలటరీ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల స్వగ్రామానికి సెలవుపై వచ్చి తిరిగి వెళ్లాడు. విధులు నిర్వహిస్తూ సోమవారం గుండెపోటుతో రఫీ మృతి చెందినట్లు సైనిక అధికారుల నుంచి కుటుంబసభ్యులకు సమాచారం అందింది. ఈఎఫ్‌ఈ నాయక్ సుబేదార్ మాల్లికర్, హవల్దార్ షేక్ ఖాదర్‌బాషా మృతదేహాన్ని బుధవారం స్వగ్రామానికి తీసుకువచ్చారు. దీంతో భార్య మమత కన్నీరు మున్నీరుగా విలపించారు. మిలటరీ అధికారులతో పాటు సర్పంచ్ ఆదిలక్ష్మమ్మ, మాజీ సర్పంచ్ రామకోటయ్య అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

బంగారు పతకం సాధించిన విష్ణువర్ధన్‌రెడ్డి

గిద్దలూరు : గిద్దలూరుకు చెందిన సిహెచ్.విష్ణువర్ధన్‌రెడ్డి హైదరాబాద్‌లోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌లో సైంటిఫిక్ ఆఫీసర్ ట్రైనింగ్‌లో బంగారు పతకాన్ని సాధించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎన్ఎఫ్‌సీ కార్యాలయంలో ఈసీఐఎల్ ఛైర్మన్ దేబాసిస్‌దాస్ నుంచి బంగారు పతకం, హోమీబాబ ప్రైజ్‌ను అందుకున్నారు. పట్టణంలోని సాయి విక్రమ్ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ సిహెచ్.రమణారెడ్డి కుమారుడైన విష్ణువర్ధన్‌రెడ్డి బంగారు పతకం సాధించడంతో కళాశాల ప్రిన్సిపాల్ పి.శ్రీనివాసులు, అధ్యాపకులు అభినందించారు.



బంగారు పతకాన్ని అందుకుంటున్న విష్ణువర్ధన్‌రెడ్డి

ఎన్టీఆర్ గృహాలను త్వరగా నిర్మించుకోవాలి

కొమరోలు : ఎన్టీఆర్ గృహాలను అర్హులైన లబ్ధిదారులు త్వరగా నిర్మించుకోవాలని హౌసింగ్ ఏఈ అవినాష్ తెలిపారు. రాజుపాలెం పంచాయతీ ఆవరణలో బుధవారం గృహనిర్మాణశాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గ్రామసర్పంచ్ లక్ష్మీదేవి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో నరసయ్య సాధికార సర్వేలో ఇళ్లు లేని అర్హులైన జాబితాను గ్రామసభలో చదివి వినిపించి ఏమైనా తప్పులు ఉన్నట్లయితే తెలియపరచాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లక్ష్మీదేవి, ప్రజలు పాల్గొన్నారు.

జాబ్‌కార్డులకు, ఖాతాలకు ఆధార్ అనుసంధానం

కంభం: మండలంలోని పలు గ్రామాలలోని ఉపాధి పనులు చేసినా వారి ఖాతాల్లో నగదు జమ కాకపోవడంతో ఉపాధి హామీ అధికారులు, బ్యాంకు అధికారులు ఆయా గ్రామాలకు వెళ్లి జాబ్‌కార్డుకు, బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేసినట్లు ఏపీవో ఏడుకొండలు తెలిపారు. మండలంలో ఇప్పటి వరకు 668 మంది కూలీలకు రూ.7.65 లక్షలు జమకావాల్సి ఉందన్నారు. అందుకే రోజుకో గ్రామం చొప్పున తిరిగి డబ్బులు రాని కూలీల జాబ్‌కార్డుకు ఆధార్ నెంబర్, బ్యాంకు ఖాతాకు జత చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా మొదట మంగళవారం జంగంగుంట్ల, బుధవారం కందులాపురంలో ఈ కార్యక్రమం జరిగింది. గురువారం రావిపాడు, హెచ్‌గూడెం గ్రామాలలో పర్యటిస్తున్నట్లు తెలిపారు.

బ్యాగ్‌ల పంపిణీ

బేస్తవారపేట: బేస్తవారపేట మండలంలోని పందిళ్లపల్లె స్కూల్‌లో బుధవారం నూతనంగా చేరిన విద్యార్థులకు ఉచితంగా బ్యాగ్‌లు, నోట్ పుస్తకాలు, బూట్లు అందజేశారు. విరాళాలు సేకరించి చేయూత ఇవ్వడంపై ఉపాధ్యాయులు అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు కోటేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సేవాగుణం అలవరుచుకోవాలి: అశోక్‌రెడ్డి

గిద్దలూరు : ప్రతిఒక్కరూ ఉన్న దానిలోనే కొంత లేని వారికి సహాయం చేసి సేవాగుణం అలవరుచుకోవాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. వెల్లుపల్లిలో బుధవారం రామకృష్ణ మఠం 12వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద లాంటి మహోన్నత వ్యక్తులు చెప్పిన మంచి మాటలు నేర్చుకుని వారి మార్గంలో పయనించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పిడతల రాంభూపాల్‌రెడ్డి, ఎంపీపీ కడప వంశీధర్‌రెడ్డి, మఠం విశాఖపట్టణం అధ్యక్షుడు స్వామి ఆత్మవిదానంద మహరాజ్, కడప అధ్యక్షుడు స్వామి శుక్రుత విదానంద మహరాజ్, రామకృష్ణ మిషన్ రాష్ట్ర కన్వీనర్ వై.రామక్రిష్ణారావు, వెల్లుపల్లి సర్పంచ్ పేరం హరనాధ్‌రెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు బండి వెంకటస్వామి, రామకృష్ణ ధ్యాన మందిరం ప్రతినిధి పేరం కాశిరెడ్డి, టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు రెడ్డి కాశిరెడ్డి, లక్ష్మీరెడ్డి, బి.గోపాలకృష్ణ, ముస్తఫా, పులి రామకృష్ణారెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, కర్నాటి రామసుబ్బారెడ్డి, బి.వి.కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.



వార్షికోత్సవ సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

గ్రూప్ 3 పరీక్షలకు ప్రత్యేక బస్సు సర్వీసులు

గిద్దలూరు : పంచాయతీ కార్యదర్శుల పరీక్షలకు ఈనెల 6వ తేదీన ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు గిద్దలూరు నుంచి ఒంగోలుకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్లు డిపో మేనేజర్ విజయ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పిస్తున్నామని, అభ్యర్థులు వినియోగించుకోవాలని పేర్కొన్నారు.

స్పృహ తప్పి పడిపోయిన విద్యార్థి

కొమరోలు : పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న శశికుమార్‌కు బుధవారం స్పృహతప్పి పోయాడు. వెంటనే పాఠశాల ఉపాధ్యాయులు శశికుమార్‌ను ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ప్రాథమిక చికిత్స అందించిన వైద్యురాలు డాక్టర్ ఆశాలత ఉన్నత వైద్యం కోసం గిద్దలూరుకు తరలించాలని సూచించారు. శశికుమార్ గ్రామం బేస్తవారపేట మండలం సింగసానిపల్లె గ్రామం కావడంతో వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్‌లో ఉంది. దీంతో హెచ్‌ఎం రవీంద్రనాథ్ సామాజిక మాధ్యమం (వాట్సాప్) ద్వారా విషయాన్ని పంపించడంతో గంట వ్యవధిలో తల్లిదండ్రులకు సమాచారం అందడంతో కొమరోలుకు చేరారు. శశికుమార్ ఆరోగ్యం నిలకడగా లేకపోవడంతో 108లో గిద్దలూరులో ప్రైవేటు వైద్యశాలకు తీసుకుని వెళ్లారు. వారి తల్లిదండ్రులు కూడా వెంట వెళ్లారు.



లబ్ధిదారుల ఎంపికకు గ్రామసభ

రాచర్ల : గుడిమెట్ట గ్రామంలో హౌసింగ్ ఏఈ ఖదీర్‌బాషా ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో గృహ లబ్ధిదారుల ఎంపికకు గ్రామసభ నిర్వహించారు. గ్రామసభ జరుగుతున్నపుడు ఒక వ్యక్తి తహసీల్దార్ కె.ఎలిజబెత్‌రాణితో తనకు రేషన్‌కార్డు కావాలని వివాదానికి దిగాడు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ ఖదీర్‌బాషా, సర్పంచ్ మదిరె చంద్రశేఖర్‌రెడ్డి, ఉపసర్పంచ్ ఈశ్వర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అనిల్‌కుమార్ పాల్గొన్నారు.

కొసలు తుంచి నారు వేసుకోవాలి

కంభం: నారు వేసేటప్పుడు కొసలు తుంచి నాటుకోవాలని వ్యవసాయాధికారి మీరయ్య రైతులకు సూచించారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా బుధవారం పెద్దనల్లకాల్వ, చిన్నకంభం గ్రామాలను సందర్శించిన ఆయన వరి నాట్లు వేయడంలో తీసుకోవలసిన జాగ్రత్తలను సూచించారు. నారు కొసలు తుంచి నాటుకోవడం వలన కొసలలో ఉన్న పురుగు యొక్క గ్రుడ్లు వేరు చేయబడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈవో ఎన్.రామకృష్ణ, ఎంపీఈవో శిరీష, విజయలక్ష్మి పాల్గొన్నారు.

గ్రామీణ వైద్యుడి మృతి

గిద్దలూరు : పట్టణానికి చెందిన గ్రామీణ వైద్యుడు దప్పిలి ప్రభాకర్‌రెడ్డి(63) మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మృతదేహాన్ని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి గ్రామీణ వైద్యుల సంఘం ప్రతినిధులు షేక్ ఇమామ్‌సాహెబ్, షేక్ మహబూబ్‌బాషా, ఎన్.వి.ప్రసాదరావు, ఎస్.ఎల్.రంగనాయకులు, ఎస్.ఎం.డి.రఫీ తదితరులు సందర్శించి నివాళులర్పించారు.

ఆధార్ అనుసంధానం చేసుకోవాలి

బేస్తవారపేట: కూలీలు తమ జాబ్ కార్డులకు, బ్యాంక్ అకౌంట్‌లకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని ఏపీవో బెల్లంకొండ కిషోర్‌కుమార్ అన్నారు. పందిళ్ళపల్లె, చెట్టిచెర్ల గ్రామాల్లో జరిగిన గ్రామసభలో కిషోర్‌కుమార్ మాట్లాడుతూ ఆధార్ లింక్ కాకపోతే చేసిన పనులకు కూలి నగదు పడదని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఏ కటారు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

సినిమాలు

గిద్దలూరు

కృష్ణ	- గౌతమ్‌నంద
శ్రీనివాస	- వాసుకి
వెంకటేశ్వర	- ఫిదా
నటరాజ్	- డిజె

సంచార జీవనం వీడి... బడి వైపు అడుగులు

● బుడబుక్కల కుటుంబాల్లో మార్పు
● బడి బాట పడుతున్న చిన్నారులు

పంగులూరు: భిక్షాటన...జంతువులతో సహజీవనం...బతుకుదెరువు కోసం ఊళ్లల్లో సంచారం... ఆడామగా తేడా లేకుండా సురాపానం, ధూమపానం ఇదీ బుడబుక్కల జీవన విధానం. ఆవాసాలకు కూత వేటులో బడి, వైద్యశాల ఉన్నా మురికి కూపంలో జీవనం సాగించే వారిలో ఇప్పుడిప్పుడే చైతన్యం వస్తోంది. పిల్లలను బడికి పంపిస్తున్నారు. రోగమొస్తే వైద్యశాలకు వెళుతున్నారు.

పంగులూరు ప్రభుత్వ కార్యాలయాల సముదాయాలకు చేరువలో పూరి ఆవాసాలలో పందులు, కోళ్ల పెంపకం చేసుకుంటూ బుడ బుక్కల కుటుంబాలు ఎంతో కాలంగా జీవనం సాగిస్తున్నారు. భిక్షాటన చేసి పొట్టనింపుకుంటుంటారు. ఊరిలో జరిగే వేడుకల్లో ఎంగిలి ఆకులు తీస్తూ బల్లలు శుద్ధి చేస్తూ మిగిలిన భోజనంతో కడుపు నింపుకుని కాలం గడిపేస్తుంటారు. దంపతుల మధ్య, కుటుంబాల మధ్య వివాదం తలెత్తితే ఆడమగా తేడా లేకుండా మద్యపానం సేవిస్తూ పంచాయితీ పేరుతో రోజులు తరబడి తాగుతూ ఊగుతూ డబ్బులు ఖర్చు చేస్తుంటారు. అయితే వారి జీవన విధానంలో కొంత మార్పు కనిపిస్తుంది. పని చేసి సమాజంలో మంచిగా జీవించాలనే ఆలోచనతో మార్పుకు శ్రీకారం చుడుతున్నారు. కాగితాలు, వాడి పడవేసిన ప్లాస్టిక్, ఇతర వస్తువుల సేకరణ ద్వారా ఆదాయం పొందాలన్న దిశగా మహిళలు, పందుల పెంపకం ద్వారా ఇతరులపై ఆధార పడకుండా జీవనం సాగించే దిశగా పురుషులు మొగ్గు చూపుతున్నారు. బిడ్డలను బడికి పంపి చదివించాలని, వైద్యం పొంది రోగాలు నివారించుకోవాలన్న చైతన్యం వచ్చింది. చదువు గురించి ఎంత చెప్పినా బడి అన్నా, సూది మందన్నా భయపడిన ఆ కుటుంబాలు నేడు బిడ్డలకు చద్ది పెట్టి బడికి పంపిస్తున్నారు. గత రెండేళ్లుగా వారి ఆవాసాలకు దగ్గరలో ఉన్న బడికి పిల్లలను పంపుతున్న సత్తిమ్మ అనే మహిళ మిగిలిన కుటుంబాలకు ప్రేరణగా నిలవడం విశేషం. రెండుళ్లుగా సంచార జీవనం సాగించే బుడబుక్కల పిల్లలు వడివడిగా బడి వైపు అడుగులు వేసే ప్రయత్నానికి పాఠశాల ఉపాధ్యాయులు కృషిచేస్తున్నారు. నలుగురు చిన్నారులను బడి వైపు కదిలించారు.


బడి బాట పట్టిన చిన్నారులు


పిల్లల్ని బడికి పంపించమని తల్లులను కోరుతున్న ఉపాధ్యాయులు

పిల్లోడిని చదివిస్తా

సత్తెమ్మ, బుడబుక్కల మహిళ



మా వాళ్లలో ఎవరికి చదువు రాలేదు. పాచి పని, పందుల పెంపకంతో జీవిస్తున్నాం. కనీసం పిల్లలను అయినా చదివించాలనే ఉద్దేశంతో మా అబ్బాయిని బడికి పంపిస్తున్నా. పిల్లోడిని తప్పకుండా చదివిస్తా. ఉపాధ్యాయులు మా పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు.

పోలేరమ్మగుడిలో భూమి పూజ

చీరాలటౌన్ : వాడరేవు రామానంద ఆశ్రమ సమీపంలో వేంచేసి ఉన్న పోలేరమ్మ గుడి ప్రాంగణంలో పొంగళ్ళు నిమిత్తం భారీ షెడ్డు నిర్మాణం కోసం బుధవారం భూమి పూజ నిర్వహించారు. కంచర్ల పన్నమ్మ ఛారిటబుల్ ట్రస్టు తరపున కంచర్ల హరిప్రసాదరావు ఈ నిర్మాణానికి రూ.3 లక్షలు విరాళం అందించినట్లు నిర్వాహకులు బ్రహ్మానందరెడ్డి, నక్కశ్రీనివాసరెడ్డి, మేడిబోయిన బలరామిరెడ్డిలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు మున్నం సుబ్రహ్మణ్యంరెడ్డి, సుబ్బారెడ్డి, పోలిరెడ్డి, నాగేశ్వరరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, ట్రస్టు ప్రతినిధులు ఈమని శ్రీనివాసరావు, రావి శేషయ్య, సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.

రేషన్‌షాపులపై విజిలెన్స్ దాడులు

చీరాలఅర్బన్ : మండల పరిధిలోని ఈపూరుపాలెం రేషన్‌షాపులపై విజిలెన్స్ అధికారులు బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. విజిలెన్స్ సీఐ బీ.టీ.నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడులలో ఈపూరుపాలెంలోని షాపు నెంబరు 3లో 13 బియ్యం బస్తాలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. షాపు నెంబరు 7లో 24 బస్తాలు తక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. రెండు షాపులపై 6ఏ కేసులు నమోదు చేశామని విజిలెన్స్ సీఐ బి.టి.నాయక్ తెలిపారు. తనిఖీలలో సీఐ వెంట అద్దంకి ఫుడ్ ఇన్‌స్పెక్టర్ చెంచురామయ్య, హెచ్‌సీ రామానాయుడు, కానిస్టేబుల్ మల్లిఖార్జునరావు తదితరులు పాల్గొన్నారు.


విచారణ చేస్తున్న విజిలెన్స్ అధికారులు

మహిళా గ్రూపులకు రుణాలు ఇవ్వాలి

చీరాలఅర్బన్ : స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంకు రుణాలకు దరఖాస్తు చేసుకుంటే త్వరితగతిన వాటిని మంజూరు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని మెప్మా పీడీ అన్నపూర్ణ, మున్సిపల్ కమిషనర్ పి.శ్రీనివాసరావు బ్యాంకర్లను కోరారు. మున్సిపల్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం మున్సిపల్ పరిధిలోని బ్యాంకర్లతో మున్సిపల్ కమిషనర్ మెప్మా పీడీతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు అందజేసిన రుణాలు, రికవరీ, బ్యాంకర్ల ఇబ్బందులు, డ్వాక్రా గ్రూపులకు రుణ పంపిణీ ఆవశ్యకత తదితర వివరాలపై బ్యాంకుల ప్రతినిధులతో సమీక్షించారు. ఈ సమావేశంలో మేనేజర్లు మూర్తి, నరసింహారావు, అఖిల్, విజయ్, పి.వి.రమణ, ఎన్.సుబ్బారావు, కల్పన తదితరులు, సీఎంఎం శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఆన్‌లైన్ ద్వారా పట్టాదారు పాస్‌పుస్తకాలు

చీరాలఅర్బన్ : ఆన్‌లైన్ ద్వారా పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇచ్చే ప్రక్రియపై ప్రజలలో అవగాహన పెంచాలని సీఎంఆర్‌వో అధికారులు ఆదేశించారు. మండల రెవెన్యూ కార్యాలయంలో బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. తహసీల్దార్ శ్రీనివాసులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

రెండు గ్రామాలలో గ్రామసభలు

చీరాలఅర్బన్ : మండల పరిధిలోని గవినివారిపాలెంలో తహసీల్దార్ ఆర్.శ్రీనివాసులు అధ్యక్షతన బుధవారం రాత్రి ప్రజాసాధికార సర్వేకు సంబంధించి గ్రామసభ జరిగింది. దేవినూతల సభలో ఈఓఆర్‌డీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గృహ లబ్ధిదారుల వివరాలు సేకరించారు.

గౌడ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి

చీరాలఅర్బన్ : కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్టు వారు 2017-18 సంవత్సరానికి గౌడ విద్యార్థులకు ఇంటెన్సివ్ స్కాలర్‌షిప్‌లు మంజూరు చేస్తున్నారని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ట్రస్టు మెంబర్ కర్పూరపు కోటయ్య ఒక ప్రకటనలో కోరారు. జూనియర్ ఇంటర్, పాలిటెక్నిక్, ట్రిపుల్ ఐటీ విద్యార్థులు, ఎంసెట్, నీట్‌లో ఫ్రీ సీటు పొందిన వారు, ఐసెట్, పీజీ కోర్సులలో ఫ్రీసీటు పొందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇతర పూర్తి వివరాలకు కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్టు ఓఆర్‌జీ.వెబ్‌సైట్‌లో చూడవచ్చని లేదా 9440249196 నెంబరులో సంప్రదించవచ్చని సూచించారు.

కోరిశపాడు ఎస్సైకు సీఐగా పదోన్నతి

మేదరమెట్ల: కోరిశపాడు ఎస్సైగా పనిచేస్తున్న వై.శ్రీనివాసరావు సీఐగా పదోన్నతి పొందారు. ఆయనను డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఎస్పీ ఏసుబాబు ఉత్తర్వులు ఇచ్చారు. శుక్రవారం ఎస్సై బాధ్యతల నుంచి రిలీవ్ కానున్నారు.

తల్లిపాలతో బిడ్డకు మేలు

కొత్తపేట(అద్దంకిటౌన్): తల్లిపాలతో బిడ్డకు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని సూపర్‌వైజర్ సుజాత అన్నారు. తల్లిపాల వారోత్సవాలలో భాగంగా బుధవారం కొత్తపేటలోని అంగన్‌వాడీ ప్రీ స్కూల్‌లో గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లల తల్లులకు అవగాహన కల్పించారు. అనంతరం గర్భిణికి సీమంతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు ఎ.చంద్రమతి, బి.ఇందిర, ఆర్.ప్రమీల, ఏఎన్ఎం శాంతకుమారి, ఆశావర్కర్ అంజలి పాల్గొన్నారు.

ముందస్తు వైద్య ఖర్చులకు ఎల్‌వోసీలు: గొట్టిపాటి

అద్దంకి: పేద ప్రజలు వైద్యం పొందేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ముందస్తు వైద్యం ఖర్చుల నిమిత్తం ఇచ్చే ఎల్‌వోసీలు ఎంతగానో దోహదపడుతున్నాయని ఎమ్మెల్యే రవికుమార్ అన్నారు. బుధవారం చిలకలూరిపేటలో 8 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.22.75 లక్షల ఎల్‌వోసీ పత్రాలను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. అద్దంకి పట్టణానికి చెందిన కొవ్వూరి సుబ్బులు రూ.3.50 లక్షలు, గొర్రెముచ్చు సుబ్బారావుకు రూ.3.25 లక్షలు, గుంజి శ్రీనివాసరావుకు రూ.5 లక్షలు, కల్లంవారిపాలెంకు చెందిన భవనం సుబ్బారెడ్డికి రూ.1.50 లక్షలు, ధైవాలరావూరుకు చెందిన కొలసన కోట నల్లయ్యకు రూ.3.25 లక్షలు, కుందుర్రుకు చెందిన మన్నేపల్లి రాంబాయమ్మకు రూ.1.50 లక్షలు, పరిటాలవారిపాలెంకు చెందిన కుందుర్తి లింగమూర్తికి రూ.3.25 లక్షల ఎల్‌వోసీ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు సందిరెడ్డి రమేష్, మాజీ జడ్పీటీసీ ముత్తవరపు రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.


ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే రవికుమార్

ఖాతా నుంచి నగదు మాయం

చీరాల టౌన్: బ్యాంకు ఖాతా నుంచి నగదు మాయమైన ఘటనపై బుధవారం రాత్రి చీరాల వన్‌టౌన్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. చీరాలకు చెందిన వెంకటేశ్వర్లు రైల్వే కాంట్రాక్టరుగా పనిచేస్తుంటాడు. మంగళవారం ఉదయం చీరాల యాక్సిస్ బ్యాంకులో కొంత నగదును డ్రా చేసి ఇంటికి వచ్చాడు. సాయంత్రం అతడి మొబైల్‌కు నగదును డ్రా చేసినట్టు మెసేజ్ వచ్చింది. వెంకటేశ్వర్లు వాకబు చేయగా ఖాతా నుంచి రూ.19 వేలు డ్రా చేసినట్లు గుర్తించాడు. బుధవారం చీరాల వన్‌టౌన్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్సై విజయకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వివాహిత అదృశ్యంపై కేసు నమోదు

చీరాల టౌన్: వివాహిత ఒకరు అదృశ్యమైన ఘటనపై చీరాల వన్‌టౌన్ స్టేషన్‌లో బుధవారం రాత్రి కేసు నమోదు అయింది. హరిప్రసాద్ నగర్‌కు వివాహిత గత నెల ఈ నెల 31న ఆసుపత్రికి వెళతానని ఇంట్లో చెప్పి వెళ్లింది. అనంతరం ఇప్పటివరకు ఇంటికి రాకపోవటంతో భర్త స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరుగుదొడ్లు కట్టుకునేలా కృషిచేయాలి

అద్దంకి రూరల్: మండలంలోని అన్ని గ్రామాలలో వ్యక్తిగత మరుగుదొడ్లు లేని వారు కట్టుకునేలా కృషి చేయాలని ఎంపీడీవో హేమాద్రినాయుడు అన్నారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని 26 గ్రామాలలో వ్యక్తిగత మరుగుదొడ్లు లేకుండా ఉన్న 2001 కుటుంబాలను గుర్తించడం జరిగిందని వారికి అవగాహన కల్పించి కట్టుకునేలా చూడాలన్నారు. ప్రతి రెండు గ్రామాలకు ఒక ప్రత్యేక అధికారిని నియమించి త్వరిత గతిన నిర్మించుకునేలా కృషి చేయాలన్నారు. మండలంలోని ఉపాధి కూలీలకు ఆధార్ సీడింగ్ కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహించి ఈ నెల 10 తేదీలోపు పూర్తి చేయాలన్నారు. మండలంలోని గోపాలపురం, శింగరకొండ పాలెంలలో ఉపాధి పనులు సక్రమంగా జరగ క పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో 800 రైతువారి కుంటలు లక్ష్యం కాగా కేవలం 217 పూర్తి చేయడంపై అసహ నం వ్యక్తం చేశారు. లక్ష్యాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీవో కోటేశ్వరి, ఈసీ బంగారుబాబు, ఆరడ బ్ల్యూఎస్ ఏఈ రాజేష్, టీఏలు తదితరులు ఉన్నారు.

ప్రమాద ఘంటికలు

- మార్కాపురం పట్టణంలో నేటి నుంచి కొళాయి నీరు బంద్
- ట్యాంకర్లతో సరఫరాకు ఏర్పాట్లు
- పట్టణమంతా 800 ట్రిప్పుల నీరు
- ఇలాఇచ్చినా వారానికే సరిపోయే సాగర్ జలాలు

మార్కాపురం జనాభా 2011 లెక్కల ప్రకారం 72 వేలు (ఇప్పుడు దాదాపు 90 వేల మంది)
సాధారణంగా ఒక్కో వ్యక్తికి ఇవ్వాల్సిన నీరు 130 లీటర్లు
వర్షాభావంతో ఇస్తున్న నీరు 70 లీటర్లు
రోజుకు పట్టణమంతా కావాల్సిన నీరు 63 లక్షల లీటర్లు
ఎస్‌ఎస్ ట్యాంకు సామర్థ్యం 2200 మిలియన్ లీటర్లు
ప్రస్తుతం ఎస్‌ఎస్ ట్యాంకులో ఉన్ననీరు 100 మిలియన్ లీటర్లు



ఎస్‌ఎస్ ట్యాంకు నుంచి ఒక్క మోటారుకే అందుతున్న నీరు

మర్కాపురం: మార్కాపురం పట్టణంలో తాగునీటి ఇబ్బందులు తారస్థాయికి చేరుతున్నాయి. వేసవికాలాన్ని మించి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. పట్టణానికి తాగునీరు అందించే ఏకైక మార్గమైన దూపాడు ఎస్‌ఎస్ ట్యాంకులో నీరు అడుగంటిపోయింది. 2200 మిలియన్ లీటర్ల నీటి సామర్థ్యం ఉన్న ఎస్‌ఎస్ ట్యాంకులో రెండు మోటార్ల ద్వారా పంపింగ్ జరుగుతుండగా.. ప్రస్తుతం 100 మి లియన్ లీటర్లలోపు నీరు ఉండటంతో ఒక్క మోటారు ద్వారానే పంపింగ్ జరుపుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో పట్టణంలో కొళాయిల ద్వారా నీటి సరఫరా చేసే పరిస్థితి లేకపోవటంతో గురువారం నుంచి కొళాయిల ద్వారా నీటి సరఫరాను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ ఛైర్‌పర్సన్ వక్కలగడ్డ రాధిక తెలిపారు.

ఎస్‌ఎస్ ట్యాంకు నుంచి వచ్చే నీటిని పట్టణంలో ఉన్న ట్యాంకులకు నింపి అక్కడ నుంచి ట్యాంకర్ల ద్వారా అన్ని వార్డులకు నీటి సరఫరా చేయాలని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పట్టణంలో 300 ట్రిప్పుల నీటిని ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నారు. వీటికి అదనంగా మరో 500 ట్రిప్పులను కలిపి మొత్తం అన్ని వార్డులలో 800 ట్రిప్పుల నీరు సరఫరా చేయాలనే ఏర్పాట్లలో మున్సిపల్ యంత్రాంగం తనమునకలవుతున్నారు. కొళాయిలు పూర్తిగా బంద్‌చేసి ఎస్‌ఎస్ ట్యాంకులో ఉన్న నీటిని ఈ విధంగా వాడుకున్నప్పటికి కేవలం 5 నుంచి 7 రోజులు మాత్రమే ఉన్న నీటిని సర్దుకురాగలమని తరువాత పరిస్థితి ఏమిటనే దానిపై అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతున్నారు.

వేసవి కాలంలో ఉన్న పరిస్థితి కంటే ఇంకా దారుణమైన రీతిలో పట్టణ ప్రజలకు నీటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. భూగర్భజలాలు అడుగంటిపోవటంతో కొత్తగా బోర్లు వేసినా నీరుపడే పరిస్థితి కనిపించటంలేదు. ఇప్పటికే మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసి పట్టణ పరిసరాల్లో నీరు వచ్చే బోర్లను అద్దె ప్రాతిపదికన తీసుకుంటామని కూడా ప్రకటించారు. ఒక్కో బోరుకు నెలకు రూ.20 వేలు అద్దె చెల్లిస్తామని చెప్పినప్పటికి ఏఒక్కరూ బోర్లు ఇచ్చేందుకు ముందుకు రావటంలేదు. ఈనేపథ్యంలో మున్సిపల్ కౌన్సిలర్ వక్కలగడ్డ మల్లికార్జున, మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి బుధవారం మంత్రి శిద్దా రాఘవరావు దృష్టికి సమస్యను తీసుకువెళ్ళారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేసి పట్టణ ప్రజలకు నీరందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

రాజంపల్లి కేంద్రీయ విద్యాలయంలో తరగతులకు అనుమతి

ఒంగోలు కలెక్టరేట్: పెద్దారవీడు మండలం రాజంపల్లి గ్రామంలో ఈ విద్యా సంవత్సరం నుంచి కేంద్రీయ విద్యాలయం తరగతులు ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని ఇచ్చిందని ఒంగోలు లోక్‌సభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే వారం నుంచి తరగతులు జరిగే విదంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన పేర్కొన్నారు. మొదటి విడతగా ఈ ఏడాది 1నుంచి 5వ తరగతి వరకు అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు. పశ్చిమ ప్రాంతమైన గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి, మార్కాపురం, దర్శి నియోజకవర్గాల ప్రాంతంలోని ప్రజానీకం సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఒంగోలు-2 కేంద్రీయ విద్యాలయానికి కూడా త్వరలోనే ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు.

పిడుగుపాటుకు మృతి చెందిన కుటుంబాలను అదుకోవాలి

పిడుగుపాటుకు దర్శి నియోజకవర్గంలో నలుగురు మృతి చెందారని వారి కుటుంబాలను అన్ని విధాలుగా అదుకోవాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కోరారు. ఈవిషయంపై బుధవారం జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్‌తో ఫోన్‌లో ఎంపీ మాట్లాడారు. ప్రమాద బీమా పథకం కింద పరిగణించి ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేసియా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

7న ఛలో కలెక్టరేట్‌ను విజయవంతం చేయాలి

ఒంగోలు కలెక్టరేట్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వశాఖల్లోని ఖాళీలను భర్తీ చేయాలని, ఉద్యోగం ఇచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 7న ఛలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి.కిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. గత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక హామీలను నిరుద్యోగులకు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి లేదన్నారు. దీంతో ఈనెల 7న చేపట్టిన ఛలో కలెక్టరేట్ కార్యక్రమంలో నిరుద్యోగ యువతీ, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

జిల్లాలో 7.6మి.మీ. వర్షపాతం నమోదు

ఒంగోలు కలెక్టరేట్: జిల్లాలోని పలు మండలాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. బుధవారం ఉదయానికి గడిచిన 24 గంటల్లో 7.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. త్రిపురాంతకంలో 54.4, చినగంజాంలో 47.6, బల్లికురవలో 44.2, అద్దంకిలో 39.2, మార్టూరులో 32.6, ఒంగోలులో 29.8, వేటపాలెంలో 27.2, దొనకొండలో 15.8, కురిచేడులో 11.4, దర్శిలో 13.4, సంతమాగులూరులో 12.2, వేటపాలెంలో 27.2, ఇంకొల్లులో 23.6, పంగులూరులో 14.8, లింగసముద్రంలో 10.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. మరో పది మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి.

లెక్క తేలాలి...

- త్రిపురాంతకంలో రూ.15 కోట్ల ఉపాధి పనులు
- పూర్తయిన సామాజిక తనిఖీ

ఎర్రగొండపాలెం రూరల్: గ్రామాల అభివృద్ధి కోసం, ప్రజలకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉపాధి హామీ పథకం త్రిపురాంతకం మండలంలో మొదటి నుంచి వివాదస్పదంగానే మారింది. ఇప్పటికి పలుసార్లు ఉన్నతాధికారులకు ఈ మండలంలో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదులు అందినప్పటికి ఎటువంటి చర్యలకు పూనుకోలేదు. ఇప్పుడు నిబంధనల ప్రకారం సామాజిక తనిఖీలు చేపట్టారు. కొన్ని రోజులుగా మండలంలో జరిగిన ఉపాధి హామి పనులను పరిశీలించి తనిఖీలు చేసిన సామాజిక తనిఖీ బృందం అక్కడ జరిగిన అక్రమాల లెక్కలు తీసే పనిలో పడ్డారు.

2016 ఫిబ్రవరి నుంచి 2017 మార్చి వరకు త్రిపురాంతకం మండలంలో రూ.15 కోట్ల పనులను ఉపాధి హామీ పథకం కింద చేపట్టారు. వీటిలో రూ.7 కోట్ల పనులు కూలీలకు సంబంధిం చినవి కాగా, రూ.8 కోట్ల పనులు రోడ్లు, చెక్ డ్యాంలు, నీటి కుంటల నిర్మాణాలకు ఖర్చు చేశారు. సామాజిక తనిఖీ బృందం గ్రామాలలో అన్ని పనులను పరిశీలించిన మీదట మంగళవారం నుంచి స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద ప్రజావేదికను నిర్వహిస్తున్నారు. మొదటి రోజు కేవలం 4 గ్రామ పంచాయతీలకు చెందిన నివేదికలను పరిశీలించేందుకే సమయం సరిపోయింది.



ప్రజా వేదికలో పాల్గొన్న అధికారులు

మండలంలో మొత్తం 23 గ్రామాలకు చెందిన పనులను ప్రజావేదిక ద్వారా చర్చించాల్సి ఉండటంతో రెండవ రోజు బుధవారం కూడా ప్రజావేదికను యధావిధిగా కొనసాగించినప్పటికి పది గ్రామాలకు చెందిన నివేదికలు మాత్రమే ప్రజల ముందుంచి పరిశీలించగలిగారు. గురువారం కూడా ప్రజా వేదిక కొనసాగే అవకాశాలు ఉండటంతో మొత్తం మూడు రోజుల పాటు సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించిన మండలంగా త్రిపురాంతకం రికార్డు నెలకొల్పింది.

జిల్లాలో ఏ మండలంలో కూడా ప్రజావేదిక ఇన్ని రోజులపాటు నిర్వహించిన దాఖలాలు లేవు. దీంతో పాటు ప్రతి గ్రామం నివేదికను వినిపించే సమయంలో ప్రజలు కూడా అధికారులతో వాదోపవాదాలకు దిగటంతో ఎక్కువ సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. కాగా దాదాపు రూ.8 కోట్ల మెటీరియల్ కాంపోనెంట్ పనుల్లో ఎక్కువగా అక్రమాలు వెలుగు చూస్తున్నట్లు తెలుస్తోంది. చెక్ డ్యాం పనుల్లో నాణ్యత లేకుండాపోవటం, రోడ్ల నిర్మాణంలో గ్రావెల్ తోలకుండానే రోడ్డు నిర్మించినట్లు రికార్డుల్లో చూపటం, మస్టర్‌లలో ప్రజల సంతకాలు లేకుండానే కూలీల పేరుతో నిధులు ఖర్చు చూపటం, ఎక్కువగా కనిపిస్తుంది.

ఇప్పటివరకు జరిగిన గ్రామాల వివరాలను బట్టి వెల్లంపల్లి, పాతఅన్నసముద్రం, లేళ్ళపల్లి తదితర గ్రామాలలో ఎక్కువగా అక్రమాలు జరిగినట్లు వెల్లడైంది. మిగిలిన గ్రామాలలో కూడా ఇదే తరహాలో పనులు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తుండగా ఇప్పటికే మండలంలో ఉన్న అధికార పార్టీలోని రెండు వర్గాలు వాదోపవాదాలతో పట్టుదలగా లెక్కలు తేల్చాల్సిందేనంటూ సామాజిక తనిఖీ ప్రజావేదికను వేదికగా చేసుకొని కూర్చున్నారు. అప్పుడప్పుడు అల్లర్లు కూడా చోటు చేసుకుంటుండటంతో ప్రజావేదిక వద్ద పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఉపాధి సిబ్బంది సామాజిక తనిఖీ బృందం మధ్య కూడా కొన్ని విషయాలలో వాదనలు జరుగుతున్నాయి. ఉన్నత విద్య చదివిన ఉద్యోగులం మేము నాణ్యతపై ఇచ్చిన నివేదికలు కాదని మీరు ఎలా నాణ్యతను నిర్ధారిస్తారంటూ అధికారులు డీఆర్‌పీలపై ఎదురు దాడికి దిగుతున్నారు. మూడవ రోజు కూడా ప్రజావేదిక జరిగి పూర్తి వివరాలు వెల్లడైంతే ఎన్ని కోట్లలో నిధులు దుర్వినియోగం అయ్యాయో లెక్క తేలనుంది.

సీసీ రోడ్ల నిర్మాణాలు వేగవంతం

- కలెక్టర్ వినయ్‌చంద్ ఆదేశం
- లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయకపోతే చర్యలు

ఒంగోలు కలెక్టరేట్: జిల్లాలో చంద్రన్న బాట కార్యక్రమం కింద మంజూరు చేసిన 600 కిలో మీటర్ల సిమెంట్ రోడ్ల నిర్మాణాలను వచ్చే ఫిబ్రవరి నాటికి పూర్తిచేయాలని కలెక్టర్ వాడరేవు వినయ్‌చంద్ ఆదేశించారు. స్థానిక సరోవర్ సమావేశపు హాలులో బుధవారం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన ల క్ష్యానికి అనుగుణంగా సిమెంట్ రోడ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వర్క్ ఇన్‌స్పెక్టర్ల నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల వరకు సీసీరోడ్ల నిర్మాణాలపై స్పష్టత కలిగి ఉండి లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 525 అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉండగా అందులో 97 నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన 428 భవన నిర్మాణాల పనులు వెంటనే చేపట్టాలన్నారు. ఇప్పటి వరకు 148 అంగన్‌వాడీ భవనాల నిర్మాణాల పనులు ప్రారంభం కాలేదన్నారు.

జిల్లాలో 93 గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలు మంజూరు కాగా వాటిలో 42 నిర్మాణాలు ఇంత వరకు ప్రారంభం కాలేదని కలెకర్ పేర్కొన్నారు. జిల్లాలో 438 శ్మశాన వాటిక నిర్మాణాలు మంజూరు కాగా 422 పనులు వివిధ దశల్లో ఉన్నాయని, వాటిని కూడా సకాలంలో పూర్తి చేయాలన్నారు. మెటల్ రోడ్లు, గ్రావెల్ రోడ్లు, స్త్రీ శక్తి భవన నిర్మాణ పనులను వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

సమావేశంలో పంచాయతీరాజ్ ఎస్‌ఈ చంద్రశేఖరయ్య, సీపీవో కేటీ వెంకయ్య, ఈఈ కేవీఎస్ త్రిమూర్తి నాయుడు, డిప్యూటీ ఈఈలు జాఫర్ సాదిక్, సీహెచ్ వెంకట రామయ్య, చెంచురామయ్యతో పాటు ఏఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ వినయ్‌చంద్

నేటితో ముగియనున్న ఎస్‌జీటీల బదిలీలు

సర్వర్ మొరాయించడంతో నిలిచిన కౌన్సెలింగ్

ఒంగోలు విద్య: జిల్లాలో సెండరీగ్రేడ్ టీచర్ల బదిలీల ప్రక్రియ బుధవారం రాత్రి సర్వర్ ఆగిపోవడంతో నిలిచిపోయింది. 2801ర్యాంకు నుంచి 4153 ర్యాంకు వరకు ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆతర్వాత సర్వర్ ఆగిపోవడంతో 4154 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు గురువారం మధ్యాహ్నం కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.

కాగా, బుధవారం ఉదయం 7గంటలకు ప్రారంభమైన కౌన్సిలింగ్‌ను కమిటీ ఛైర్మన్ అయిన జడ్పీ ఛైర్మన్ ఈదర హరిబాబు, డీఈవో బి.విజయభాస్కర్‌లు నిర్వహించారు. సర్వర్ సక్రమంగా లేకపోవడంతో మందకొడిగా సాగింది. చివరిరోజు 170 మంది ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీ కావాల్సిఉండగా వారందరూ కొత్త స్థానాలు కోరుకున్నారు. అదేవిధంగా డీఈవో పూల్‌లోని 272 మంది ఎస్‌జీటీలు కూడా స్థానాలు కోరుకున్నారు. దీంతో ప్రస్తుతం ఎస్‌జీటీలలో ఎవరూ డీఈవో పూల్‌లో లేరు. వీరందరిని సర్దుబాటు చేయగా ప్ర స్తుతం ఇంకా 205 సెకండరీ గ్రేడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని అన్ని మండలాల్లో సమానంగా ఖాళీలు ఉండేలా ము ందుగానే ఖాళీల జాబితాలో ప్రకటించకుండా పక్కన పెట్టారు. వీవింగ్ ఇన్‌స్ట్రక్టర్లు (క్రాఫ్టు) టీచర్లకు కూడా బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. లింగంగుంటలో పనిచేసే క్రాఫ్టు టీచరు త్రోవగుంటకు, త్రోవగుంట టీచర్ పేర్నమిట్టకు, మంగమూరు టీచరు లింగంగుంటకు బదిలీ అయ్యారు. సెండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ రాత్రి వరకు జరగడంతో వారు ఎప్పుడు ప్రస్తుత పాఠశాలల నుంచి రిలీవ్‌అయి కొత్తపాఠశాలల్లో చేరాలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నుంచి ఆదేశాలు రాలేదు. బహుశా వీరు శుక్రవారం ప్రస్తుత పాఠశాలనుండి రిలీవ్‌అయి శనివారం కొత్తపాఠశాలలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు.

భాషా పండితులకు రీ కౌన్సెలింగ్

గ్రేడ్-2 భాషా పండితులు (తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ) భాషా పండితుల బదిలీలకు సంబంధించి రీకౌన్సెలింగ్ నిర్వహించమని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. కోర్టు వివాదంతో హైస్కూళ్ళలో స్కూలు అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ అయిన భాషా పండితుల పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయలేదు. ప్రస్తుతం కోర్టు వివాదం ఒక్క కొలిక్కి వచ్చింది. ప్రస్తుతం గ్రేడ్ -2 భాషా పండితులుగా పనిచేస్తున్న వారికి మాత్రమే అప్‌గ్రేడ్ ఆయిన పోస్టుల్లో పదోన్నతులు ఇవ్వాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో స్కూలు అసిస్టెంట్లు పదోన్నతులు పొందేందుకు అర్హతలున్నా సెండరీగ్రేడ్ టీచర్లకు స్కూలు అసిస్టెంట్ల పదోన్నతులు లభించడంలేదు. ఈనెల 5లోగా అప్‌గ్రేడ్ అయిన స్కూలు అసిస్టెంటు పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతుల ప్రక్రియ ముగిసిన వెంటనే భా షా పండితులకు ఇటీవల జరిగిన బదిలీల కౌన్సెలింగ్ ను రద్దుచేసి మళ్ళీ కొత్తగా అందరికి రీకౌన్సిలింగ్ నిర్వహించమని కమిషనర్ ఆదేశించారు. తాజా కౌన్సెలింగ్ ద్వారా డీ ఈవో పూల్‌లోని 59 మంది తెలుగు పండితులు, 39 మం ది హిందీ పండితులకు పాఠశాలల్లో స్థానాలు కోరుకొనేందుకు అవకాశం లభిస్తుంది. దీంతో ఎవరూ డీఈవో పూల్ లో లేకుండా అందరూ పాఠశాలల్లోనే పనిచేస్తారు. భాషా పండితుల పదోన్నతుల ప్రక్రియకు గురువారం ఫైలు సిద్ధం చేయనున్నట్లు డీఈవో విజయభాస్కర్ తెలిపారు.

కిక్కే కిక్కు!

- గొలుసు తీసినా తగ్గని మద్యం విక్రయాలు
- గత నెలలో రూ. 85 కోట్ల వ్యాపారం
- గత ఏడాది కన్నా రూ. 12 కోట్లు అదనం

ఒంగోలు క్రైం: నూతన ఎక్సైజ్ విధానంలోనూ మద్యం అమ్మకాల జోరు కొనసాగుతోంది. అధికారులు 'బెల్ట్' బిగించినా, జాతీయ రహదారికి ఐదు వందల అడుగుల దూరంలోకి దుకాణాలు మార్చినా విక్రయాలపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. గత నెలలో జిల్లాలో జరిగిన మద్యం అమ్మకాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది.

ప్రభుత్వం గత నెల 1వ తేదీ నుంచి నూతన ఎక్సైజ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. గతం కంటే నిబంధనలను కఠినతరం చేసింది. జిల్లాలో 331మద్యం దుకాణాలకు అనుమతించింది. వీటితోపాటు గతంలో 30 బార్లు ఉండేవి. వీటితోపాటు అన్ని నగర పంచాయతీల్లో ఒక్కొక్కటి చొప్పున ఐదు బార్లకు ప్రభుత్వం అనుమతించింది. అయితే, జాతీయ రహదారి నిబంధన కారణంగా ఒక్క ఒంగోలులోనే మూడు బార్లు, మిగిలిన చోట్ల మరో నాలుగు మూతపడ్డాయి. ప్రస్తుతం 27 బార్లు మాత్రమే కొనసాగుతున్నాయి. వీటితో గత ఏడాది జూలైలో 1,65, 164పెట్టల మద్యం, 68,758 పెట్టల బీరు విక్రమాలు జరగ్గా వాటి విలువ సుమారు రూ.71 కోట్లుగా ఉంది. అయితే ఈ ఏడాది 80, 635పెట్టెల మద్యం, 39,664 పెట్టెల బీరు మొత్తం విలువ రూ.85కోట్ల విక్రమాలు జరిగాయి. గత ఏడాదితో పోల్చి చూస్తే ఈ ఏడాది జూలైలో పన్నెండు కోట్ల మద్యం అధికంగా తాగేశారు. అంటే బీరు, మద్యం ఎనిమిది వేలు పెట్టెలు అదనంగా విక్రయాలు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి.

నిబంధనలకు కఠినతరం చేసినా తగ్గని జోరు

ప్రభుత్వం నూతన ఎక్సైజ్ విధానంలో నిబంధనలు కఠినతరం చేసింది. సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు జాతీయ రహదారి 500 మీటర్ల దూరంలో షాపులను అధికారులు పూర్తిగా తొలగించారు. వాటిని దూరంగా ఏర్పాటు చేయించారు. మరోవైపు బెల్ట్ షాపులపై కొరడా ఝులిపించారు. జిల్లాలోని లైసెన్స్‌డ్ మద్యం షాపులకు అనుబంధంగా మూడువేల బెల్ట్ షాపుల వరకూ నడుస్తున్నట్లు అంచనా. ఇటు ఎక్సైజ్, ఇటు పోలీసు శాఖల సంయుక్త దాడులతో వాటిలో 90శాతం వరకూ మూతపడ్డాయి. బెల్ట్ షాపులకు మద్యాన్ని సరఫరా చేస్తున్నట్లు తేలిన తొమ్మిది దుకాణాల లైసెన్స్‌ను ఎక్సైజ్ అధికారులు సస్పెండ్ చేశారు. మరోవైపు సమయపాలన విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ మద్యం జోరు ఏమాత్రం తగ్గలేదు. అయితే 18 ఏళ్ల లోపు వారికి మద్యం విక్రయించకూడదన్న నిబందన మాత్రం జిల్లాలో అమలు కావడం లేదు.

ఓటుహక్కు కోసం 64,981 మంది దరఖాస్తు

అత్యధికంగా వైపాలెం నియోజకవర్గంలో 8133 మంది దరఖాస్తు

ఒంగోలు కలెక్టరేట్: జిల్లాలో 18నుంచి 21 ఏళ్ళలోపు యువతీ, యువకులకు ఓటు హక్కు కోసం 64,981 మంది దరఖాస్తులు చేసుకున్నారు. యువతీ, యువకులకు ఓటు హక్కును కల్పించేందుకు జులై 1నుంచి నెల రోజుల పాటు ఎన్నికల కమిషన్ జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. జిల్లాలో సుమారు లక్షా 10వేల మందికి వరకు యువతీ, యువకులు ఉంటారని అధికారులు అంచనా వేసి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. అర్హులైన యువతీ, యువకులకు ఓటు హక్కు కల్పించాలనే లక్ష్యంతో డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీల్లో అవగాహన సదస్సులతో పాటు పోలింగ్ కేంద్రాల్లో రెండు పర్యాయాలు స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహించారు.

నెల రోజుల పాటు జరిగిన ఈ ప్రక్రియలో జిల్లా వ్యాప్తంగా యువతీ, యువకులు ఓటు హక్కు కోసం దరఖాస్తులు చేసుకున్నారు. జిల్లాలో అత్యధికంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో 8133 మంది దరఖాస్తులు చేసుకోగా, అత్యల్పంగా సంతనూతలపాడు నియోజకవర్గంలో 3045 మంది దరఖాస్తు చేసుకున్నారు. దర్శినియోజకవర్గంలో 6747 మంది, పర్చూరు నియోజకవర్గంలో 4958 మంది, అద్దంకి నియోజకవర్గంలో 7399 మంది, చీరాల నియోజకవర్గంలో 3423 మంది, ఒంగోలు నియోజకవర్గంలో 3923 మంది దరఖాస్తు చేసుకున్నారు.

అలాగే, కందుకూరు నియోజకవర్గంలో 6182 మంది, కొండపి నియోజకవర్గంలో 6338 మంది, మార్కాపురం నియోజకవర్గంలో 3938 మంది, గిద్దలూరు నియోజకవర్గంలో 5223 మంది, కనిగిరి నియోజకవర్గంలో 5672 మంది దరఖాస్తు చేసుకున్నారు.

పాఠకులకు సూచన:

క్లాసిఫైడ్ ప్రకటనలకు స్పందించే ముందు పూర్తిగా విచారించి తగిన నిర్ణయం తీసుకోగలరు. ప్రకటనదారు ప్రకటిస్తున్న లేదా చేసుకుంటున్న క్లయిమ్‌లతో మా పత్రికకు ఎటువంటి సంబంధం లేదు. బ్యాంక్ అకౌంట్ల ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్/ డిపాజిట్ చేయవద్దు. పాఠకులు ఈ విషయాన్ని గమనించగలరు.

- మేనేజర్

దినఫలాలు

అదృష్టసంఖ్యలు : 3, 9


మేషరాశి: (మార్చి21-ఏప్రిల్20): ప్రియతములతో చర్చలు, ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. సన్నిహితుల నుంచి మెయిల్స్, సందేశాలు అందుకుంటారు. పొదుపు పథకాలు, పెట్టుబడులకు ప్రణాళికలు రూపొందిస్తారు. విద్యార్థులకు శుభప్రదం.


వృషభరాశి: (ఏప్రిల్21-మే20): ఆర్థిక విషయాల్లో మీ వైఖరిని సమీక్షించుకుంటారు. గతించిన వ్యక్తులను స్మరించుకుంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి అనుకూలం.


మిథునరాశి:(మే21-జూన్21): శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. వేడుకల్లో పాల్గొంటారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు ఫలిస్తాయి. కొత్త స్నేహాలు, పరిచయాలు ఆనందం కలిగిస్తాయి.


కర్కాటకరాశి:(జూన్22-జూలై23): పరిశ్రమలు, వ్యవసాయరంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆస్పత్రులు, హోటల్, ఔషధ రంగా వారు లాభాలు ఆర్జిస్తారు. ఆర్థిక విషయాల్లో సహోద్యోగుల సహకారం లభిస్తుంది.


సింహరాశి:(జూలై24-ఆగస్టు23): ప్రేమానుబంధాలు బలపడతాయి. కొత్త స్నేహాలు చిగురిస్తాయి. చిన్నారుల విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. వేడుకల్లో పాల్గొంటారు. సాంకేతిక కోర్సుల్లో చేరే వారికి అనుకూల సమయం.


కన్యారాశి: (ఆగస్టు24-సెప్టెంబర్23): నిత్యావసరాలు, నిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ప్రోత్సాహకరం. కుటుంబ వ్యవహారాల్లో మీ వైఖరిని సమీక్షించుకుంటారు. సంస్మరణల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఇల్లు సందడిగా ఉంటుంది.


తులారాశి: (సెప్టెంబర్24-అక్టోబర్23): విద్యా సంస్థలతో పనులు పూర్తవుతాయి. ప్రియతములతో చర్చలు, ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. పెట్టుబడులకు సంబంధించి కీలక సమాచారం సేకరిస్తారు. సంకల్పం నెరవేరుతుంది.


వృశ్చికరాశి: (అక్టోబర్24-నవంబర్22): వృత్తి, ఉద్యోగాల్లో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. అదనపు సౌకర్యాలు అందుకుంటారు. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లకు అవకాశం ఉంది. శ్రమకు తగిన ప్రతిఫలం అందుకుంటారు.


ధనూరాశి: (నవంబర్23-డిసెంబర్21): లక్ష్య సాధన కోసం కొత్త పథకాలు రూపొందిస్తారు. సమావేశాలు, బృందకార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తారు. ఉన్నత విద్యా విషయాల్లో ఒక నిర్ణయానికి వస్తారు. వేడుకల్లో పాల్గొంటారు.


మకరరాశి(డిసెంబర్22-జనవరి21): దీర్ఘకాలిక పెట్టుబడులు లాభిస్తాయి. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల కోసం అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం.


కుంభరాశి: (జనవరి22-ఫిబ్రవరి18): స్నేహానుబంధాలు బలపడతాయి. బంధుమిత్రులతో వేడుకల్లో ఉల్లాసంగా గడుపుతారు. పెట్టుబడులు లాభిస్తాయి. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. లక్ష్య సాధనకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు.


మీనరాశి: (ఫిబ్రవరి19మార్చి20): ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. వైద్యం, హోటల్, పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారికి ప్రోత్సాహకరం. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

-బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

మహిళలపై దాడులను అరికట్టాలి

- జాతీయ మానవహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాబుఖాన్


మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షుడు బాబుఖాన్

ఒంగోలు కలెక్టరేట్ : దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని జాతీయ మానవ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ బాబుఖాన్ అన్నారు. స్థానిక గోపీదియేటర్ అవరణలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఇటీవల మహిళలపై అత్యాచారాలు, దాడులు, వేధింపులు జరగడాన్ని మానవ హక్కు సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఇటీవల గుంటూరు జిల్లాలో బీసీ మహిళను బలవంతంగా నలుగురు వ్యక్తులు మోటార్ సైకిళ్లపై ఎక్కించుకొని వెళ్ళి అనేక ఇబ్బందులు పెట్టారని తెలిపారు. దీనిపై మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో కేసు నమోదు చేసే విధంగా చర్యలు తీసు కోవడం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడ మానవ హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండే విధంగా తమ సంఘం ముందుండి పనిచేస్తుందని తెలిపారు. అందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కమిటీలు వేసి సంఘాన్ని బలోపేతం చేసి మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టే విధంగా పనిచేయనున్నట్లు తెలిపారు. బీజేపీ మజ్దూర్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొత్తూరి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ మహిళలపై దాడులు జరగడం అమానుషమన్నారు. ఇటీవల అనేక రాష్ట్రాల్లో మహిళలపై దాడులు జరుగుతున్నాయని, వీటిని అరికట్టేందుకు తమ సంఘం ముందుండి పనిచేస్తుం దని తెలిపారు. బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపా ధ్యక్షుడు బచ్చల శివప్రసాద్ మాట్లాడుతూ ఆలోచన విధానాలు మా రిన ప్పుడే మహిళలపై గౌరవం పెరుగు తుందన్నారు. అనంతరం ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షునిగా రావుల పల్లి నాగేంద్ర యాదవ్, కార్యదర్శిగా ఎం.హరిప్రసాద్, కోశాధికారిగా గుర్రం వెంకట ప్రసాద్‌లను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు బాబుఖాన్ నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం జాగరణ్ మంచ్ రాష్ట్ర ఇన్‌చార్జి షేక్ మీరా సాహెబు, రాష్ట్ర కన్వీనర్ షేక్ మహ్మద్ బుజ్జి, మజ్దూర్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుండా శ్రీనివాస రావు, కే.శ్రీనివాసరావు, ముదవర్తి బాబూరావు తదితరులు పాల్గొన్నారు.

సమాచార హక్కు దినానికి స్పందన

- జిల్లా వ్యాప్తంగా 84 దరఖాస్తులు
- 67 మందికి సమాచారం



అర్జీలను తీసుకుంటున్న డీఆర్వో ప్రభాకర్‌రెడ్డి

ఒంగోలు కలెక్టరేట్ : జిల్లాలో నూతన ఒరవడికి జిల్లా అధికారయం త్రాంగం శ్రీకారం చుట్టింది. సమాచార హక్కు చట్టం కోసం దర ఖాస్తులు చేసుకున్న అర్జీదారులను నెలల తరబడి సంబంధిత శాఖల అధికారులు సమాచారం ఇవ్వకపోవడంతో అప్పీల్ చేసుకో వడం, అక్కడ కూడా సమాచారం రాకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం సాధారణంగా మారిపోయింది. జిల్లాకు నూతన అధికారులు వచ్చిన తర్వాత సమాచార హక్కు చట్టం హక్కుపై ప్రత్యేక దృష్టి సారించారు. నెలలో ఒక రోజు సమాచార దినంగా ప్రవేశపెట్టి ఆ రోజున సమాచార హక్కు చట్టం కింద అవసరమైన సమాచారాన్ని అర్జీదారుడు అర్జీ దాఖలు చేసుకుంటే వెంటనే అక్కడ సమాచారం ఇచ్చే విధంగా అధికారులు శ్రీకారం చుట్టారు. జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం సమాచార హక్కుదినం కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా సమాచార హక్కు చట్టం కింద 84 మంది అర్జీదారులు సమా చారం కోసం దరఖాస్తులు చేసుకోగా అందులో 67 మందికి అక్కడికక్కడే సమాచారం ఇవ్వగా 17 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. ఒంగోలు డివిజన్‌లో 34 అర్జీలు రాగా 21 అర్జీలకు సంబంధించి సమాచారం ఇవ్వగా, 13 అర్జీలు పెండింగ్‌లో ఉండగా, కందుకూరు డివిజన్‌లో 32 అర్జీలు రాగా 29 అర్జీలకు సమాచారం ఇవ్వగా మూడు పెండింగ్‌లో ఉన్నాయి. మార్కాపురం డివిజన్‌లో ఎనిమిది అర్జీలు రాగా ఏడు అర్జీలకు సమా చారం ఇవ్వగా ఒక అర్జీ పెండింగ్‌లో ఉంది. కలెక్టరేట్‌లో సమాచారం కోసం 10 మంది దరఖాస్తులు చేసు కోగా పది మంది అర్జీదారులకు సమాచారాన్ని ఇచ్చారు. సమాచార హక్కు చట్టంపై అర్జీదారుడు చేసుకున్న అర్జీని పరిశీలించి అధికారుల వద్ద ఉన్న సమాచారాన్ని సత్వరమే ఇచ్చే విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు డీఆర్వో ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

జర్నలిస్టు మృతికి సంతాపం

ఒంగోలు కలెక్టరేట్ : ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ అసోసి యేషన్ జిల్లా శాఖ అధ్యక్షుడు చేవూరి శ్రీరామమూర్తి బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. ఆయనమృతదేహానికి పలువురు జర్నలిస్టులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అసోసి యేషన్ అధ్యక్షుడు మేకపాటి మాల్యాద్రి, ప్రధాన కార్యదర్శి పల్లాటి నాగేశ్వరరావు, జిల్లా శాఖ కార్యదర్శి గోరంట్ల వెంకట్రావు, పి.వి.కొండలరావు, వీరాంజనేయులు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢసంతాపాన్ని తెలిపారు.

3 గ్రావెల్ ట్రాక్టర్లు స్వాధీనం

గుడ్లూరు: అనుమతి లేకుండా అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న 3 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించినట్లు మండల తహసీల్దార్ ఇందిరాదేవి బుధవారం తెలిపారు. మాచవరంకు చెందిన ట్రాక్టర్లు మండలంలోని చెమిడితపాడు దగ్గర గల దూలాల చెరువులో గ్రావెల్‌ను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో రెవెన్యూ అధికారులు మూడు ట్రాక్టర్లు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అపరాధరుసుం విధించినట్లు ఎస్ఐ ఉన్నం వేమన తెలిపారు.

ట్రాన్స్‌ఫార్మర్‌లో రాగి తీగ చోరీ

ఉమామహేశ్వర అగ్రహారం(ముండ్లమూరు): మండలంలోని ఉమామహేశ్వర అగ్రహారం గ్రామానికి చెందిన కాటూరి గురవయ్యకు చెందిన పొలంలో ఏర్పాటు చేసిన బుధవారం తెల్లవారు జామున ట్రాన్స్‌ఫార్మర్‌ను దుండగులు ధ్వంసం చేసి అందులో ఉన్న రాగి వైరును అపహరించారు. గురవయ్య పొలం వెళ్ళి చూడగా దిమ్మెపై ట్రాన్స్‌ఫార్మర్ లేకపోవడంతో అనుమానం వచ్చి పక్కన చూడగా ట్రాన్స్‌ఫార్మర్ కిందపడి ఉంది. ధ్వంసం చేసిన వైరును తీసుకెళ్ళినట్లు గుర్తించి స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ పి.బాలరంగయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

అనుమతి లేని రెండు వాహనాలు పట్టివేత

ముండ్లమూరు : మండలంలోని రెడ్డినగర్ వద్ద అద్దంకి-దర్శి ప్రధాన రహదారిపై అనుమతి లేకుండా తిరుగుతున్న రెండు వాహనాలను దర్శి మోటార్ వాహనాల తనిఖీ అధికారి శేషురెడ్డి బుధవారం పట్టుకున్నారు. పట్టుబడిన వాటిలో ఒక ఆటో, ఒక ట్రాక్టర్ ఉన్నట్లు తెలిపారు. రెండు వాహనాలను దర్శి పోలీసుస్టేషన్‌లో అప్పజెప్పినట్లు తెలిపారు.

అండర్ 16 మ్యాచ్‌లకు మైదానం ముస్తాబు

ఒంగోలు కార్పొరేషన్: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2017-18 ఏడాదికి సంబంధించి అండర్ 16 గ్రూప్-బి అంతర్ జిల్లాల క్రికెట్ మ్యాచ్‌లు ఈ నెల 3 నుంచి 29వ తేదీ వరకు ఒంగోలులో జరగనున్నాయి. ఇందుకు సంబంధించి సీఎస్ఆర్ శర్మా కళాశాల క్రీడా మైదానం ముస్తాబయింది. ఇప్పటికే క్రీడాకారులు ప్రాక్టీస్‌లో నిమగ్నం కాగా, నేటి నుంచి జరగనున్న మ్యాచ్‌ల నిర్వహణకు అవసరమైన చర్యలను జిల్లా క్రికెట్ అసోసియేషన్ చేపట్టింది. ఈ మ్యాచ్‌ల్లో ప్రకాశం జిల్లాతోపాటు, విజయనగరం, శ్రీకాకుళం, కడప, కర్నూలు, గుంటూరు, అనంతపురం జట్లు పాల్గొంటున్నాయి.

సంస్థాగత ఎన్నికలు పటిష్ఠంగా జరపాలి

ఒంగోలు క్రైం : కాంగ్రెస్‌పార్టీ సంస్థాగత ఎన్నికలు పటిష్ఠంగా నిర్వహించాలని కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షులు ఈదా సుధాకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక డిసిసి కార్యాలయంలో బిఆర్‌ఓలు నియోజకవర్గ ఇన్‌చార్జిలకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఈదా సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కోసం కార్యదీక్షతో పనిచేసే వారిని బూత్ కమిటీలో నియమించాలని సూచించారు. ఆదేవిధంగా కాంగ్రెస్‌పార్టీ సాంప్రదాయ ఓటర్లను ఆకర్షించగలిగిన యువకులను గురించి మంచి శిక్షణ ఇవ్వాలని కోరారు. రిజర్వేషన్ పద్ధతిని పాటించాలని అన్నారు. కార్యక్రమంలో నాయకులు వేమా శ్రీనివాసరావు, పి.కొండారెడ్డి, పాశం వెంకటేశ్వర్లు, ఎస్‌కె.సైదా, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు డి.నాగలక్ష్మి, యాదాల రాజశేఖర్, గాదెల్కారెడ్డి, సతీష్, ఉద్దండి మల్లి ఖార్జునరావు తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలను కార్మికులకు అందించాలి

ఒంగోలు కలెక్టరేట్: కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అందించే విధంగా పాటుపడాలని బిఎంఎం రాష్ట్ర అధ్యక్షుడు కే.వెంకట సుబ్బారావు పిలుపునిచ్చారు. స్థానిక బిజెపి కార్యాలయంలో బుధవారం బిజెపి మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగాపాల్గొని మాట్లాడారు. మోర్చా జిల్లా అధ్యక్షుడు ఎం.బాబూరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుబ్బారావు మాట్లాడుతూ జిల్లాలో మజ్దూర్ మోర్చాను బలోపేతం చేసే విధంగా పాటుపడాలన్నారు. కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలను అందించడం ద్వారా మజ్దూర్ మోర్చాలో పనిచేసేందుకు ఆసక్తి చూపుతారని తెలిపారు. ఆదిశగా జిల్లా కమిటీ పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంతకు ముందు జిల్లా పార్టీ కార్యాలయంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు పీవీ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, అమర్, గుండాశ్రీనివాసరావు, షేక్ ఖలీఫాతుల్లా బాషా, విన్నకోట సురేష్, ఎస్. శ్రీనివాసరావు, ఉంగరాల హనుమంతరావు, పి.సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు.



సంక్షోభంలో జీడి పరిశ్రమ

గణనీయంగా తగ్గిన జీడిగింజల దిగుబడులు

దిగుమతిపై సుంకం, జీఎస్‌టీతో మరింత భారం

చుక్కల్లో ధరలు

జీడీలా

వేటపాలెం: రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు కోస్తా తీర ప్రాంతాల్లో 4,25,000 లక్షల ఎకరాల్లో జీడి మామిడి తోటలు ఉన్నాయి. ప్రతి ఏడాది జీడి గింజల ఉత్పత్తి 92 వేల మెట్రిక్ టన్నులు వస్తుంటాయి. ప్రతి ఎకరాకు సాలుసరి 350 కిలోలు దిగుబడి వస్తుంది. అయితే కోస్తాతీరం వెంబడి ఐదు సంవత్సరాల నుంచి జీడి మామిడి తోటలను నరికి వేసి రైతులు ఇతర పంటలు సాగు చేస్తున్నారు. దీనితో రాష్ట్రంలో జీడి పంట దిగుబడి తగ్గింది. ప్రస్తుతం శ్రీకాకుళం, పలాసా, చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో కొంత మేర జీడి మామిడి తోటలు అధికంగా ఉండటంతో అక్కడ జీడి గింజలు ఎకువగా పండిస్తుంటారు. ఈ ఏడాది వర్షాలు లేక పోవడంతో పంట దిగుబడుల తగ్గాయి.

రాష్ట్ర వ్యాప్తంగా జీడిపప్పు పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుంది. వర్షాభావంతో జీడి పంట గణనీయంగా తగ్గిపోయింది. కాయలు కాపు సక్రమంగాలేక పోవడంతో గింజల దిగుబడి భారీగా పడిపోయింది. మరో ప్రక్క కేంద్ర ప్రభుత్వం గత ఏడాది బడ్జెట్‌లో విదేశాల నుంచి జీడి గింజల దిగుమతిపై 9.05 శాతం పన్ను విధించింది. ఈ ఏడాది జీడిగింజల వ్యాపారంపై 5 శాతం జీఎస్‌టీ మోపింది రాష్ట్రంలో పంట దిగుబడిలు లేనపుడు ఈ ప్రాంత వ్యాపారుల ఆఫ్రికన్ దేశాల నుంచి జీడి గింజలను దిగుమతి చేసుకొని వ్యాపారాలు చేసేవారు. అయితే కేంద్ర ప్రభుత్వం విధించిన వివిధ పన్నులు, సుంకాలతో ఆ దారులు మూసుకొని పోయాయి. దీంతో రాష్ట్రంలో పండిన కొద్దిపాటి పంటకు భారీగా డిమాండ్ పెరిగింది. నాలుగు నెలల వ్యవధిలోనే బస్తా జీడి గింజలకు రెండు వేలరూపాయల ధర పెరిగింది. వ్యాపారులు జీడి పప్పు వ్యాపారం కష్టంగా మారిందంటున్నారు.

భారీగా పెరిగిన జీడి గింజల ధరలు

జీడి మామిడి పంట ప్రతి ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో వస్తుంటుంది. వ్యాపారులు ఈ నెలల్లో శ్రీకాకుళం, విజయనగరం, పలాసాతో పాటు, జీడి గింజలు అధికంగా పండించే ఇతరదేశాల నుంచి కొనుగోలు చేస్తుంటారు. ఈ ఏడాది మార్చిలో బస్తా గింజలు రూ.10వేలకు కొనుగోలు చేయగా ప్రస్తుతం రూ.12,500 వేలు చేరింది.

జీఎస్‌టీ విధింపు వల్ల జీడిపప్పు వ్యాపారులకు అమ్మకాల్లో పన్నుల పెరిగాయి. దీంతో వ్యాపారుల ఆ విధానం తెలియక అయోమయంలో పడ్డారు. గతంలో పన్నులు (ఆర్‌సీఎం) రివర్సు చార్జి మెకానిజం) అమలు పర్చడం వల్ల జీడిగింజల కొనుగోళ్లలో 5 శాతం పన్ను కట్టి గింజలపై రాయితీ పొందటానికి అవకాశం ఏర్పడింది.1 శాతం పన్నులు కట్టడానికి అలవాటు పడి చిన్న వ్యాపారాలు నిర్వహించుకొనేవారు. ఈ విధానంలో రూ.75 లక్షల

జీఎస్‌టీతో మందగించిన వ్యాపారాలు

లోపు వ్యాపారం నిర్వహించే చిన్న వ్యాపారులు కంపోజిషన్ డీలర్‌గా 7 శాతం పన్నులు కట్టాల్సి వస్తుంది. జీఎస్‌టీ పరిధిలోకి వచ్చే వారు రూ.75 లక్షలు పైన వ్యాపారాలు నిర్వహించే వారికి 5 శాతం పన్నులు కట్టాల్సి వస్తుంది. దీనితో వ్యాపారాలు మందగించాయని వారు చెబుతున్నారు.

జీడి పప్పు పరిశ్రమకు ప్రోత్సాహం కరువు...

రాష్ట్రంలో పలాసా, విజయనగరం ప్రాంతాలతో పాటు వేటపాలెం ప్రాంతాల్లో జీడి పప్పు పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపు వంద సంవత్సరాలుగా రాష్ట్రంలో జీడిపప్పు పరిశ్రమలు ఉన్నప్పటికి రాష్ట్రం నుంచి జీడిపప్పును నేరుగా ఇతర దేశాలకు ఎగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం ఎటువంటి సంస్థను ఏర్పాటు చేయలేదు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో రెండు సంవత్సరాలుగా కొత్తగా జీడి పప్పు పరిశ్రమలు స్థాపించారు. అయినప్పటికి అక్కడి ప్రభుత్వాలు ఇతర దేశాలకు జీడిపప్పును ఎగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం సంస్థలను ఏర్పాటు చేశారు. అక్కడి వ్యాపారులు మన రాష్ట్రంలో తయారుచేసిన జీడిపప్పును కొనుగోలు చేసుకొని తమిళనాడు, కర్ణాటక నుంచి ఇతర దేశాలకు ఎగుమతులు చేసుకొని లాభాలు గడిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో ఎగుమతికి అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

ప్రస్తుతం జీడిపప్పు ధరలు...

210 జింబోరకం	రూ. 850
320 అమిరికన్ రకం	రూ. 790
బద్ద రకం	రూ. 800
అరగుండురకం	రూ. 750
ముక్క రకం	రూ. 740



వేటపాలెంలోని ఓ మిల్లులో ఎండబెట్టిన జీడి గింజలు





నాలుగులుప్పలపాడు మండలం కనపర్తిలోని పురాతన సీతారాముల ఆలయం (ఇన్‌సెట్లో) సీతారాముల విగ్రహాలు

దశమారనున్న సీతారాముల ఆలయం

700 ఏళ్ల నాటి పురాతన ప్రాకారం

చారిత్రక ఆలయంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు

చరిత్రపుటల్లోకి కనపర్తి గ్రామం

చరిత్ర, సంస్కృతి, నాగరికతలను రాబోయే తరాలకు అందించటంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం కనపర్తి గ్రామంలోని క్రీస్తుశకం 14 వ శతాబ్ద కాలం నాటి (700 ఏళ్ల నాటి సీతారాముల ఆలయాన్ని చారిత్రక ఆలయంగా గుర్తించింది. పెద్దిరాజులు కనకపురి మహాపట్టణం (కనపర్తి) పాలించిన కాలంలో సీతారాముల ఆలయాన్ని దక్షిణముఖంగా నిర్మించారు. చరిత్రలో వైష్ణాలయంగా విరాజిల్లింది. కాలానుగుణంగా ఆలయం శిథిలావస్థకు చేరి నేడు కళావిహీనంగా మారింది. నవ్యాంధ్రలోని పురాతన ఆలయాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి చారిత్రక దేవాలయాలయంగా ప్రాచీన స్మారకంగా సీతారాముల ఆలయాన్ని గుర్తించటం సంతోషించదగిన పరిణామమని గ్రామస్థులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపుతో పురావస్తుశాఖ పరిధిలోకి ఈ ఆలయం చేరింది.

కనపర్తి (నాగులుప్పలపాడు) : క్రీస్తుశకం 1వ శతాబ్దంలో సముద్రతీరం వెంబడి కనకజంబునాపురిగా , తరువాత కనపురిగా , కనుపర్తిగా రూపాంతరాలు చెందింది. ఆ పట్టణం శాతవాహనులు, పల్లవులు, చాళుక్యులు, చోళులు, కాకతీయులు , పెద్దిరాజులు, విజయనగర రాజులు ఇలా అందరి పాలనలో విరాజిల్లింది.

శివాలయాలు ,వైష్ణవాలయాలు , బౌద్ధ ఆరామాలతో ఆధ్మాత్మిక నగరంగా నిలిచింది. దీనితో పాటు చోళరాజుల కాలంలో తీరప్రాంతం నుంచి ఎగుమతులు, దిగుమతులు జరిగి వ్యాపార కేంద్రంగా చరిత్రలో నిలిచింది. నేటి కనపర్తికి సీతారాముల ఆలయం చారిత్రక కట్టడంగా ప్రాచీన స్మారకంగా ప్రభుత్వం గుర్తించటంతో మరోసారి చరిత్ర పుటల్లో కెక్కింది.

దశమారనున్న పురాతన ఆలయం

ఈ పాటికే కనపర్తి గ్రామం చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. మరోసారి పురాతన ఆలయంగా ఉన్న సీతారాముల ఆలయం పర్యాటక ప్రాంతంగా దశమారనుంది. ఆర్కియాలజీ శాఖకు అలయాన్ని అప్పగించనున్నారు. దీంతో ఆలయం జీర్ణోద్ధరణ జరిగి అలనాటి వైభవాన్ని సంతరించుకోనుంది.

జిల్లాలో నాలుగు ఆలయాలు ఇదేరీతిన కట్టడాలు

జిల్లాలో దక్షిణ ముఖ సీతారాముల ఆలయాలు నాలుగు ఉన్నాయి. కనపర్తి, చదలవాడ, అద్దంకి, మోటుపల్లి గ్రామాల్లో దక్షిణ ముఖంగా నిలువెత్తు ఆలయ ప్రాకారంతో సీతాదేవి, రాములవారికి కూడి వెనుకవైపున ఉండే ఆలయాలుగా ఉన్నాయి. ఈ ఆలయాలన్నింటిని రెడ్డిరాజులు కాలం క్రీస్తుశకం 14వ శతాబ్దంలోనే నిర్మించారు. నాలుగింటిలో కనపర్తిలోని ఆలయంకు ప్రత్యేక గుర్తింపు లభించటం పట్లచరిత్ర ప్రేమికులు, జిల్లా ప్రజలు, అనందం వ్యక్తం చేస్తున్నారు.

గుర్తింపు లభించటం ఆనందంగా ఉంది



- చేజర్ల శేషుబాబు, ఆలయ అర్చకులు

సీతారాముల ఆలయానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చారిత్రక దేవాలయంగా గుర్తింపు లభించటం ఆనందంగా ఉంది. శ్రీరామచంద్రుడు కృపాకటాక్షంతోని తిరిగి ఆలయం దేదీప్యమానంగా విరాజిల్లనుంది.

కనపర్తి గ్రామానికి ప్రత్యేక గుర్తింపు

- కోమట్ల త్రినాధరెడ్డి, సామాజిక కార్యకర్త



సీతారాముల ఆలయాన్ని ప్రభుత్వం ప్రాచీన స్మారకంగా ప్రత్యేక గుర్తింపు నివ్వటం సంతోషకరం. చరిత్ర , సంస్కృతి , నాగరికతను భావితరాలకు అందించటంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ అభినందించదగ్గ విషయం. కనపర్తి గ్రామంలోని పురాతన ఆలయానికి ప్రత్యేక గుర్తింపు నివ్వటం గ్రామ ప్రజలందరి గుర్తింపుగా భావిస్తున్నాం .



శిథిలావస్థలో ఆలయం

ఆశాజనకంగా ఆక్వా



చినగంజాం తీర ప్రాంతంలో సాగులో ఉన్న ఆక్వా చెరువులు



ఊరిస్తున్న ధరలు

ఉష్ణోగ్రత తగ్గేందుకు ఉపకరిస్తున్న వర్షాలు

చీరాల : ప్రస్తుతం ఆక్వా సాగు ఆశాజనకంగా ఉంది. గత నెలతో పోలిస్తే ఈ నెల కేజీకి రూ.50 నుంచి రూ.70వరకు ధర పెరిగింది. పెరిగిన ధరలతో రైతులు తిరిగి సాగు చేపడతారనే భావనతో వ్యాపారులు ధరలు పెంచారని చెప్తున్నారు. చెరువుల్లో పుష్కలంగా రొయ్య ఉన్నప్పుడు ధర తగ్గించి ప్రస్తుతం 10 శాతం కూడా లేని సమయంలో ధరలు పెంచటం అందుకు నిదర్శనమంటున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు కూడా పిల్ల ఎదుగుదలకు ఉపయోగపడుతున్నాయి. మొత్తం మీద ప్రస్తుతం సాగులో ఉన్నవారు నాలుగు రూపాయలు కళ్ళ చూస్తున్నారు.

4 వేల ఎకరాల్లో సాగు

వేటపాలెం,చినగంజాం మండలాలలో ఈ ఏడాది సుమారు 4వేల ఎకరాల్లో రొయ్యలు సాగుచేశారు. సాధారణంగా శీతాకాలం,వేసవిలో సంవత్సరానికి రెండు విడతలుగా రొయ్యల సాగు చేస్తుంటారు. ఇది మొదట్లో క్రమపద్ధతిలో ఉండేది. మూడు సంవత్సరాల నుంచి ఆ పరిస్థితి లేకుండా పోయింది. యూనిఫామ్‌గా కాకుండా రైతులు ఎవరికి అనుకూలంగా ఉన్న సమయంలో వారు సాగుకు సమాయత్తం కావటం అందుకు కారణం. ఈ ఏడాది సాగులో కూడా అదే పరిస్థితి నెలకొంది. దశలవారీగా పట్టుబడికి వచ్చిన వారు తీతలు తీస్తున్నారు. ఈ ఏడాది సాగు తొలినాళ్లలో ప్రతికూల పరిస్థితులతో సాగుదారులు కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైట్‌స్పాట్ కూడా కొన్ని చెరువుల్లోని పిల్లలో కనిపించింది. అలాంటి వారు పంటకాలం ముగియక ముందే పట్టుబడులు చేశారు. దీన్ని వ్యాపారులు ఆసరాగా చేసుకుని ధరలు తగ్గించారు. గత నెల నుంచి పట్టుబడులు చేస్తున్న వారు ఒకింత పర్వాలేదంటున్నారు. గత నెలతో పోలిస్తే ఈ నెలలో కేజీకి రూ.50 నుండి రూ.70ల వరకు ధర పెరిగింది. రొయ్యల పట్టుబడిలో సాధారణంగా 30 కౌంట్ వచ్చేవరకు ఆగి పట్టుబడులు చేసే వారికి మిగులుదల ఎక్కువగా ఉంటుంది. గత 30 కౌంటు కేజీ రూ.360 ఉంటే ప్రస్తుతం రూ.420 నుంచి 430 వరకు ఉంది. 40 కౌంట్ కేజీ రూ.340 ఉంటే ప్రస్తుతం రూ.380 పలుకుతోంది. 50 కౌంట్ ప్రస్తుతం రూ.300 నుంచి రూ310 వరకు ధర ఉంది. మొత్తం మీద ప్రస్తుతం పట్టుబడులు జరపని వారికి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి.

చెరువుల్లో రొయ్యలు పుష్కలంగా సాగులో ఉన్నపుడు ధరలు లేవు. వ్యాపారులు సిండికేట్ కావటం అందుకు కారణం. ఈ విషయమై మూడు,నాలుగు సంవత్సరాల నుంచి వ్యాపారుల సిండికేట్‌పై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతూవచ్చారు. ఈ విషయమై పట్టించుకున్న వారు కరువయ్యారు. దీంతో వ్యాపారులు చెప్పిందే ధరగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మందుస్తుగా సాగు చేసిన వారికి నష్టాలే మిగిలాయి. దీంతో ఎక్కువ మంది తరువాత పంట వేసేందుకు సందిగ్ధంలో ఉన్నారు. చెరువుల కౌలు ధరలు కూడా నిర్ణయించని పరిస్థితి ఉంది. ప్రస్తుతం రొయ్యల ధరలను పెంచితే మళ్లీ రైతులు సాగుకు మొగ్గుచూపుతారనే ఉద్దేశంతో ధరలు పెంచారని ఆ రంగ నిపుణులు అంటున్నారు. ఏది ఏమైనా అటు ధరలు పెరగటం ఉష్ణోగ్రతలు తగ్గేవిధంగా కురుస్తున్న వర్షాల వల్ల ఉన్న కొద్దిపాటి చెరువుల్లో సాగులో ఉన్న రొయ్యపంట పరిస్థితి ఆశాజనకంగా ఉంటుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఉల్లిలొల్లి



కన్నీరు తెప్పిస్తున్న ధరలు

ఇతర ప్రాంతాల నుంచి తగ్గిన దిగుమతులు

వారంలో రూ.7 పెరుగుదల

రూ.22కు చేరువ... ఇంకా పెరిగే అవకాశం

ఒంగోలు నగరం: ఉల్లి ధరను చూసి వినియోగదారులు కంటనీరు పెడుతున్నారు. వారం రోజుల్లోనే కేజీ ఉల్లిపాయలపై ఏడు రూపాయల మేర ధర పెరిగింది. దీంతో వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఓ వైపు కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతుండగా ఉల్లి పాయల ధరల్లో కూడా కదలిక మొదలయ్యింది. ఏ కూర చేసుకోవాలన్నా ఉల్లిపాయ తప్పని సరి కాగా అలాంటి ఉల్లి ధరలు కూడా అందనంత ఎత్తుకు ఎగబాకే అవకాశాలు కనిపిస్తుండటంతో సామాన్యుల్లో కలవరం మొదలవుతోంది. వారం క్రితం కేజీ ఉల్లి పాయల ధరలు రూ.15 ఉండగా ఇప్పుడు ఆ ధర రూ.22కి ఎగబాకింది. ఇక రాబోయే రోజుల్లో ఈ ధర ఎంత వరకు పోతుందో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాకు రోజూ మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉల్లిపాయలు దిగుమతి అవుతుంటాయి. అక్కడ రైతుల ఆందోళన నేపథ్యంలో సాగు తగ్గిపోయింది. దీంతో ఆ ప్రాంతం నుంచి దిగుమతి బాగా తగ్గినట్లు తెలుస్తోంది. ఉల్లికి డిమాండ్ ఉండటంతో హోల్‌సేల్ వ్యాపారులు కూడా ధరలను పెంచేశారు. ప్రస్తుతం కేజీ రూ.22 ఉన్న ధర ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని వ్యాపారులు అంటున్నారు. ధరలు పెరగటంతో వినియోగదారులు కూడా ఉల్లి పాయల కొనుగోలును తగ్గించేశారు. కేజీ అవసరం ఉన్న వారు అరకేజీ తోనే సర్దుకుపోతున్నారు. ఇదే విధంగా ధరలు పెరిగితే ఉల్లిపాయల వాడకాన్ని కూడా తగ్గించే పరిస్థితులు దాపురిస్తాయని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలను అదుపు చేసే దిశగా పౌరసరఫరాలశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.



ధరలు పెరుగుతాయని ఒంగోలులోని ఓ దుకాణంలో నిల్వ చేసిన ఉల్లిపాయలు

'ఫోర్బ్స్' ప్రపంచ ధనవంతుల జాబితాలో తొలిస్థానం ఎవరిది?



ఎస్.మహిపాల్ రెడ్డి
సీనియర్ ఫ్యాకల్టీ

1. 'మ్యాన్ బుకర్ ప్రైజ్-2017' ఎంపిక జాబితాలో నిలిచిన భారత రచయిత్రి అరుంధతిరాయ్ రచించిన పుస్తకం?
ఎ) ద షేప్ ఆఫ్ ద బీస్ట్
బి) ద చెక్‌బుక్ అండ్ ద క్రుయిజ్ మిస్సైల్
సి) ద మినిస్ట్రి ఆఫ్ అట్ మోస్ట్ హ్యాపీనెస్
డి) బ్రోకెన్ రిపబ్లిక్

2. ప్రధాని రేడియో ప్రసంగాలను పొందుపరుస్తూ ఇటీవల వెలువడిన 'మన్ కి బాత్ ఎ సోషల్ రెవల్యూషన్ ఆన్ రేడియో'ను రచించింది?
ఎ) ఎన్.సి.ఉల్లేఖ్ బి) ఎ.సూర్యప్రకాశ్
సి) కె.సి.మాథుర్ డి) రాజేష్ జైన్

3. మానవ అక్రమ రవాణ వ్యతిరేక దినోత్సవం?
ఎ) ఆగస్టు 2 బి) జూలై 30
సి) జూలై 25 డి) ఆగస్టు 8

4. డిఆర్‌డిఒ రూపొందించిన తొలి స్వదేశీ మానవరహిత యుద్ధ ట్యాంక్?
ఎ) వైజయంతి
బి) మిథుల
సి) మంత్ర
డి) ఫారత్



5. డిఆర్‌డిఒకు సంబంధించి సరైనది?
ఎ) డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్
బి) స్థాపన - 1958 సి) డైరెక్టర్ - క్రిస్టోఫర్
డి) పైవన్నీ

6. ప్రపంచ బ్యాడ్మింటన్ సంఘం ఇటీవల ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో పురుషుల విభాగంలో అత్యుత్తమంగా 8వ ర్యాంక్ ఎవరిది?
ఎ) సాయిప్రణీత్ బి) పారుపల్లి కశ్యప్
సి) కిదాంబి శ్రీకాంత్ డి) అజయ్ జయరాం

7. ప్రపంచ బ్యాడ్మింటన్ సంఘం ఇటీవల ప్రకటించిన మహిళల ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా 5వ ర్యాంక్ పొందినది?
ఎ) సైనా నెహ్వాల్ బి) సయాలి గోఖలే
సి) పి.వి.సింధు డి) గుత్తా జ్వాలా

8. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో వందేమాతరం తప్పనిసరిగా ఆలపించాలని ఇటీవల ఏ హైకోర్టు తీర్పునిచ్చింది?
ఎ) మద్రాస్ హైకోర్టు బి) అలహాబాద్ హైకోర్టు
సి) కేరళ హైకోర్టు డి) ముంబై హైకోర్టు

9. ఆసియా నోబెల్‌గా పరిగణించే రామన్ మెగసెసె అవార్డుకు సంబంధించిన సరైనది?
ఎ) 1958 నుంచి ప్రదానం బి) విభాగాలు - 6
సి) తొలి భారత గ్రహీత - ఆచార్య వినోబా భావే (1958) డి) పైవన్నీ

10. అండర్ 19 ఆసియా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలకు 2018లో ఆతిథ్యం ఇస్తున్న దేశం?
ఎ) ఇండోనేషియా బి) ఇండియా
సి) ఫిలిప్పీన్స్ డి) సింగపూర్

11. ఇటీవల మరణించిన ఎన్.ధరంసింగ్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు?
ఎ) పంజాబ్ బి) హర్యానా సి) కర్ణాటక డి) మహారాష్ట్ర

12. దేశంలోనే తొలిసారిగా 'ఆన్ గో' అనే మొబైల్ ఆధారిత టికెట్ వ్యవస్థను ప్రవేశపెట్టిన మెట్రో రైలు?
ఎ) కోల్‌కతా మెట్రో బి) ఢిల్లీ మెట్రో
సి) బెంగళూరు మెట్రో డి) ముంబై మెట్రో

13. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజి ఇటీవల 'India Quake' అనే మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. సిస్మోలసిజి అంటే?
ఎ) భూకంపాల అధ్యయన శాస్త్రం
బి) మృత్తిక అధ్యయన శాస్త్రం
సి) వాతావరణ అధ్యయన శాస్త్రం
డి) జనాభా అధ్యయన శాస్త్రం

14. ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం?
ఎ) జూలై 29 బి) జూలై 30
సి) జూలై 28 డి) ఆగస్టు 7

15. ఆసియాభివృద్ధి బ్యాంక్ గవర్నర్స్ బోర్డుకు భారత తరపున ఇటీవల ఎవరు నామినేట్ అయ్యారు?
ఎ) శక్తికాంత్ దాస్
బి) సుభాష్ చంద్రగార్గ్
సి) అమితాబ్ కాంత్
డి) అరవింద్ సుబ్రమణియం

16. ఆసియాభివృద్ధి బ్యాంక్‌కు సంబంధించి సరైనది?
ఎ) స్థాపన - 1966
బి) ప్రధాన కార్యాలయం - మనీలా (ఫిలిప్పీన్స్)
సి) సభ్య దేశాలు - 67
డి) పైవన్నీ

17. కార్గిల్ విజయానికి గుర్తుగా జూలై 26న విజయ్‌దివస్‌గా నిర్వహిస్తారు. అయితే కార్గిల్ విజయం కోసం సైన్యం చేపట్టిన కార్యక్రమం?
ఎ) ఆపరేషన్ పరాక్రమ్ బి) ఆపరేషన్ విజయ్
సి) ఆపరేషన్ రాహత్
డి) ఆపరేషన్ సంకటమోచన్

18. బెంగాల్ ప్రభుత్వం అందించే 'మహానాయక్ సమ్మాన్-2017' అవార్డు గ్రహీత?
ఎ) శరద్ పవార్ బి) విరాట్ కోహ్లి
సి) శకుంతల బారువ డి) లతా మంగేష్కర్

19. 'ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్-2021'కి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం?
ఎ) క్యూబా బి) ఇండియా సి) మంగోలియా డి) టర్కీ

జికె అండ్ కరెంట్ అఫైర్స్

20. దేశంలోనే తొలిసారిగా ప్రైవేటు రంగ సంస్థ రిలయన్స్ నిర్మించిన గస్తీ నౌకలు?
ఎ) భారతి, కోకిల బి) శచి, శృతి
సి) భారతి, సింధు డి) సింధు, సాగరిక

21. 'CANDI' అనే పేరుతో బెంగళూరు కేంద్రంగా తొలి డిజిటల్ బ్యాంకింగ్ శాఖను ప్రారంభించింది?
ఎ) బ్యాంక్ ఆఫ్ ఇండియా బి) కర్ణాటక బ్యాంక్
సి) కెనరా బ్యాంక్ డి) ఇండియన్ బ్యాంక్

22. కాంబోడియాలోని ఆంగ్‌కోర్‌వాట్ వంటి సాంస్కృతిక కేంద్రాల పరిరక్షణకు చేసిన కృషికి 2017లో 'రామన్ మెగసెసె' అవార్డు పొందింది?
ఎ) గిత్సె షణ్ముగం(శ్రీలంక)
బి) టోనిటౌ(సింగపూర్)
సి) లిలియ లె డిమ(ఫిలిప్పీన్స్)
డి) యొషియాకి ఇషిజావ(జపాన్)

23. యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్‌గా తిరిగి నియామకమైనవారు?
ఎ) పి.ఎస్.జయకుమార్
బి) దీనబంధు మహాపాత్ర
సి) జైకుమార్ నర్గ్
డి) శిఖాశర్మ



24. తీర ప్రాంత ప్రజలు, వర్గాలకు అన్ని రకాల సమాచారం, సలహాలు అందించడానికి కేంద్రం ప్రారంభించిన సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టు?
ఎ) సేతు సముద్రం బి) సాగరవాసి
సి) సాగరిక డి) సాగర సహాయ్

25. సైకిల్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక ట్రాక్‌ల నిర్మాణానికి పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించిన రాష్ట్రం?
ఎ) కర్ణాటక బి) మహారాష్ట్ర
సి) ఆంధ్రప్రదేశ్ డి) త్రిపుర

26. ఇటీవల మండే స్వభావం గల ఐస్(మిథేన్ హైడ్రేట్) నుంచి విజయవంతంగా సహజ వాయువును వేరు చేసిన దేశం?
ఎ) జపాన్ బి) కెనడా సి) రష్యా డి) చైనా

27. పనామా పత్రాల లీకేజీ నేపథ్యంలో పదవి కోల్పోయిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఏ పార్టీకి చెందినవాడు?
ఎ) పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ
బి) తెహ్రిక్-ఎ-ఇన్సాఫ్
సి) పాకిస్థాన్ ముస్లిం లీగ్
డి) అవామి నేషనల్ పార్టీ

28. 2017 జూలై 27న ట్రాన్స్ జెండర్లు మిలటరీలో పనిచేయడానికి అనర్హులుగా ప్రకటించిన దేశం?
ఎ) ఫ్రాన్స్ బి) నైజీరియా
సి) అమెరికా డి) బొలీవియా

29. దేశ అత్యున్నత న్యాయమూర్తులను ఏ ఇతర సంస్థలతో సంప్రదించకుండానే నియమించే అధికారం అధ్యక్షుడికి అప్పగిస్తూ రాజ్యాంగాన్ని సవరించిన దేశం?
ఎ) బొలీవియా బి) జింబాబ్వే
సి) ఫిలిప్పీన్స్ డి) సింగపూర్

30. ప్రపంచ బ్యాంక్, ప్రపంచ ద్రవ్యనిధి సంస్థల నుంచి పూర్తిగా విముక్తి పొందినట్లు ప్రకటించిన దేశం?
ఎ) కొలంబియా బి) సోమాలియా
సి) సిరియా డి) బొలీవియా

31. 2017 జూలై 27న 'సిమోర్గ్' అనే ఉపగ్రహ ఆధారిత రాకెట్‌ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన దేశం?
ఎ) ఉత్తర కొరియా బి) ఇరాన్
సి) పాలస్తీన డి) ఇజ్రాయెల్

32. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2017 ఆగస్టు 1 నుంచి సెప్టెంబరు 8 వరకు ఏ వ్యాధుల కోసం ప్రత్యేక టీకా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది?
ఎ) తట్టు, రూబెల్లా బి) తట్టు, హెపటైటిస్
సి) రుబెల్లా, పోలియో డి) తట్టు, టెటానస్

33. హంగేరియన్ ఫార్ములా వన్ గ్రాండ్‌ప్రి-2017 విజేత?
ఎ) లూయిస్ హామిల్టన్ బి) రైకోనిన్
సి) సెబాస్టియన్ వెటెల్ డి) బొట్టాస్

34. ప్రపంచంలోనే అతి పొడవైన పాదచారుల వంతెనను ఇటీవల ప్రారంభించిన దేశం?
ఎ) ఇండియా బి) చైనా సి) స్విట్జర్లాండ్ డి) జర్మనీ

35. ఇటీవల చైనాలోని ఫుజియల్ ప్రావిన్స్‌లో విధ్వంసం సృష్టించిన టైఫూన్?
ఎ) హైటాంగ్ బి) నొమురా
సి) తుయయు డి) ఇయాంగ్

36. 'ఫోర్బ్స్' ప్రపంచ ధనవంతుల జాబితాలో తొలిస్థానంలో ఎవరిది?
ఎ) బిల్‌గేట్స్(మైక్రోసాఫ్ట్)
బి) జెఫ్ బెజోస్ (అమెజాన్)
సి) వారన్ బఫెట్ (వాల్‌మార్ట్)
డి) అజీం ప్రేమ్‌జీ(విప్రో)



37. ఆహార పదార్థాలు, పానియాల్లో ద్రవ నైట్రోజన్ కలపడంపై నిషేధం విధించిన రాష్ట్రం?
ఎ) గుజరాత్ బి) హర్యానా
సి) రాజస్థాన్ డి) ఉత్తరప్రదేశ్

38. ప్రపంచంలోనే 100 శాతం 'గ్రీన్ రైల్వే'గా ఇటీవల గుర్తింపు పొందినది?
ఎ) చెన్నై మెట్రో రైల్వే
బి) బెంగళూరు మెట్రో రైల్వే
సి) కోల్‌కత మెట్రో రైల్వే డి) ఢిల్లీ మెట్రో రైల్వే

39. 2017 జూలై 27, 28 తేదీల్లో బ్రిక్స్ దేశాల జాతీయ భద్రత సలహాదారుల సమావేశాన్ని నిర్వహించిన నగరం?
ఎ) సోచి(రష్యా) బి) ఫోర్ట్‌లెజా(బ్రెజిల్)
సి) బీజింగ్(చైనా) డి) డర్బన్(దక్షిణాఫ్రికా)

40. 'హంబంటోటా' పోర్టులో 70 శాతం వాటాను ఏ దేశానికి విక్రయిస్తూ శ్రీలంక నిర్ణయించింది?
ఎ) ఫిలిప్పీన్ బి) ఇండియా సి) జపాన్ డి) చైనా

సమాధానాలు

		13) ఎ	20) బి	27) సి	34) సి
1) సి	7) సి	14) డి	21) సి	28) సి	35) ఎ
2) డి	8) ఎ	15) బి	22) డి	29) బి	36) బి
3) బి	9) డి	16) డి	23) డి	30) డి	37) బి
4) సి	10) ఎ	17) బి	24) బి	31) బి	38) డి
5) డి	11) సి	18) సి	25) బి	32) ఎ	39) సి
6) సి	12) డి	19) బి	26) డి	33) సి	40) డి

ఉద్యోగాలు

ఇండియన్ నేవీ

కేరళ ఎజిమలాలోని ఇండియన్ నేవీ- ఎగ్జిక్యూటివ్& టెక్నికల్ బ్రాంచ్‌ల్లో షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్, నేవల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్టరేట్ కేడర్‌లో పర్మనెంట్ కమిషన్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకోసం ఇంజనీర్స్ నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు సంబంధించిన కోర్సు 2018 జూన్ నుంచి ప్రారంభమవుతుంది.

ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ విభాగాలు: జనరల్ సర్వీస్/ హైడ్రోగ్రఫీ
టెక్నికల్ బ్రాంచ్ విభాగాలు: జనరల్ సర్వీస్/ నేవల్ ఆర్కిటెక్చర్
వయసు: అభ్యర్థులు 1993 జూలై 2 నుంచి 1999 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి.
అర్హత: 60 శాతం మార్కులతో బిఇ/ బిటెక్/ ఇంటిగ్రేటెడ్ కోర్సులు పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి ఏడాది చదువుతున్నవారు కూడా అర్హులే
ఎంపిక: అకడమిక్ మెరిట్, సర్వీస్ సెలెక్షన్ బోర్డ్(ఎస్ఎస్‌బి) ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ కేంద్రాలు: బెంగళూరు/ భోపాల్/ కోయంబత్తూరు, విశాఖపట్నం
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్టు 5 నుంచి
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఆగస్టు 25
వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in

జిటిబిహెచ్

న్యూఢిల్లీలోని గురు తేజ్ బహదూర్ హాస్పిటల్ (జిటిబిహెచ్)- **జూనియర్ రెసిడెంట్** పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 176(జనరల్ వర్గానికి 90, ఎస్సీలకు 26, ఎస్టీలకు 13, ఒబిసిలకు 47 పోస్టులను కేటాయించారు)
అర్హత: ఎంబిబిఎస్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఢిల్లీ మెడికల్ కౌన్సెల్ గుర్తింపు పొంది ఉండాలి. దరఖాస్తు తేదీకి రెండేళ్ల ముందు ఇంటర్న్‌షిప్ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అనర్హులు.
వయసు: దరఖాస్తు నాటికి 30 ఏళ్లు మించరాదు
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ: ఆగస్టు 21 నుంచి 24 వరకు
ఎంపికైన అభ్యర్థుల లిస్టు విడుదల: ఆగస్టు 19న
దరఖాస్తు ఫీజు: రూ.500
దరఖాస్తు స్వీకరణకు ఆఖరు తేదీ: ఆగస్టు 8
చిరునామా: Medical Director, GTB Hospital, Delhi
వెబ్‌సైట్: http://www.delhi.gov.in

రాజ్యసభ సెక్రటేరియెట్


రాజ్యసభ సెక్రటేరియెట్ - కింది పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 115
పోస్టులు - ఖాళీలు: పార్లమెంటరీ ఇంటర్‌ప్రిటర్ (ఇంగ్లీష్ / తెలుగు 1, ఒడియా 1), అసిస్టెంట్ లెజిస్లేటివ్ / కమిటీ / ప్రోటోకాల్/ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 20, స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్) 11, సెక్యూరిటీ అసిస్టెంట్(గ్రేడ్ 2) 21, సెక్రటేరియెట్ అసిస్టెంట్ (ఇంగ్లీష్ 30, హిందీ 7, ఉర్దు 2), ట్రాన్స్‌లేటర్ 19, ప్రూఫ్ రీడర్ 3)
అర్హత: డిగ్రీ/ సంబంధిత విభాగంలో పీజీ పూర్తిచేసి ఉండాలి. నిమిషానికి 40 ఇంగ్లీష్/ హిందీ పదాల టైపింగ్.
వయసు: పోస్టును అనుసరించి దరఖాస్తు నాటికి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ప్రొబెషన్: రెండేళ్లు
ఎంపిక: ప్రిలిమినరీ & మెయిన్ ఎగ్జామ్స్, స్కిల్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా
ప్రిలిమినరీ ఎగ్జామ్ సెంటర్లు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం
దరఖాస్తు ఫీజు: రూ.300
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఆగస్టు 18
వెబ్‌సైట్: www.rajyasabha.nic.in

What is the ratio between the speed..

QUANTITATIVE APTITUDE

Direction (1-5) Study the following line graph carefully and answer the given question. The first line graph shows the total distance travelled by 5 different trains on Monday, while the second graph shows the corresponding time taken to cover that distance.





1. If the average speed of Train L on Monday and Tuesday is 75 km/hr, while the time of travelling is same on both the days, then find the total distance travelled by Train L on Tuesday.
(1) 290 km (2) 240 km (3) 280 km (4) 250 km
(5) None of these

2. What is the ratio between the speed of Train M and Train O on Monday ?
(1) 4 : 5 (2) 3 : 4 (3) 2 : 3 (4) 3 : 5
(5) None of these

3. The speed of the slowest Train is **approximately** what percent of the speed of fastest Train on Monday?
(1) 48% (2) 54% (3) 60% (4) 64%
(5) None of these

4. If the speed of Train M is decreased by 25% on Tuesday and of Train L increases by 20% on Tuesday, then speed of Train M on Tuesday is **approximetely** what percentage of speed of Train L on Tuesday ?
(1) 62% (2) 64% (3) 68% (4) 66%
(5) None of these

5. If the distance travelled by Train O is increased by $11\frac{1}{9}$% km on Tuesday, while the time of travelling of Train O on Tuesday is 4 hrs, then find the speed of Train O on Tuesday.
(1) 72 km/hr (2) 90 km/hr
(3) 112.5 km/hr (4) 100 km/hr
(5) None of these

6. Sohan bought a Mobile and a Laptop for ₹ 78,000. He sold the Mobile at a gain of 25% and the Laptop at a loss of 15% and thereby gaining 5% on the whole transaction, then find the cost price of Mobile.
(1) ₹ 39,000 (2) ₹ 34,000 (3) ₹ 30,000
(4) ₹ 38,000 (5) None of these

7. A and B started a business with the investments in the ratio of 5 : 3 respectively. After 6 months from the start of the business, C joined them and the respective ratio between the investments of B and C is 2 : 3. If the annual profit earned by them is ₹ 12,300, what is the difference between B's share and C's share in the profit ?
(1) ₹ 900 (2) ₹ 800 (3) ₹ 600 (4) ₹ 400 (5) ₹ 700

8. A group of 30 men, working 4 hours a day can do a piece of work in 10 days. Find the number of days in which another group of 45 men working 8 hrs a day can do twice the work. Assume that 2 men of the first group do as much work in 2 hours as 4 men of the second group do in 1 hr.
(1) $6\frac{1}{3}$ days (2) $6\frac{2}{3}$ days (3) $5\frac{5}{6}$ days
(4) $3\frac{1}{6}$ days (5) None of these

9. Javed borrowed some money at the rate of 7% per annum for the first three years, 9% per annum for the next six years and 10% per annum for the period beyond nine years. If the total interest paid by him at the end of fifteen years is ₹ 4050, how much money did he borrow?(if simple interest be reckoned)
(1) ₹ 2800 (2) ₹ 3600 (3) ₹ 3000 (4) ₹ 3500
(5) None of these

10. The average marks of 100 students were found to be 40. Later on it was discovered that a score of 53 was misread as 83. Find the correct average corresponding to the correct score.
(1) 38.7 (2) 39 (3) 39.7 (4) 41
(5) None of these



B. Krishna Kishore
Senior Faculty
Dimensions Coaching
Centre, Guntur.

RRB, PO's Special

Direction (11-15) : In the following question two equations I and II are given. Solve the equations and answer the questions.

Give Answer if
(1) $a > b$ (2) $a \geq b$
(3) $a < b$ (4) $a \leq b$
(5) $a = b$ or the relationship can't be established

11. I. $a(a + 7) = 30$ II. $b = \left(\frac{400}{36}\right)^{\frac{1}{2}}$

12. I. $6a^2 - 32a + 42 = 0$
II. $6b^2 + 25b + 21 = 0$

13. I. $5a^{15}\left(a^{-12}\right) = 640$ II. $\frac{1}{24}b^{13} = \frac{1}{192}b^{15}$

14. I. $20a^2 - 108a + 144 = 0$
II. $25b^2 - 90b + 72 = 0$

15. I. $9a^2 + 81a + 162 = 0$
II. $7b^2 - 7b - 84 = 0$

Hints & Solutions

(1-5) :

1. (3) speed of Train L on Monday
$= \frac{245}{3.5} = 70$ km /hr
∴ speed of Train L on Tuesday
$= 2 \times 75 - 70 = 80$ km/hr
∴ Required distance travelled by Train L on tuesday
$= 80 \times 3.5 = 280$ km

2. (1) Required ratio
$= \frac{180}{2.5} : \frac{405}{4.5} = 72 : 90 = 4 : 5$

3. (2) Speed of Train L $= \frac{245}{3.5}$
$= 70$ km/hr
Speed of Train M $= \frac{180}{2.5}$
$= 72$ km/hr
Speed of Train N $= \frac{285}{5}$
$= 57$ km/hr
Speed of Train O $= \frac{405}{4.5}$
$= 90$ km/hr
Speed of Train P $= \frac{315}{3}$
$= 105$ km/hr
Required % $= \left(\frac{57}{105} \times 100\right)$%
$= 54.28\% \approx 54\%$

4. (2) Speed of Train M on Monday
$= 72$ km/hr
Speed of Train M on Tuesday
$= 72 \times \frac{75}{100} = 54$ km/hr
Speed of Train L on Monday
$= 70$ km/hr
Speed of Train L on Tuesday
$= 70 \times \frac{120}{100} = 84$ km/hr
Required% $= \left(\frac{54}{89} \times 100\right)$%
$= 64.28\% \approx 64\%$

5. (3) Distance travelled by Train O on Tuesday
$= 405 \times \frac{1000}{9 \times 100} = 450$ km
Required Speed
$= \frac{450}{4} = 112.5$ km/hr

6. (1) By Alligation method
Mobile + 25% Laptop – 15%
+5%
[5–(–15)] = 20% [25 –5)] = 20%
Required ratio = 1 : 1
C.P of mobile $= \frac{78000}{2} \times 1$
= ₹ 39,000

7. (1) A : B = 5 : 3 = 10 : 6
B : C = 2 : 3 = 6 : 9
A : B : C = 10 : 6 : 9
Ratio of profit
$= 10 \times 12 : 6 \times 12 : 9 \times 6$
$= 20 : 12 : 9$
Required difference $= \frac{12300}{41} \times 3$
= ₹ 900

8. (2) Let in first group a man can do x unit in 1 hr and in second group a man can do y unit in 1 hr.
ATQ,
$z \times x \times 2 = 4 \times y \times 1$
$\Rightarrow x = y$
$2 \times 30 \times 4 \times 10 = 45 \times 8 \times d$
(Here d = days)
$d = \frac{2 \times 30 \times 4 \times 10}{45 \times 8}$
$= 6\frac{2}{3}$ day

9. (3) Let the borrowed sum be ₹ x.
ATQ, $\frac{x \times 7 \times 3}{100} + \frac{5 \times 9 \times 6}{100} + \frac{5 \times 10 \times 6}{100}$
$= 4050$
$\Rightarrow 0.21x + 0.54x + 0.60x = 4050$
$\Rightarrow x = \frac{4050}{1.35}$ = ₹ 3,000

10. (3) Average marks of 100 students = 40
Total marks $= 40 \times 100 = 4000$
Required correct average
$= \frac{4000 - (83 - 53)}{100} = \frac{3970}{100} = 39.7$

(11-15):

11. (3) I. $a(a + 7) = 30$
$\Rightarrow a^2 + 7a - 30 = 0$
$\Rightarrow a^2 + 10a - 3a - 30 = 0$
$\Rightarrow a(a + 10) - 3(a + 10) = 0$
$\Rightarrow (a - 3)(a + 10) = 0$
$\Rightarrow a = 3, -10$
II. $b = \left(\frac{400}{36}\right)^{\frac{1}{2}}$
$\Rightarrow b = \frac{20}{6} = \frac{10}{3}$
Clearly, $a < b$

12. (1) I. $6a^2 - 32a + 42 = 0$
$\Rightarrow 6a^2 - 18a - 14a + 42 = 0$
$\Rightarrow 6a(a - 3) - 14(a - 3) = 0$
$\Rightarrow (6a - 14)(a - 3) = 0$
$\Rightarrow a = \frac{14}{6}, 3$
II. $6b^2 + 25b + 21 = 0$
$\Rightarrow 6b^2 + 18b + 7b + 21 = 0$
$\Rightarrow 6b(b + 3) + 7(b + 3) = 0$
$\Rightarrow (6b + 7)(b + 3) = 0$
$\Rightarrow b = \frac{-7}{6}, -3$ clearly $a > b$

13. (4) I. $5a^{15}(a^{-12}) = 640$
$\Rightarrow a^{15} \times a^{-12} = \frac{640}{5}$
$\Rightarrow a^3 = 128 \Rightarrow a = 4\sqrt{2}$
II. $\frac{1}{24}b^{13} = \frac{1}{142}b^{15}$
$\Rightarrow \frac{b^{15}}{b^{13}} = \frac{192}{24} \Rightarrow b^2 = 8$
$\Rightarrow b = +2\sqrt{2}, -2\sqrt{2}$
Clearly, $a > b$

14. (2) I. $20a^2 - 108a + 144 = 0$
$\Rightarrow 5a^2 - 27a + 36 = 0$
$\Rightarrow 5a^2 - 15a - 12a + 36 = 0$
$\Rightarrow 5a(a - 3) - 12(a - 3) = 0$
$\Rightarrow (5a - 12)(a - 3) = 0$
$\Rightarrow a = \frac{12}{5}, 3$
II. $25b^2 - 90b + 72 = 0$
$\Rightarrow 25b^2 - 60b - 30b + 72 = 0$
$\Rightarrow 5b(5b - 12) - 6(5b - 12) = 0$
$\Rightarrow (5b - 6)(5b - 12) = 0$
$\Rightarrow b = \frac{6}{5}, \frac{12}{5}$
Clearly = $a \geq b$

15. (4) I. $9a^2 + 81a + 162 = 0$
$\Rightarrow 9a^2 + 54a + 27a + 162 = 0$
$\Rightarrow 9a(a + 6) + 27(a + b) = 0$
$\Rightarrow (9a + 27)(a + 6) = 0$
$\Rightarrow a = -\frac{27}{9}, -6 = -3, -6$
II. $7b^2 - 7b - 84 = 0$
$\Rightarrow b^2 - b - 12 = 0$
$\Rightarrow b^2 - 4b + 3b - 1\ 2 = 0$
$\Rightarrow b(b - 4) + 3(b - 4) = 0$
$\Rightarrow (b + 3)(b - 4) = 0$
$\Rightarrow b = -3, 4$
Clearly, $a \leq b$

అడ్మిషన్స్

ఎన్ఐఇఎల్ఐటి

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఇఎల్ఐటి)- కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సులు: పీజీ డిప్లొమా(క్లౌడ్ కంప్యూటింగ్/ ఇన్ఫర్మేషన్ సిస్టం సెక్యూరిటీ)
కాల వ్యవధి: 24 వారాలు
కోర్సుల ప్రారంభం: సెప్టెంబరు 18 నుంచి
కోర్సు: జాబ్ ఓరియంటెడ్ అడ్వాన్స్‌డ్ డిప్లొమా
విభాగం: బిగ్ డేటా అనలిటిక్స్
కాల వ్యవధి: 16 వారాలు
కోర్సు ప్రారంభం: సెప్టెంబరు 18 నుంచి
విభాగాలు: ఇన్ఫర్మేషన్ సిస్టం సెక్యూరిటీ లెవెల్ 1/ ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్/ జావా ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్
కాల వ్యవధి: 12 వారాలు
కోర్సు ప్రారంభం: సెప్టెంబరు 11 నుంచి
వెబ్‌సైట్: http://nielit.gov.in/calicut

కాకతీయ విశ్వవిద్యాలయం

వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయ దూరవిద్యా కేంద్రం- **డిగ్రీ కోర్సుల్లో** ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సులు: బిఏ/ బికాం(జనరల్/ కంప్యూటర్స్)
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు డైరెక్ట్ అడ్మిషన్ ఉంటుంది. ఎటువంటి విద్యార్హత లేని అభ్యర్థులు యూనివర్సిటీ నిర్వహించే ప్రవేశ పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది.
వయసు: 18 ఏళ్లు నిండి ఉండాలి
యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష: సెప్టెంబరు 10
దరఖాస్తు ఫీజు: రూ.200
ఆసక్తిగల అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకొని నింపి దగ్గరలోని స్టడీ సెంటర్‌లో సమర్పించాలి.
దరఖాస్తు చేరడానికి ఆఖరు తేదీ: సెప్టెంబరు 1
వెబ్‌సైట్: www.sdlceku.co.in

ఐఐఎఫ్‌టి

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టి)- ఎంబిఏ (ఇంటర్నేషనల్ బిజినెస్) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు వ్యవధి: రెండేళ్లు
క్యాంపస్‌లు: న్యూఢిల్లీ, కోల్‌కతా, కాకినాడ (ఆంధ్రప్రదేశ్)
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మూడేళ్ల డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఆఖరు ఏడాది చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, రైటింగ్ స్కిల్ అసెస్‌మెంట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. విదేశీ అభ్యర్థులకు జిమ్యాట్ స్కోరు, ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశం కల్పిస్తారు.
రాత పరీక్ష: నవంబరు 26న
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 8
విదేశీ విద్యార్థులు జిమ్యాట్ స్కోరు సబ్మిట్ చేసేందుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 15
వెబ్‌సైట్: www.iift.edu

ఉద్యోగాలు

ఎన్ఐఇపిఐడి

నెల్లూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చ్యువల్ డిజెబిలిటీస్(ఎన్ఐఇపిఐడి)- కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: అసిస్టెంట్ ప్రొఫెసర్స్(మెడికల్ పిఎంఆర్/ స్పెషల్ ఎడ్యుకేషన్), ప్రోస్థటిస్ట్& ఆర్థోటిస్ట్, ఒకేషనల్ ఇన్‌స్ట్రక్టర్, అకౌంటెంట్, ఓరియంటేషన్& మొబైల్ ఇన్‌స్ట్రక్టర్
దరఖాస్తు సబ్మిషన్‌కు ఆఖరు తేదీ: ఆగస్టు 31
వెబ్‌సైట్: www.niepid.nic.in

కరువు సహాయక చర్యలు చేపట్టాలి

పెద్ద దోర్నాల: కరువు సహాయక చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలని అఖిల భారత రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఆర్. మోహన్ ప్రభుత్వాన్ని కోరారు. దోర్నాలలో సంఘ ఎన్నిక నిర్వహించారు. మండల అధ్యక్షుడిగా దస్తగిరి, కార్యదర్శి రామిరెడ్డి, 9 మంది సభ్యులను ఎన్నుకున్నట్లు మోహన్ తెలిపారు. కార్యక్రమంలో టానియా, న్యూడెమొక్రసీ డివిజన్ నాయకులు జి. వెంకటేశ్వరరెడ్డి, సభ్యులు ఖాశిం పీరా, మంత్రునాయక్, దరగమ్మ, అంకన్న, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.

తల్లిపాలు అమృతం

త్రిపురాంతకం: తల్లిపాలు బిడ్డకు అమృతం వంటివని ఐసీడీఎస్ సెక్టారు సూపర్ వైజర్ ఎ.పద్మజ అన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా మండలంలోని ఒడ్డుపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ బిడ్డ పుట్టిన గంట లోపు ముర్రుపాలు తాగించాలని ఇవి బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. తల్లిపాలు దేవుడు ఇచ్చిన వరమన్నారు. తల్లిపాలు బిడ్డకు తాగించటం వలన తల్లికి గర్భాశయ, రొమ్ము కేన్సర్ వ్యాధులు ధరి చేరవని అన్నారు. కార్యక్రమంలో అంగన్ వాడీ కార్యకర్తలు లక్ష్మి, ఆర్.దీవెనమ్మ తదితరులు పాల్గొన్నారు. గణపరం గ్రామంలో పంచాయతీ పరిధిలోని 4 కేంద్రాల ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో సూపర్ వైజర్ కోటమ్మ, కార్యకర్తలు లక్ష్మీదేవి, ఎ.శ్రీదేవి, విశ్రాంతమ్మ, మరియమ్మ, వైద్య సిబ్బంది విజయలక్ష్మి, రమణ పాల్గొన్నారు.

పెద్ద దోర్నాల: తల్లిపాల ప్రాధాన్యతను గుర్తెరిగి పుట్టిన వెంటనే బిడ్డకు ముర్రుపాలు పట్టించాలని సీడీపీవో రమిజాభాను అన్నారు. మండలంలోని బియంసి కాలనీ, కటకానిపల్లి గ్రామాలలో తల్లిపాల వారోత్సవాలు బుధవారం నిర్వహించారు.

అంగన్‌వాడీ ఆయా మృతి

పెద్ద దోర్నాల: బొమ్మలాపురం అంగన్‌వాడీ కేంద్రంలో ఆ యాగా పని చేస్తున్న సింగా వెంకటమ్మ (40) అనారోగ్యంతో మృతి చెందారు. వెంటనే సీడీపీవో రమిజాభాను, కార్యకర్త సుబ్బమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 10 మందికి జైలు శిక్ష

పెద్ద దోర్నాల: ఇటీవల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో భాగంగా 10 మందిని అరెస్టు చేసి మార్కాపురం కోర్టుకు తరలించగా వారం రోజులపాటు జైలుశిక్ష, రూ.600 జరిమానా విధించినట్లు ఎస్ఐ రామకోటయ్య బుధవారం తెలిపారు.

తట్టు, పొంగుపై యుద్ధం

- రెండు వ్యాధులకు ఒకే మందు
- 9 నెలల నుంచి 15 ఏళ్ల పిల్లలకు టీకా
- రూపుమాపేందుకు చర్యలు


విద్యార్థులకు టీకాలు వేస్తున్న వైద్య సిబ్బంది (ఫైల్‌ఫొటో)

పెద్ద దోర్నాల: మొండి వ్యాధులైన తట్టు, పొంగును పూర్తిగా రూపుమాపేందుకు ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున టీకాలను వేసే కార్యక్రమాన్ని ఆగస్టు 1 నుంచి సెప్టెంబరు 8 వరకు నిర్వహించనున్నారు. వైద్య, ఆరోగ్య శాఖాధికారులు దేశ వ్యాప్తంగా నివారణ చర్యలు తీసుకున్నారు. ఇప్పటి వరకు రెండింటికి వేరువేరుగా టీకాలు ఇచ్చేవారు. వీటి ధర 1300 రూపాయల వరకు ఉండేది. కాని ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుంది. పోలియో వ్యాధి మాదిరిగా ఈ రెండు ప్రాణాంతక వ్యాధులను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అన్ని పాఠశాలలు, ఆవాస ప్రాంతాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పబ్లిక్ ప్రదేశాలలో 20 రోజుల పాటు టీకాలు వేయనున్నారు.

అంటువ్యాధులు

తట్టు వ్యాధి ప్రాణాంతక వ్యాధిగా పరిణమించింది. చిన్నారులకు వి కలత్వం, మరణాలకు ఇది కారణవుతుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి సోకే అంటు వ్యాధి తుమ్ము, దగ్గు ద్వారా త్వరగా వ్యాపిస్తుంది. దీంతో పరోక్షంగా న్యూమోనియా అతిసారం, మెదడువాపు, అధిక జ్వరంతో ఒంటిపై దద్దుర్లు, దగ్గు, జలుబు, కళ్ల ఎర్రబడటం వంటి లక్షణాలు ఉంటాయి. రూబెల్లా స్త్రీలలో కనిపిస్తుంది. గర్భిణి తొలి దశలో రూబెల్లా సిండ్రోమ్ సీఆర్ఎస్ కలుగుతుంది. గర్భస్త శిశువులకు నవజాత శిశువుల ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది. అబార్షన్ కావడం, మృత శిశువు జన్మించడం జరుగుతుంది.

ప్రభుత్వ లక్ష్యం

2020 నాటికి తట్టు, రూబెల్లా వ్యాధులను పారదోలేందుకు ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ప్రపంచ వ్యాప్తంగా సంభవించే మరణాల్లో మనదేశంలోనే 36 శాతం జరుగుతున్నట్లు అధికారుల గణాంకాలు చెప్తున్నాయి. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 73 శాతం తగ్గాయి. ఆ తరువాత ఉనికి కనిపిస్తూనే ఉంది. ఈ క్రమంలో ప్రత్యేక కార్యక్రమం ద్వారా 9 నెలల నుంచి 15 సంవత్సరాలలోపు ఉన్న వారికి టీకాలు ఇవ్వటం ద్వారా 95 శాతం మందికి రక్షణ కల్పించాలన్నది సర్కారు సంకల్పం. ఇందులో భాగంగా తొలిదశలో 5 రాష్ట్రాల్లో దీనిని చేపట్టారు. 3 కోట్ల మందికి టీకాలు వేసినట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. రెండవ దశలో ఎంపిక చేసిన 8 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి కార్యక్రమం ప్రారంభించారు.

నెలలో 20 రోజులు

15 ఏళ్లలోపు చిన్నారులు జిల్లాలో 7 లక్షలకు పైగా ఉన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాంతీయ ఆసుపత్రులు, ఉప కేంద్రాలలో ఆశావర్కర్లను, ఏఎన్ఎంలను బృందాలుగా ఏర్పాటు చేసి ఆది, బుధ, శనివారాలు మినహాయించి ప్రభుత్వ సెలవు దినాలు పోను మిగిలిన 20 రోజులలో టీకాలు వేయనున్నారు. దీనివల్ల ఎటువంటి ఆ రోగ్య కరమైన ఇబ్బందులు ఉండవని, అనారోగ్యంతో ఉన్న చిన్నారులకు కుదుట పడిన తరువాత టీకాలు వేస్తారని ఆ శాఖ అధికారులు తెలిపారు. దీని కోసం ప్రతే ్యకంగా? విద్యాశాఖ, ఐసిడియస్, ఇండియన్ మెడికల్ అసో సియేషన్, పంచాయతీ రాజ్ శాఖ, సంక్షేమశాఖ, రోటరీ, స్వచ్ఛంద సంస్థలు తదితర సహకారాన్ని తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.


స్థలాన్ని పరిశీలిస్తున్న జేసీ నాగలక్ష్మి

విద్యాలయం త్వరలో ప్రారంభం : జేసీ

పెద్దారవీడు: కేంద్రీయ విద్యాలయాన్ని త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు. అంతకుముందు ఎంపీపీ ఏరువ భాగ్యలక్ష్మి చిన్నకోటిరెడ్డి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాజంపల్లి కేంద్రీయ విద్యాలయాన్ని బుధవారం ఆమె పరిశీలించారు. అనంతరం పూర్తయిన తరగతి గదులను పరిశీలించారు. మండలంలోని భూముల విలువను ఆమె ఆర్డీవో కిశోర్‌ను అడిగి తెలుసుకున్నారు. కౌలు రైతులు కౌలు కార్డులు తీసుకొని పథకాలను వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఆర్ఐ బ్రమరాంబ, సర్వేయర్ గురవయ్య పాల్గొన్నారు.

గృహ లబ్ధిదారుల ఎంపిక

పెద్ద దోర్నాల: చిన్నదోర్నాల గ్రామంలో ప్రజాసాధికార సర్వేలో భాగంగా గృహ లబ్ధిదారుల ఎంపిక సమావేశం బుధవారం జరిగింది. తహసీల్దార్ కేవీఆర్వీ ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో గృహాలు లేనివారిని గుర్తించి ఎన్టీఆర్ గృహ పథకాన్ని వినియోగించుకోవాలని పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో వీఆర్వో ప్రకాశరావు, నాగరాజు, హౌసింగ్ ఎ. ఇ. సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ముగ్గురికి గాయాలు

పెద్ద దోర్నాల: అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో హసనాబాద్ గ్రామానికి చెందిన దేవరపల్లి శ్యామ్ సుందర్, కాటి ప్రభాకర్, మందా ప్రభాకర్‌లకు స్వల్పగాయాలు అయ్యాయి. శ్రీశైలం వైపు నుంచి దోర్నాలకు వస్తున్న కర్నాటక డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అయ్యప్ప గుడి వద్ద ఆటోను ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. ఎస్ఐ రామకోటయ్య పరిశీలించారు.

ఇనుప ధాతు లోపాన్ని గుర్తించాలి

పుల్లలచెరువు : ప్రస్తుతం వరి నారు మడుల్లో ఇనుపధాతు లోప లక్షణాలు ఎ క్కువగా కనిపిస్తున్నాయని రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారి జవహర్‌లాల్ నాయక్ సూచించారు. బుధవారం పొలంపిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఐటివరం, చౌటపచర్ల గ్రామాల్లో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని నాగార్జున సాగర్ ఆయకట్టు కింద 300 ఎకరాల వరి సాగులో వుందని అన్నారు. ఇనుప ధాతు లోపం వుంటే లేత చిగురాకులు తెల్లగా మారి ఉధృతంగా వున్నప్పుడు ఇటుక రంగు మచ్చలు వస్తాయని తెలిపారు. దీని ప్రభావంతో ఎత్తు తగ్గి, పిలకలు తక్కువగా వస్తాయన్నారు. అన్న బేధీ 20 గ్రాములు లీటరు నీటికి, 2 గ్రాముల నిమ్మ పిప్పిని కలిపి పిచికారీ చేయడం ద్వారా నివారించవచ్చని ఆయన రైతులకు సూచించారు.

సంతకాలు లేకుండా వేతనాలు ఇస్తారా?

త్రిపురాంతకం: ఉపాధి హామీ పని సమయంలో మస్టర్‌లో సంతకాలు, వేలి ముద్రలు లేకుండా వేతనాలు ఎలా ఇస్తారని ఉపాధి హామీ అడిషినల్ పీడీ గంగాభవాని క్షేత్ర సహాయకులను ప్రశ్నించారు. 9వ విడత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం బహిరంగ ప్రజా వేదిక ఎంపీడీవో కార్యాలయంలో జరిగింది. సమావేశంలో పరిశీలకులుగా వచ్చిన గంగాభవాని మాట్లాడుతూ అనేక గ్రామాలలో మష్టర్‌లో సంతకాలు లేకుండా వేతనాలు ఇచ్చినట్లు గుర్తించినట్లు తెలిపారు.

2016 ఫిబ్రవరి 1 నుంచి 2017 మార్చి 31 వర కు 4,121 పనులు చేపట్టగా రూ.8 కోట్లపైగా వేతనాల రూపంలో 7 కోట్ల రూపాయల వరకు మెటీరియల్ రూపంలో ఖర్చు చేసినట్లు ఎస్ఆర్పీ కనకారావు తెలిపారు. పని చేసినా చేయలేదని ఎస్ఆర్పీలు, డీ ఆర్పీలు చూపుతున్నారని, కావాల్సి సిబ్బందిని ఇబ్బంది పెడుతున్నారని ఎంపీడీవో ఆడిట్ సిబ్బందిపై అభ్యంతరం తెలిపారు. కార్యక్రమంలో ఏ పీడీ వెంకటేశ్వరరావు, ఎంపీపీ చెన్న మ్మ, ఎస్‌పీఎం గౌరీశంకర్, క్వాలిటీ కంట్రోల్ అధికారి రవి, ఉపాధి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రాళ్లతో దాడి

ఎర్రగొండపాలెం : కొలుకుల గ్రామంలో క్షక్షల కారణంగా మంగళవారం ఇండ్ల ఏసమ్మ, ఇండ్ల వెంకటయ్య, దేవదానం, చిన్నదేవయ్య, ముండ్ల దేవదానంపై గ్రామానికి చెందిన 7 గురు రాళ్ళు వేయడంతో ఏసమ్మతో పాటు నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఏసమ్మ ఫిర్యాదు మేరకు గురవయ్య, బాలనాసరయ్య, మరో 5 గురిపై కేసు నమోదైనట్లు ఎస్ఐ ఎం.శ్రీనివాసరావు తెలిపారు.

గృహ హింస కేసు నమోదు : అమానిగుడిపాడు గ్రామంలో నాగమ్మను అత్తింటి వారు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని బాధిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలి పారు. పోతురాజు పెంటల బెడ్డయ్యపై హత్యాయత్నానికి పాల్పడిన మండ్లి భయన్న అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్ఐ తెలిపారు.

కొనసాగుతున్న విచారణ

- బోగస్ జాబ్‌కార్డుల గుర్తింపు
- అక్రమార్కుల గుండెల్లో రైళ్లు

పుల్లలచెరువు : ఉపాధి హామీ, వాటర్‌షెడ్, వెలుగు శాఖల ఆధ్వర్యంలో పండ్ల తోటల పెంపకంలో అధికారులకు మామూళ్లు ఇచ్చి సింగిల్ జాబ్ కార్డుల పొందారని అందిన ఫిర్యాదుపై జిల్లా అధికారుల ఆదేశాల మేరకు రెండవరోజు విచారణ సాగింది. చాపలమడుగు పంచాయతీలోని చాపలమడుగు, చెన్నంపల్లి, సి.కొత్తపల్లి, యంద్రపల్లి పంచాయతీ, కొమరోలు పంచాయతీ కుందంపల్లి, రంగనపాలెం గ్రామాల్లోని విచారణ చేస్తున్నారు. గతంలో ఉపాధి పథకం నుంచి ఇప్పటి వరకు లబ్ధిపొందిన వారి ఐడీలు, ఆధార్, ఉపాధి కాంనన్డు, రేషన్ కార్డులను పరిశీలించి వివరాలు ననమోదు చేసుకున్నారు. చాపలమడుగు పంచాయతీలో 404 సింగిల్ జాబ్‌కార్డులు వుండటంపై విచారణ జరుపుతున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఒకే కుటుంబానికి బాజ్ కార్డు ఇవ్వాలంటే బార్యాభర్తలు రేషన్ కార్డులు కలిగి వుండి అదే కుటుంబంలోని 18 సంవత్సరాల వయస్సు కలిగిన వారి పిల్లలకు జాబ్‌కార్డు ఇవ్వాలి. అయితే ఉపాధి ద్వారా లబ్ధి పొందేంఉకు రైతులు దళారులను ఆశ్రయించి జాబ్‌కార్డుకు రూ.5 వేల ఇచ్చి భార్యాభర్తలు, వారి పిల్లలు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. చాపలమడుగు పంచాయతీలో ఐదేళ్ల చిన్నారులకు సైతం జాబ్ కార్డులు ఉండడాన్ని అధికారులు గుర్తించి ఆశ్చర్యపోయారు. చాపలమడుగు పంచాయతీలోని చెన్నంపల్లి గ్రామానికి చెందిన ఓ పెద్ద మనిషి గతంలో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా పండ్ల తోటల పెంపకం చేపట్టి బిల్లులు డ్రా చేశారు. ఆతరువాత వాటర్‌షెడ్ ద్వారా అదే జాబ్‌కార్డు ద్వారా రెండు ఐడీలు సృష్టించి లక్షలాది రూపాయలు కాజేశారు. కాలేజీలో చదువుతున్న పెద్ద కుమారుడి పేరుతో జాబ్‌కార్డు కార్డు పొంది పండ్ల తోటల పెంపకం చేపట్టాడు. తన తల్లి పేరుతో జాబ్‌కార్డు తీసుకొని పండ్ల తోటల పెంపకం చేపట్టారు. అదే సమయంలో భార్య పేరునా నూతన జాబ్‌కార్డు, చిన్న కుమారుడి పేరుతో నూతన జాబ్‌కార్డు పొంది వాటర్‌షెడ్‌లో రూ.10 లక్షలు కాజేసేందుకు సిద్ధమయ్యారు. దీనినిబట్టి అధికారులు మామూళ్ల మత్తులో ఎవరికి ఏం కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటారన్నది స్పష్టమవుతుంది. రెండోరోజూ విచారణ జరుగుతుండడంతో ఈ తంతు నడిపిన వారి గుండెల్లో రైళ్ల పరుగెడుతున్నాయి.

తల్లిపాలు అమృతం

మార్కాపురంవన్‌టౌన్: తల్లిపాలు బిడ్డకు అమృతం లాంటివని అ ర్బన్ సిడిపి ఓ లక్ష్మీదేవి అన్నారు. స్థానిక పి.యస్. కాలనీలో బుధవారం తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ర్యాలీ నిర్వహించి మాట్లాడుతూ తల్లిపాలపై ఉన్న అపోహలు తొలగించి ముర్రుపాల ఉపయోగంపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో సూపర్ వైజర్లు రమిజాబీ, నీలోఫర్, అంగన్ వాడీలు, గర్భిణులు, తల్లులు పాల్గొన్నారు.

చెరువులో మురుగు, చెత్త

- కాలువల నుంచి మురుగు పారుదల
- చెరువులో వేస్తున్న చెత్త, వ్యర్థాలు
- వ్యాధులతో బాధపడుతున్న ప్రజలు
- రాళ్లు, మట్టితో పూడుస్తున్నారు


చెరువులో పారుతున్న మురుగు

మార్కాపురంవన్‌టౌన్ : వేలాది ఎక రాలకు నీరందించే మార్కాపురం చెరువు మురుగు చెరువుగా మారుతున్నది. కాలువలో యథేచ్ఛగా చెత్త వదలటం ద్వారా చెరువులో వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. సాగు నీటి చెరువు అయిన మార్కాపురం చెరువు. హైదరాబాదు హుస్సేన్ సాగర్‌గా మారే ప్రమాదం ఏర్పడింది. స్థానిక రేడియో స్టేషన్ అలుగు వద్ద ఆటో స్టాండ్ కోసం అ క్కడ ఉన్న చెత్త కుం డిని చెరువులో పెట్టారు. దీంతో చెత్త పే రుకొని చుట్టు పక్కల ప్రాంతాల వారికి వ్యాధులు వ్యాపిస్తున్నాయి. ఈ ప్రాంతంలోనే రాళ్ళు మట్టి వేసి ఆటో స్టాండ్ కో సం చెరువును పూడుస్తున్నారు. ఇదే గా క చెరువులో వివిధ వ్యర్థాలు వేస్తున్నా రు. సప్లయ్ చానల్ పెద్ద బ్రిడ్జి వద్ద ము న్సిపాలిటీ అధికారులు, పూలసుబ్బయ్య కాలనీ నుంచి నూతనంగా ఏర్పాటు చేసి న మురుగు కాలువలు అనుసంధానం చేశారు. ప్రణాళి కలు లేకుండా నిర్మాణా లు చేపట్టటంతో సప్లయ్ చానల్ చెరువు మురుగునీటితో నిండాయి. సప్లయ్ చా నల్ వద్ద గృహవాసులు మలవ్యర్థాలతో మరింత కాలుష్యం పెంచుతున్నారు. ఇటీ వల కలెక్టర్ కాలువ, చెరువులో మురుగు ను తొలగించాలని ఆదేశించిన అమలుకు నో చుకోలేదు. మార్కాపురం చెరువుకు ము రుగు, చెత్త నుంచి రక్షణ అవసరం.


సప్లయ్ చానల్‌లో చెత్త, మురుగు

బ్రాహ్మణ వృద్ధాశ్రమానికి శంకుస్థాపన

మార్కాపురంవన్‌టౌన్: చెన్నకేశవ నగర్‌లో బ్రాహ్మణ వృద్ధాశ్రమానికి బుధవారం శంఖుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. జీవన వేదం వృద్ధ బ్రాహ్మణ యువజన సేవా సంస్థ ఆధ్వర్య నిర్వహణలో నిర్మించనున్న ఈ ఆ శ్రమానికి న్యాయవాది రాళ్ళబండి శ్రీకృష్ణయ్య తన ధర్మపత్ని సువేదన జ్ఞాపకార్థం 12 సెంట్ల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. కార్యక్రమంలో న్యాయవాదులు రాళ్ళబండి నరసింహశాస్త్రి, రాళ్ళబండి శ్రీ కృష్ణయ్య, జీవనవేదం కార్యవర్గం జేవీ కృష్ణవేణి దంపతులు, నాగరాజు దంపతులు, సత్యనారాయణ, బ్రాహ్మణ సంఘం నాయకులు మల్లిక్, గోపాలునిహరిహరరావు, జగన్నాధ్, బివియస్ శాస్త్రి, అర్జునరావు, కేశవరావు, సుబ్బారావు పాల్గొన్నారు.

ఎస్‌వీకేపీ కళాశాల విద్యార్థులకు పాసులు ఇవ్వాలి

మార్కాపురంవన్‌టౌన్: ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఎస్‌వీకేపీ కళాశాల వరకు విద్యార్థులకు బస్‌పాసులు ఇవ్వాలని ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష, కార్యదర్శులు నాగార్జున, నాగయ్య బుధవారం ప్రకటనలో తెలిపారు. ఒంగోలు రోడ్డు, కంభం రోడ్డు, గుండంచర్ల మార్గాలలోని గ్రామాల నుంచి కళాశాలకు నిత్యం 400 మంది విద్యార్థులు వస్తున్నారని, 2 కిలోమీటర్ల దూరం నడిచివెళ్లడంతో తరగతులకు కోల్పోతున్నారని పేర్కొన్నారు.

వడ్డీ వ్యాపారి శకుంతల అరెస్టు

పొదిలి : పొదిలిలో సంచలనం సృష్టించిన రియల్ వ్యాపారి కొత్తూరు సుబ్బారావు(బుజ్జి) జరిగిన దాడి కేసులో సూత్రధారి అయిన వడ్డీ వ్యాపారి పచ్చిపులుసు శకుంతలను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. గతనెలలో మాయాబజార్‌లోని అంతస్తులో నివాసం ఉంటున్న సుబ్బారావుపై ముగ్గురు దుండగులు దాడిచేశారు. అప్పటిలో ఆ ముగ్గురు అక్కడే దొరికారు. మొత్తం 5 గురిలో మరో ఇద్దరిని తరువాత అరెస్టు చేసి కోర్టులో హాజరుకు హాజరు పరిచారు. విచారణలో శకుంతల ప్రమేయం ఉన్నట్లు తేలింది. అప్పటి నుంచి ఆమె పరారీలో ఉంది. ఎట్టకేలకు పోలీసులు శకుంతలను ఆమె ఇంటి వద్ద అరెస్టు చే శారు. గురువారం కోర్టు కు హాజరు ప ర్చనున్నట్లు పోలీసులు తెలిపారు.

ఎన్టీఆర్ గృహాల మంజూరుకు గ్రామసభ

మార్కాపురంవన్‌టౌన్: అర్హులైన వారందరికీ ఎన్టీఆర్ గృహాలు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని ఎంపీపీ పులివేముల ఏసుదాసు అన్నారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో బుధవారం ఎన్టీఆర్ గృహాలపై గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా హౌసింగ్ ఏఈ పాండు రంగారెడ్డి మాట్లాడుతూ ప్రజాధికార సర్వే ప్రకారం తర్లుపాడులో 350 మందికి గృహాలు లేనట్లు గుర్తించామన్నారు. గృహాలు లేని లబ్ధిదారులందరికీ గ్రామసభలో తీర్మానంచేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తే మంజూరు అవుతాయన్నారు. తర్లుపాడులో ప్రస్తుతం 73 మంది లబ్ధిదారులకు గృహాలు మంజూరైనట్లు తెలిపారు. సర్పంచ్ కందుల విజయకళావతి మాట్లాడుతూ గ్రామంలో ఎవరైనా నిరుపేదలు ఉండి గృహాలు లేని వారు ఉంటే గృహాలు మంజూరు చేయిస్తామన్నారు. అనంతరం మంజూరు అయిన ఎన్టీఆర్ గృహాలు ఎస్సీ పాలెంలో పోలు విజయరాజు, పల్లెపోగు అన్నమ్మ, గుంటు కొండమ్మ గృహాలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు షేక్ అక్బర్ అలీ, జన్మభూమి కమిటీ సభ్యులు కాశంగి శ్రీనివాసులు, మల్లికార్జున్, ఈర్ల శ్రీనివాసులు, టీడీపీ నాయకులు గుంటు రత్న కుమార్, కె.చిన్న కాశిరెడ్డి, కె.కాశీశ్వరరెడ్డి, వెంకటప్పయ్య, ఏరువ వెంకటరెడ్డి, పంచాయతీ కార్యదర్శి మాధురీలత, ఏపీవో సురేష్ బాబు పాల్గొన్నారు.

ఈ-పోస్‌తో ఎరువుల పంపిణీ

మార్కాపురంవన్‌టౌన్: రాబోయే సీజన్‌లో ప్రతి డీలర్ ఈపోస్ మిషన్ ద్వారానే ఎరువుల లావాదేవీలు జరపాలని సాంకేతిక వ్యవసాయాధికారి బి.నరేంద్రబాబు అన్నారు. స్థానిక విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఎరువుల డీలర్లకు వ్యవసాయ శాఖ, సీఐఎల్ ఆధ్వర్యంలో ఈ-పోస్ మిషన్లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి డీలర్ తమ వద్ద ఉన్న స్టాకును మిషన్‌లో పొందుపర్చాలన్నారు. సీఐఎల్ రీజనల్ మేనేజర్ నవ్య తానందరెడ్డి మాట్లాడుతూ స్టాకు వ చ్చిన వెంటనే ఆథరైజ్ చేసుకోవాలని లేకుంటే సబ్సిడీ సైకం డీలర్ చెల్లించాల్సి వస్తుందన్నారు.

విద్యార్థి దశలోనే గమ్యాన్ని నిర్దేశించాలి

మార్కాపురంవన్‌టౌన్: విద్యార్థి దశలోనే గమ్యాలను నిర్దేశించుకొని వాటి సాధనకు కృషి చేయాలని ప్రముఖ యోగా గురువు సురేష్ గురూజీ అన్నారు. స్థానిక కమలా కాన్సెప్ట్ పాఠశాలలో వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇష్టపడి చదవాలని, బాధ్యతతో తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలన్నారు. ప్రతి విద్యార్థి పాఠశాలలోనే కాక ఇంటి వద్ద ఒక ప్రణాళికా ప్రకారం చదువులో లక్ష్యాలు ఏర్పరచుకొని చదవాలన్నారు. క్రమశిక్షణ, పెద్దల పట్ల గౌరవం కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పుల్లయ్య, వైస్ ప్రిన్సిపాల్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నేడు టీచర్ల ధర్నా

మార్కాపురంవన్‌టౌన్: మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలపై ఫ్యాప్టో ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్, ఎస్టీయూ నాయకులు బుధవారం ప్రకటనలో తెలిపారు.

ఆదర్శనీయుడు సర్వేపల్లి

మార్కాపురంవన్‌టౌన్: సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం అందరికి ఆదర్శనీయమని ఆర్డీవో కిశోర్ అన్నారు. సాయిబాలాజీ ఉన్నత పాఠశాలలో బుధవారం సర్వేపల్లి, సరస్వతి దేవి విగ్రహాలను చైర్‌పర్సన్ వక్కలగడ్డ రాధిక మల్లికార్జున్, ఆర్డీవో కిశోర్ ఆవిష్కరించారు. విగ్రహాల ఏర్పాటుకు వాసవీ క్లబ్ డైరెక్టర్ గోళ్ళ సుబ్బారావు, క్లబ్ నాయకులు ఆర్థిక సాయమందించారు. కార్యక్రమంలో కందెపు రంగయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఆర్డీవో కిశోర్

మండల సమావేశం రసాభాస

బాయ్‌కాట్ చేసిన టీడీపీ సభ్యులు

పొదిలి : వివిధ సమస్యలపై చర్చించాల్సిన మండల పరిషత్ సమావేశం బుధవారం రసాభాసగా ముగిసింది. సమయపాలన పాటించకపోవడం కీలకమైన అధికారులు గైర్హాజరు కావడంపై నిరసన వ్యక్తం చేస్తూ టీడీపీ సభ్యులు సమావేశాన్ని బహిష్కరించారు. మరోవైపు ఎన్నికైన ప్రజాప్రతినిధులకు విలువ లేదని, జన్మభూమి కమిటీ సభ్యులు పెత్తనం చెలాయిస్తున్నారని వైసీపీ సభ్యులు ప్రత్యా ఆరోపణలకు దిగ్గారు. దీంతో సమావేశం ఎలాంటి కీలకమైన సమస్యలపై చర్చ లేకుండానే అంతర్గతంగా ముగిసింది. ఎంపీపీ కె. నరసింహారావు అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు జరగవలసి ఉండగా గంటిన్నర గంట ఆలస్యంగా సమావేశం ప్రారంభించారు. సమావేశానికి వైసీపీ సభ్యులు ఎంపీపీతో సహా 6 మంది మాత్రమే హాజరు అయ్యారు. ఇదే సమయంలో అధికారుల గైర్హాజరును తప్పుబడుతూ వైసీపీ సభ్యులు సరిపడినంతమంది సమావేశానికి రాలేదని గ్రహించిన టీడీపీ సభ్యులు సమావేశం బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి వెళ్ళిపోయారు. కోరం కావడానికి ఏడుగురు సభ్యులు హాజరు కావలసి ఉందని, ఆరు మంది సభ్యులతో కోరం కాకుండా సమావేశం నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని టీడీపీ ఎంపీటీసీ సభ్యులు డాక్టర్ ఇమాంసా, కె. వెంకటనరసింహం ఆరోపించారు. ఈ దశలో ఎంపీడీవో పి. ఝాన్సీరాణి మౌనం పాటించారు. ఎంపీపీ కె.నరసింహారావు మాట్లాడుతూ వివాదం లేకుండా సర్దుకుపోవాలని టీడీపీ సభ్యులకు సూచించారు. దీంతో టీడీపీ సభ్యులు బాయ్‌కట్ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎంపీటీసీ సభ్యులు సాయి రాజేశ్వరరావు, ఎంపీపీ నరసింహారావు, కో-ఆప్షన్ సభ్యులు షేక్ మస్తాన్‌వలీ, ఎంపీటీసీ గౌసియా బేగం, పలు సమస్యలపై మాట్లాడారు. కార్యక్రమంలో పొదిలి సర్పంచ్ గంగవరపు దీప, ఇరి గేషన్ ఏఈ విశ్వనాథ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ నారాయణ స్వామి, డిప్యూటీ తహసీల్దార్ జానీ బేగ్, వ్యవసాయాధికారి శ్రీనివాసరెడ్డి, మం డల కో- ఆప్షన్ సభ్యులు షేక్ మస్తాన్‌వలీ, పశువైద్యాధికారి పి. వేణు, సీడీపీఓ లక్ష్మీదేవి, ఏపీఎం ప్రసాద్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు కె. కృష్ణారెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధే బీజేపీ ధ్యేయం

మార్కాపురంవన్‌టౌన్: ప్రజలకు అవసరమైన పథకాలను అమలు చేసి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజల మన్ననలు అందుకుందని నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి పీవీ కృష్ణారావు అన్నారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం మూడేళ్లలో సాధించిన విజయాల బుక్‌లెట్‌ను బుధవారం ఆవిష్కరించారు. కృష్ణారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి వర్గాల సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంకా అనేక సంస్కరణలు ప్రవేశ పెట్టిందన్నారు. కార్యక్రమంలో శ్రీనివాసరావు, కృష్ణ, రాజు, చిన్నయ్య, నారాయణ, శ్రీధర్ పాల్గొన్నారు.

సినిమాలు

మార్కాపురం

శ్రీనివాస	- వైశాకం
రాధాకృష్ణ	- డిజె
సాయిబాలాజి	- ఫిదా
విశ్వేశ్వర	- దండుపాళ్యం-2
జగదీశ్వరి	- గౌతమ్‌నంద
విజయ	- నిన్ను కోరి

పొదిలి

వెంకటేశ్వర	- ఫిదా
హరికృష్ణ	- గౌతమ్‌నంద
రామవేంద్ర	- పటేల్ ఎస్ఐఆర్



దారి కనుక్కోండి



ఔనా!

బంగారం నిల్వలు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారతదేశ స్థానం 11.



చెప్పగలరా?

సూదిలో ఉన్నా కానీ దూదిలో లేను
చరణంలో ఉన్నా కానీ మరణంలో లేను
నరంలో ఉన్నా కానీ వరంలో లేను
అయితే ఇంతకీ నేనెవర్నో చెప్పగలరా?



ప్రతి వంద మందిలో..

ప్రపంచంలో ప్రతి విషయమూ వింతే. మనుషుల రంగు నుంచి తినే తిండి దాకా అన్నింటి గురించి అందరికీ ఆసక్తే. ప్రపంచంలో ఎన్ని ప్రాంతాల్లో విద్యుత్ వెలుగులు ఉన్నాయి? ఎంతమంది కాలేజీ విద్యను అభ్యసిస్తున్నారు? కంప్యూటర్లు ఎంతమంది కలిగి ఉన్నారు?

ప్రపంచాన్ని ఓ గ్రామంగా ఊహించుకుంటే..
అందులో ఉన్నది ఓ వంద మంది అయితే..



మేని ఛాయ (స్కిన్ కలర్)

తెలుపు - 30
తెలుపు రంగు కాకుండా - 70



కంప్యూటర్

సిస్టమ్ కలిగి ఉన్నవాళ్ళు - 7
లేని వాళ్ళు - 93



జాతీయత

ఆసియన్లు - 61
యూరోపియన్లు - 12
ఆఫ్రికన్లు - 13
ఉత్తర/ దక్షిణ అమెరికన్లు - 13
ఆస్ట్రేలియా, పసిఫిక్ ఐలాండ్స్ వాసులు - 1



విద్య

కాలేజీ విద్య అభ్యసిస్తున్న వారు - 1
హైస్కూలింగ్‌తో ఫుల్‌స్టాప్ పెట్టినవాళ్లు - 99



హెచ్‌ఐవీ


(హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్)

సోకిన వాళ్లు - 1
హెచ్‌ఐవీ లేనివాళ్లు - 99



ఆహారం

స్థూలకాయం(ఓవర్ వెయిట్) - 15
ఎప్పుడూ సంపూర్ణంగా తినేంత ఆహారం ఉన్నోళ్లు - 30
తినడానికి కొరత ఉండేవాళ్ళు, కొన్ని సమయాల్లో అసలు ఆహారం దొరకనివాళ్ళు - 50
పోషకాహారం లోపంతో ఉన్న వాళ్లు - 20
ఆకలితో అలమటించి మరణించే వారు - 1




స్వేచ్ఛ

స్వాతంత్ర్యంగా ఉన్నోళ్లు - 52
స్వేచ్ఛగా మాట్లాడలేని వాళ్లు - 48
(చిత్రవధ, జైలు శిక్ష, మరణ శిక్ష వంటి కారణాలతో వీళ్లు సరిగా మాట్లాడలేరు)




అక్షరాస్యత

అక్షరాస్యులు - 86
నిరక్షరాస్యులు - 14



విద్యుత్

విద్యుత్ ఉన్న ప్రాంతాలు - 76
కరెంటు లేని ప్రాంతాలు - 24



లైంగికత

మహిళలు - 52
పురుషులు - 48



నవ్వుల్ నవ్వుల్

వీరేందర్ : నేను ఏడాదికోసారి కచ్చితంగా రక్తదానం చేస్తాను రా!
మిస్టర్ మేధావి : దానికి అంత గొప్పగా చెప్పుకుంటున్నావా? నేనైతే ప్రతిరోజూ చేస్తాను ఏమనుకున్నావో!
వీరేందర్ : అలా ఎలా చేస్తావు రా?
మిస్టర్ మేధావి : నేను చేసేది దోమలకు రా!
వీరేందర్ : !!!!!!!!!!

జంతర్‌మంతర్

ఈ కింది పదాలను సరిచేయండి

1. గంభాభూ ▸ ....
2. లఆస్యం ▸ ....
3. మాదంప్ర ▸ ....

మీకుతెలుసా?

రోజూ మనదేశంలో తిరిగే రైళ్ల సంఖ్య దాదాపుగా 12,000



జవాబులు

జంతర్‌మంతర్ : 1. భూభాగం 2. ఆలస్యం 3. ప్రమాదం

పదాలు కనుక్కోండి


M	B	C	R	I	B	V	S	K	U	F	R	D
V	O	U	P	E	G	E	Z	K	L	U	A	K
E	N	T	Z	M	L	A	L	W	R	T	N	O
J	E	E	R	V	W	T	A	I	T	F	J	N
A	S	L	C	E	G	R	T	N	M	O	G	M
M	I	G	R	V	C	Y	A	A	W	S	Q	I
K	E	Y	P	I	K	N	P	X	R	N	R	Z
E	L	G	G	I	G	L	U	E	Z	U	Q	A
R	A	A	J	E	K	J	P	O	I	G	Q	U
U	B	J	R	U	N	A	Y	O	B	G	E	Q
C	O	P	A	C	I	F	I	E	R	R	L	A
H	R	L	I	D	G	M	Y	F	W	E	M	W
Y	B	A	B	O	T	T	L	E	J	E	D	G

BABY	CUTE	PREGNANT
BOTTLE	DIAPERS	PACIFIER
BOUNCER	GIGGLE	RATTLE
BOY	GIRL	SMILE
CRAWL	LABOR	SNUGGLE
CRIB	ONESIE	SOFT

రంగులు వేయండి



బొమ్మ గీయండి



కాలరెగరేస్తే తాట తీస్తా!

(మొదటి పేజీ తరువాయి)

హెచ్చరించారు. పోలీసు వ్యవస్థను అవినీతి రహితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని చెప్పారు. తొలిసారి ఎస్పీగా బాధ్యతలు చేపట్టి నెలరోజులవుతున్న సందర్భంగా ఆయన ఆంధ్రజ్యోతి ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

ప్రశ్న : మీలో ప్రజలు ఆశించిన దూకుడు కన్పించడం లేదు. మీరేమంటారు?

జవాబు : సమాజానికి మేలు జరగాలి. మా సిబ్బందీ బాగుండాలి. అది నాలక్ష్యం. అందుకే సంచలనం కోసమే, ఇతరుల మెప్పు కోసమే దూకుడుగా నిర్ణయాలు తీసుకోకుండా నిజానిజాలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నా.

ప్ర : ఒక సర్కిల్‌లో ఉన్న పోలీసు అధికారులంతా వివిధ నేరాల్లో భాగస్వాములైతే తక్షణ చర్యలు తీసుకోలేరా?

జ : అలాంటి సంఘటనల్లో తక్షణ చర్యలు అవసరమే. విచారణ నివేదికలకు అనుగుణంగా పరిశీలన చేసి చర్యలకు సిఫార్సు చేస్తాం. వాటికి ఉన్నతాధికారులు ఆమోదం తెలపడంలో కొంత జాప్యం జరుగుతుంది. దాన్ని అపార్థం చేసుకుంటే చేగలిగేదేమీ లేదు.

ప్ర : ఒక సర్కిల్‌లో ప్రధాన పాత్ర పోషించే సీఐలు, ఎస్‌ఐలు ఎక్కువ మంది దోషులైతే వారిపై ఉన్న సబ్ డివిజన్ అధికారి లోపం ఉండదా?

జ : (నవ్వి)! ప్రత్యక్ష పాత్ర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ అన్ని తప్పులు కింది స్థాయి అధికారులు చేస్తుంటే మీరన్నట్లు చూడకపోవడం కూడా నేరమే. అలాంటి అంశాలపై మా ఉన్నతాధికారులు నిర్ణయాలు తీసుకుంటారు.

ప్ర : సిబ్బంది సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంలో అంతర్యం ఏమిటి?

జ : వారికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తేనే మరింత బాధ్యతాయుతంగా పని చేస్తారు. అలా చేయకపోతే ఆ తప్పు మాదే అవుతుంది.

ప్ర : మీరు చెప్పినట్లు సిబ్బందికి వారాంతపు సెలవుల విధానం అమలవుతుందా?

జ : కచ్చితంగా అమలు చేస్తున్నాం. ఆయా స్టేషన్‌లలో పరిస్థితులకు అనుగుణంగా కొన్ని సందర్భాల్లో వీలుకాకపోవచ్చు. సాధారణ సమయాల్లో కచ్చితంగా సెలవులు ఇస్తున్నాం.

ప్ర : అందువలన సిబ్బంది పని తీరు మెరుగైందా?

జ : అదొక్కటే కాదు! పోలీసు సిబ్బంది పని తీరులో పోటీతత్వాన్ని పెంపొందించేందుకు కొత్త కార్యక్రమాలను కూడా చేపట్టాం. వారానికి ఒక ఉత్తమ పోలీసు అవార్డును ఇవ్వడం అందులో భాగమే.

ప్ర : మీరు ఇన్ని చేసినా స్టేషన్‌కు వచ్చిన వారిని మీ సిబ్బంది గౌరవించడం లేదు కదా?

జ : ఆ విషయంలో కొత్తకొత్త నిర్ణయాలు తీసుకున్నాం. స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారుడిని అగౌరవ పరిస్తే తక్షణ చర్యలు తీసుకుంటున్నాం. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదుదారులకు కన్పించే విధంగా నా నెంబర్‌తోసహా మిగిలిన అధికారుల ఫోన్ నెంబర్‌లు ఇచ్చాం. ఫోన్ చేస్తే వారు స్పందిస్తారు. లేకపోతే కచ్చితంగా ఇబ్బంది పడతారు.

ప్ర : పోలీసు అధికారులు కొందరు సివిల్ పంచాయతీలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై ఏమంటారు?

జ : అది చట్ట విరుద్ధం. అయినా చేస్తారా..! చేయనివ్వండి! ఫలితం ఎలా ఉంటుందో వారే చూస్తారు.

ప్ర : రౌడీ షీటర్లు తిరిగి వెలుగులోకి వస్తున్నారు. రాజకీయ నాయకుల పంచన చేరుతున్నారు. మీరు గమనించారా?

జ : రానివ్వండి చూస్తా. రౌడీషీటర్ ఎవరైనా మళ్లీ కాలర్ ఎగరేస్తే పోలీసు పవర్ ఏమిటో చూపిస్తాం.

ప్ర : వారికి రాజకీయ అండ ఉంది కదా?

జ : మేము ప్రజలకు అండగా నిలవాలి. రౌడీలు, దొంగలకు ఎవరు ఆశ్రయం ఇస్తున్నారన్నది మాకు అవనరసం. అసాంఘిక శక్తులను నిర్మూలించి శాంతిభద్రతలను కాపాడటమే మా లక్ష్యం.

ప్ర : బెల్ట్‌షాపులపై కదిలారు కానీ బెట్టింగ్‌ల సంగతేంటి?

జ : బెల్ట్‌షాపుల నిర్మూలనకు నేనొక ప్రణాళికను రూపొందించాను. మా అధికారులకు అది అందించాను. అంతలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ విషయమై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అంతే! బెల్ట్ తోలు తీశాం. 95శాతం నియంత్రించాం. వీటిని పూర్తిగా లేకుండా చేయడంతో పాటు, పరోక్ష విక్రయాలనూ పసిగట్టి నిర్మూలిస్తాం. బెట్టింగ్‌పై అందరికీ సూచనలు ఇచ్చా. దాన్ని కూడా కచ్చితంగా అడ్డుకుంటాం.

ప్ర : గంజాయి వ్యాపారం జిల్లాలో జోరుగా సాగుతుంది కదా?

జ : దాని గుట్టురట్టు చేసి నివారించే అవకాశం దొరికింది. అద్దంకిలో పట్టుబడిన గంజాయి కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నిందితుడిని పోలీసు కస్టడీలోకి తీసుకుంటున్నాం. అతడిని విచారిస్తే అనేక వాస్తవాలు తెలుస్తాయి. తదనుగుణంగా నమూలంగా నిర్మూలిస్తాం.

ప్ర : జిల్లాలో పెరిగిన చోరీల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

జ : అక్కడక్కడా చోరీలు జరిగిన మాట నిజమే. అందుకే రాత్రి వేళల్లో పోలీసు గస్తీని ముమ్మరం చేస్తున్నాం. ఆయా డివిజన్‌ల వారీ రోజుకు ఒక సర్కిల్ ఇన్‌స్పెక్టర్, జిల్లా స్థాయిలో డీఎస్పీ గస్తీని పర్యవేక్షించే విధంగా ఏర్పాటు చేశాం. అందువలన సత్ఫలితాలు వస్తున్నాయి.

ప్ర : పోలీసులు అసలు విధులు వదిలి వాహన చోదకులను పట్టుకుని జరిమానాలు విధించడమే పనిగా పెట్టుకోవడం ఎంత వరకు సమంజసం?

జ : ఈ విషయంలో మీ ఆలోచన తప్పు. ఎవరికి ఎంత జరిమానా విధించినా ఆ సొమ్ము మొత్తం ప్రభుత్వానికి వెళ్తుంది. రోజంతా కష్టపడే ఒక ఆటో డ్రైవర్‌కు రూ. 100 జరిమానా వేయాలంటే మాకూ మనసు రాదు. కానీ రోడ్డు ప్రమాదాల నివారణకు తప్పడం లేదు. మా చర్యల ద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గాయని భావిస్తున్నాం.

ప్ర : జాతీయ రహదారి పక్కన మద్యం షాపుల నివారణ కూడా అందుకు కారణమంటున్నారు కదా?

జ : నిజమే! మా చర్యలకు అది కూడా కలిసొచ్చింది. మేలో 52 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందితే, జూన్‌లో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. జూలైలో 30 మంది మాత్రమే మృతి చెందారు. ప్రమాదాలు తగ్గాయనడానికి ఈ లెక్కలు నిదర్శనం.

ప్ర : సిబ్బంది కొరత మీకు సమస్య కాలేదా?

జ : జిల్లాలో 25శాతం మంది సిబ్బంది కొరత ఉంది. సరైన ప్రణాళికతో శాంతిభద్రతల పరిరక్షణలో ఆ సమస్య ఎదురుకాకుండా చూస్తున్నాం.

ప్ర : ఉన్న సిబ్బందిలో అనేక మంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు సలాం చేస్తూ వారి చుట్టూ తిరుగుతున్నారు కదా?

జ : నిజమా! పరిశీలిస్తా. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితులున్న కార్యక్రమాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాల్సి ఉంది. అదే పనిగా వారి చుట్టూ తిరుగుతూ కాలక్షేపం చేయడం సమంజసం కాదు. అవసరమైన మార్పులు చేస్తాం.

ప్ర : అందువలన మీకు ఇబ్బంది ఎదురు కాదా?

జ : వ్యక్తిగత ఇబ్బందులకు ఇక్కడ తావు లేదు. చట్ట ప్రకారం నడవడం, నా సిబ్బంది అందుకు అనుగుణంగా ముందుకు నడపడం, శాంతిభద్రతలు కాపాడటమే నా ధ్యేయం.

ప్ర : పోలీసు శాఖలో అవినీతి శ్రుతిమించిందన్న ప్రచారంపై మీరేమంటా?

జ : (కాసేపు నిశ్శబ్ధం)! నేను చదువుకునే రోజుల్లోనే అవినీతి రహిత సమాజం కావాలని కోరుకునే వాడిని. ఐపీఎస్‌గా ఎంపికైన తర్వాత ఆ విషయమై బలమైన నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికీ ఎక్కడా రాజీపడలేదు, భవిష్యత్‌లో పడబోను. మొత్తం పోలీసు వ్యవస్థను ఆవిధంగా నడిపేందుకు ప్రయత్నిస్తున్నా. అయితే చాలా సమస్యలున్నాయి. ఎన్ని ఉన్నా నేను ఉన్నంత వరకూ ఆ విషయంలో మెరుగైన పోలీసు వ్యవస్థను ప్రజలు చూసే విధంగా చేస్తా.

కలిసి మాట్లాడుకుందాం!

(మొదటి పేజీ తరువాయి)

ఎవరికి వారు తామే కరెక్ట్ అంటూ సమర్థించుకున్నారు. అదేసమయంలో ఒకరిపై ఒకరు వ్యంగ్యాస్త్రాలు సంధించుకున్నారు. చివరికి కూర్చుందాం.. మాట్లాడుకుందాం..! అంటూ ప్రతిపాదన చేసుకున్నారు. నలుగురి ముందే ఇలా ఇద్దరు నాయకులు కాసేపు తమ మధ్య విభేదాలపైన, పార్టీ వ్యవహారాలపైన మాట్లాడుకుంటూనే మధ్యమధ్యలో ఒకరి చెవిలో ఒకరు గుసగుసలాడుకున్నారు. ఇదంతా చూస్తున్న కొందరు జర్నలిస్టులు వారి సంభాషణలపై ప్రశ్నించగా మాదంతా ఒకేదారి.. అది చంద్రబాబు దారి అంటూ స్పందించారు.

ఒంగోలులో బుధవారం ఉదయం జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి జనార్దన్, బలరాం హాజరయ్యారు. ముందుగా అక్కడికి జనార్దన్ వచ్చారు. వేరే కార్యక్రమాలు ఉన్నాయని ఆయన బయల్దేరబోగా బలరాం వస్తున్నారు కొద్దిసేపు ఉండండి అంటూ నిర్వాహకులు ఆపారు. అంతలో బలరాం కూడా అక్కడికి చేరారు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నప్పటికీ కొద్ది నిమిషాలు ముక్తసరి సంభాషణలతో గడిపారు. అక్కడ ఉన్న ఒకరు జోక్యం చేసుకుని మీ ఇద్దరి మధ్య విభేదాలు పార్టీ శ్రేణులకు ఇబ్బందిగా మారాయని వ్యాఖ్యానించడంతో ఎవరికి వారు మాట్లాడడం ప్రారంభించారు. ఒక దశలో బలరాం 'ఔను! జనార్దన్ మనసులో ఉన్నది బయటకు రానివ్వరు! ఆయన మనసులో అరమరికలు ఉంటాయని, అదే నాకు అనుమానం' అని వ్యాఖ్యానించారు. వెంటనే దామచర్ల స్పందిస్తూ 'నాకు అలాంటిదేమీ ఉండదు! మీకు మీరే అనుమాన పడుతున్నారు! చెప్పుడు మాటలు విని మీ మనసు కలుషితమైంది!' అని వ్యాఖ్యానించారు. నేను అంత బలహీనుడిని కాదు అని బలరాం అంటూనే మీ వద్దే అలాంటి వారు చేరారని దామచర్లనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ సమయంలో అక్కడ ఉన్న వారు జోక్యం చేసుకుని సీనియర్ నాయకుడిగా దామచర్లకు తగు సూచనలిస్తూ మీరు ముందుకు సాగాల్సిందని బలరాంకు సూచిస్తూనే అలాగే సీనియర్‌లను గౌరవిస్తూ వారి సలహాలు తీసుకునేందుకు మీరూ ప్రయత్నించాల్సిందని దామచర్లకు సూచించారు. ఇవి రెండూ జరగక ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరిగి పార్టీ శ్రేణులకు ఇబ్బంది ఎదురైందని అక్కడ ఉన్న టీడీపీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు. దీంతో ఇద్దరు నాయకులు స్పందించి మాకేమీ వ్యక్తిగత వివాదాలు లేవని అని వ్యాఖ్యానించారు. బలరాం మరో అడుగు ముందుకేసి 'నాకూ, ఆయనకు ఆస్తి తగాదాలు లేవు. రాజకీయ వ్యవహారాలపై కొన్ని అభిప్రాయభేదాలు ఉన్నాయి. కలిసి కూర్చొని మాట్లాడుకుంటే అవన్నీ సర్దుకుంటాయి' అని వ్యాఖ్యానించారు. పైనాయకుడికి మనసులో ఏడు అరలు ఉంటే, ఈయనకు 14 అరలు ఉన్నాయని జనార్దన్‌ను ఉద్దేశించి అన్నారు. తీవ్రంగా స్పందించిన జనార్దన్ చెప్పుడు మాటలు విని అందరినీ అవహేళన చేస్తూ నాకే కాదు చాలా మందికి దూరమైంది మేరేనన్నారు. ఆ విధానాన్ని మార్చుకుంటే సమస్యలు ఉండవని నవ్వుతూనే బలరాంకు సూచించారు. దీంతో వాతావరణం వేడెక్కుతుందని గమనించిన అక్కడ ఉన్న ఒక రాజకీయ విశ్లేషకుడు ఇంతకూ మీఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకుని ముందుకు సాగే అవకాశం ఉందా? లేదా? అని ప్రశ్నించగా అందుకు మీలాంటి వారు నడుం బిగించాలని బలరాం స్పందించారు. మీ వైఖరి ఏంటని దామచర్లను ప్రశ్నించగా పార్టీ కోసం నేను ఎన్నిమెట్లయినా దిగుతానని, చంద్రబాబు చెప్పింది చేస్తానన్నారు. అలాగని ఆత్మాభిమానాన్ని చంపుకోనని వ్యాఖ్యానించారు.

ఆ తర్వాత దేవరపల్లిలో దళితుల సమస్య, ముఖ్యమంత్రి ఆదేశాలపై వారిద్దరి మధ్య చర్చ సాగింది. అదే అదనుగా అక్కడ ఉన్న ఒకరిద్దరు చేసిన అభిప్రాయాలపై వారిద్దరూ ఓ ఐదు నిమిషాలు చెవిలో గుసగుసలాడుకున్నారు. అంతకుముందు అద్దంకికి సంబంధించిన కొన్ని విషయాలపైనా బ రాం వ్యాఖ్యానాలు చేయగా రవితో వచ్చినవారితోనే కాక, పూర్వ నుంచి పార్టీలో ఉన్న వారికి అన్యాయం జరగకుండా చూసేందుకు పార్టీ ప్రయత్నిస్తున్నదని, ఆవిషయంలో ఎటువైపు నుంచీ ఇబ్బందులు ఉండవని దామచర్ల సమాధానిమచ్చారు. ఆ సందర్భంగా అద్దంకి విషయంలో ఇద్దరి మధ్య కొంత ఆసక్తికర చర్చ జరిగింది. అయితే అప్పటి వరకూ జరిగిన సరదా వాతావరణానికి అద్దంకి చర్చ విఘాతం కల్గించే అవకాశం కన్పించడంతో ఆ విషయాన్ని వదిలివేసి తిరిగి పార్టీ వ్యవహారాలపైకి చర్చ మళ్లించారు. చివరికి అభిప్రాయభేదాలు ఉన్న విషయాన్ని ఇద్దరూ అంగీకరిస్తూనే వారి పరిష్కారానికి మరింత లోతుగా మాట్లాడుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అయితే అందుకు ఎవరు శ్రీకారం పలకాలి? ఇద్దరినీ సమన్వయం చేసే బాధ్యతను పార్టీలో ఎవరు తీసుకుంటారు? అన్న విషయం ప్రశ్నార్ధకంగానే మిగిలింది. వారి మధ్య జరిగిన చర్చలో అడపాదప డపా పాల్గొన్న, వారి సంభాషణలను ఆలకించిన అక్కడ ఉన్న అతిథులు అధికార పార్టీలో జిల్లాలో తాజాగా నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇద్దరు నాయకులు మాట్లాడుకోవడం, కలిసి ముందుకు సాగడం ఎంతవరకు సాధ్య మని గుసగుసలాడుకోవడం కన్పించింది.

'నీరు-ప్రగతి' నీరసం

ఆంధ్రజ్యోతి, ఒంగోలు

రాష్ట్ర ప్రభుత్వం ఉదాత్తమైన ఆశయంతో చేపట్టిన నీరు-ప్రగతి కార్యక్రమం జిల్లాలో నీరసించి పోయింది. కోట్లాది రూపాయలతో వేలాది పనులు మంజూరు చేసినప్పటికీ అవి ఏమాత్రం ముందుకు సాగడం లేదు. చేస్తున్న కొద్ది పనుల్లోనూ అత్యధికం మట్టి పనులు ఉంటున్నాయి. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా క్రమ పద్ధతిలో ఇతర కీలకమైన పనులు ముందుకు కదలడం లేదు. క్షేత్రస్థాయి సిబ్బందిని ఎప్పటికప్పుడు కదిలించడం, రోజువారీ ఎదురయ్యే సమస్యలు పరిష్కరించే కార్యక్రమం అమలుకు చొరవ చూపాల్సిన ఉన్నతాధికారులు లేక మరింత దారుణంగా జిల్లాలో పరిస్థితి తయారైంది.

రెండేళ్ళ క్రితం నీరు-చెట్టు పేరుతో, ఈ ఏడాది నీరు- ప్రగతి పేరుతో ప్రభుత్వం భారీగా జలసంరక్షణ కార్యక్రమాలను చేపట్టింది. గతానికి భిన్నంగా జలవనరుల శాఖకు ఈ కార్యక్రమంలో ప్రభుత్వం భారీగా నిధులు ఇచ్చి చిన్ననీటి వనరులైన చెరువులు, వాగులు, వంకలు అభివృద్ధికి అవకాశం ఇచ్చింది. తదనుగుణంగా జిల్లాలో గత రెండేళ్లలో సుమారు రూ. 200 కోట్ల విలువైన పనులు చేశారు. పనుల నాణ్యత, ఇతరత్రా అంశాలపై కొన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ దీర్ఘకాలంగా నిర్లక్ష్యానికి గురైన చెరువులు, వాగులు, వంకల అభివృద్ధితో పరిస్థితి ఎంతో కొంత మెరుగుపడింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2017-18)లో నీరు-ప్రగతి కింద జిల్లాలో సుమారు రూ. 211 కోట్ల విలువైన 2756 పనులను అధికారులు మంజూరు చేశారు. వీటి పురోగతి పరిశీలిస్తే ఆశించిన స్థాయిలో సాగడం లేదని అర్థమవుతుంది. ఇప్పటి వరకూ 1280 పనులను చేపట్టగా అందులో 372 మాత్రమే పూర్తయ్యాయి. మరో 908 పనులు పురోగతిలో ఉన్నట్లు సమాచారం. ఇంకా 1506 పనులు ప్రారంభం కాలేదు. ప్రభుత్వం అత్యంత ప్రాధానం ఇస్తున్న చెక్‌డ్యాంల పనులు తక్కువగా ఉన్నాయి. మట్టి తవ్వకానికి సంబంధించనవి అధికంగా ఉంటున్నాయి. పండ్ల తోటలు సాగు చేసిన రైతుల పొలాల్లో 1038 పంట కుంటలు మంజూరు చేయగా ఇంత వరకు ఒక్కటంటే ఒక్క కుంట తవ్వకం కూడా పూర్తి కాలేదు. కేవలం 95 పనులు మాత్రమే ప్రారంభం కాగా ఇంకా దాదాపు 900లకు పైగా పనులు చేపట్ట లేదు.

గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో ఈ కార్యక్రమం కింద మంజూరై పెండింగ్‌లో ఉన్న పనులను ఈ ఏడాది జూన్‌లోపు పూర్తికి ఉన్నతాధికారులు అనుమతించారు. అవి కూడా ముందుకు సాగడం లేదు. 2016-17కు సంబంధించి పెండింగ్ పనుల విలువ రూ. 78.86 కోట్లు కాగా ఇప్పటి వరకు సుమారు రూ. 52.76 కోట్ల పనులు జరిగినట్లు అధికార వర్గాల సమాచారం. అందులో రూ. 31 కోట్లకు పైగా మట్టి పనులకు సంబంధించినదే ఉంది. వాస్తవానికి ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవక ఈ పనులు చేపట్టేందుకు వాతావరణం అనుకూలించింది. అయినప్పటికీ పనుల్లో ఆశించిన పురోగతి కరువైంది.

జిల్లాలో నీరు-ప్రగతి పనులు పర్యవేక్షణలో కీలకమైన అధికారుల్లో ఏర్పడిన గందరగోళ పరిస్థితే ఈ కార్యక్రమం నీరసించడానికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. జలవనరుల శాఖ ఇంజనీర్లకు, జిల్లా పరిపాలనాధికారికి మధ్య ఏర్పడిన అంతరం కార్యక్రమ పురోగతిపై పడింది. అలా కొన్ని రోజులు ఇబ్బంది ఎదురు కాగా అనంతరం కాస్తంత గాడిలో పడి పనులు ఊపందుకుకొనే సమయంలో కీలకమైన జలవనరుల శాఖ ఎస్‌ఈ శారద బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో రెగ్యులర్ అధికారిని ప్రభుత్వం నియమించలేదు. ఎస్‌ఈ కార్యాలయంలో నిత్యం అందుబాటులో ఉండి అన్ని ప్రాంతాల వారిని సమన్వయం చేసే మరో కీలకమైన డిప్యూటీ ఎస్‌ఈ రెండు మాసాల క్రితం బదిలీ అయినా ఇంత వరకు ఆ స్థానం భర్తీ కాలేదు. ఇక జిల్లాలో జల వనపరుల శాఖకు పెద్ద దిక్కుగా ఉండి అన్ని కార్యక్రమాలను చక్కదిద్దే బాధ్యత ఉన్న సీఈని ప్రభుత్వం మూడు మాసాల క్రింద రాజమండ్రికి బదిలీ చేసింది. మరొకరిని ఇక్కడ నియమించలేదు. ఇదే సమయంలో జలవనరుల శాఖ ఇంజనీర్లతో అంతరం వచ్చాక కలెక్టర్ వినయ్‌చంద్ కూడా ఆశాఖపై సమీక్షలు తగ్గించారు. ఇక మంత్రులు, జిల్లాకు చెందిన ముఖ్యమైన ప్రజాప్రతినిధులు స్థానికంగా తమ వారికి పనులు ఇప్పించుకోవడం మినహా కార్యక్రమ పురోగతి గురించి పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం చెప్పినట్లు విద్యార్థుల భాగస్వామ్యం కరువైంది. దీంతో నీరు-ప్రగతి పనులు నీరసించాయి.

మెరుగుపడని డెయిరీ ఆర్థిక పరిస్థితి



- వేతనాల కోసం ఉద్యోగుల ఆందోళన బాట
- బకాయిల చెల్లింపుపై అమలు కాని హామీ
- నేటి నుంచి నిరసనలు, రిలే దీక్షలు
- దారుణంగా పడిపోయిన పాలసేకరణ
- రెండు రోజుల్లో విక్రయాలు కూడా నిలిచే అవకాశం

ఒంగోలు, ఆంధ్రజ్యోతి: పీకలలోతు ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న ఒంగోలు డెయిరీ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడకపోగా మరింతగా సమస్యలలో చిక్కుకుంటున్నది. గత రెండు, మూడేళ్ళుగా డెయిరీ నిర్వహణలో పాలక వర్గ లోపం, అధికారులు, సిబ్బందిపై అజమాయిషీ కొరవడంతో క్రమంగా నష్టాలు బాట పట్టి ఐదారు మాసాలుగా పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇంచుమించు రూ.70 కోట్లకు పైగా సంస్థకు అప్పులు ఉన్నట్లు విస్తృత ప్రచారం జరుగుతుండగా తక్షణం పాడి రైతులకు, రవాణా ఏజెన్సీలకు, ఉద్యోగుల వేతనాలకు ఇంచుమించు రూ.20 కోట్ల వరకు చెల్లించాల్సి ఉన్నట్లు తెలుస్తున్నది. ఒక్కో గ్రామ సంఘానికి నాలుగైదు మాసాలుగా బకాయిలు చెల్లించకపోవడంతో వాటి కోసం వివిధ ప్రాంతాల రైతులు నిత్యం డెయిరీ వద్దకు వచ్చి నిరసన తెలుపుతున్నారు.



సమావేశమైన డెయిరీ ఉద్యోగులు

ఈక్రమంలో రోజువారీ డెయిరీకి రావాల్సిన పాలసరఫరా గణనీయంగా తగ్గిపోయింది. మూడు రోజులలో పాడిరైతులకు బకాయిలు చెల్లింపు జరుగుతుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ బహిరంగంగా పత్రికాముఖంగా ప్రకటించి వారం గడస్తున్నా ఆ హామీ అమలు కాలేదు. దీంతో రోజువారీ డెయిరీకి పాలు పోసే రైతులు మరింతగా వెనక్కి తగ్గడంతో దారుణంగా పాలు తగ్గిపోయాయి.

సాధారణంగా రోజువారీ ఈ సమయంలో ఒంగోలు డెయిరీకి 60 నుంచి 70వేల లీటర్ల పాలు వస్తుంటాయి. అలాంటిది ప్రస్తుతం ఏడెనిమిది వేల లీటర్లు కూడా రావడం లేదు. ఆ ప్రభావం విక్రయాలపై పడింది. డెయిరీ ద్వారా రోజువారీ సుమారు 30వేల లీటర్ల విక్రయాలు జరుగుతుండగా పాలసేకరణ తగ్గాక విక్రయాల మార్కెట్ క్రమంగా తగ్గిపోతూ వస్తున్నది. రెండు, మూడు రోజుల వరకు ప్రైవేటు ఏజెన్సీల ద్వారా బయటి పాలు కొని డెయిరీ ద్వారా విక్రయాలు చేస్తుండగా ప్రస్తుతం ఆ పరిస్థితి కూడా లేకుండా పోయింది. పాలసేకరణ తగ్గడంతో ప్రస్తుతం పెరుగుతయారీ పూర్తిగా నిలిచిపోగా రేపో, మాపో పాల విక్రయాలు కూడా నిలుస్తాయన్న ఆందోళన ఆయా వర్గాలలో కనిపిస్తున్నది.

ఇదిలాఉండగా ఉద్యోగులు వేతనాల చెల్లింపులు కూడా నిలిచిపోయాయి. మే నెల వేతనాలు జూన్ ఒకటి, రెండు తేదీలకు బదులు జూన్ 29న చెల్లించగా జూన్, జులై నెలల వేతనాలు చెల్లించాల్సి ఉంది. జూన్ వేతనాల కోసం జులై ఆఖరు వారంలో ఉద్యోగులు నిరసనకు సిద్ధం కాగా నెలాఖరులోపు సర్దుబాటు చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆగారు. అయితే, ఆ చెల్లింపులు జరగకపోగా ప్రస్తుతం జులై నెల వేతనాలు కూడా చెల్లింపు జరగలేదు. ఆలా రెండు నెలలు వేతనాలు ఆగిపోవడంతో ఉద్యోగులలో ఆందోళన అధికమైంది. ఈ విషయమై బుధవారం సాయంత్రం డెయిరీ అవరణలో టీఎన్‌టీయూసీ అనుబంధ తెలుగునాడు స్టాఫ్ అండ్‌వర్కర్స్ యూనియన్ నేతలు సమావేశమయ్యారు. వేతనాలు చెల్లింపు నిలిచిపోవడం, రోజురోజుకీ పాలు తగ్గిపోవడంపై ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. డెయిరీ మనుగడ ప్రశ్నార్థకంగా కనిపిస్తుందన్న ఆందోళన పలువురు ఉద్యోగులు వ్యక్తం చేయగా సంస్థ మనుగడ, వేతనాల కోసం ఆందోళన బాట పట్టాలని తీర్మానించారు.

గురు, శుక్రవారాల్లో ఉద్యోగులంతా నల్లబ్యాడ్జిలతో విధులకు హాజరు కావాలని, అనంతరం శనివారం నుంచి డెయిరీ వద్ద రిలే నిరాహారదీక్షలు చేపట్టాలని సమావేశంలో తీర్మానించినట్లు టీఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు ఆర్వీ.శేషయ్య తెలిపారు. తమ ఇబ్బందులను, ఉద్యోగులలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితిని యాజమాన్యానికి తెలియజేద్దామన్న చైర్మన్, ఎండీలు అందుబాటులో లేరని అందుకే ప్రత్యక్ష ఆందోళన చేపట్టాలని నిర్ణయించినట్లు శేషయ్య తెలిపారు.

పేద పిల్లలకు ఉచిత కార్పొరేట్ విద్య



మాట్లాడుతున్న కలెక్టర్ వినయ్‌చంద్, పక్కన ప్రవాస భారతీయుడు కోమటి జయరామ్ తదితరులు

డిజిటల్ తరగతుల ద్వారా విద్య సులభతరం ● కలెక్టర్ వినయ్‌చంద్

మద్దిపాడు: పేద పిల్లలకు కూడా కార్పొరేట్ తరహాలో డిజిటల్ విద్యను ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నదని కలెక్టర్ వినయ్ చంద్ అన్నారు. బుధవారం బసవన్నపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డిజిటల్ తరగతి గదులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినయ్‌చంద్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు డిజిటల్ తరగతులు వినియోగించుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. ఈ లెర్నింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ వంటి ఎన్నో సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తున్నదన్నారు. డిజిటల్ తరగతులలో విద్యార్థులకు బొమ్మలతో కూడిన విద్యాబోధన ఉంటుందన్నారు. విద్యార్థులకు దృశ్యాలు ద్వారా కళ్ళకు కట్టినట్లు బోధించగలుగుతామన్నారు. మెతాహ టెక్నాలజీస్ రూపొందిస్తున్న విద్యవాణి ప్రాజెక్టు ద్వారా ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు కోసం డిజిటిల్ ఎడ్యుకేషన్‌పై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. అంతే కాకుండా విద్యార్థులు త్రీ-డీ యానిమేటెడ్ కంటెంట్ ఇంటరాక్టివ్, ఈ బుక్ రిడింగ్ మెటీరియల్స్, రివిజన్ ప్రాక్టీస్, క్విజ్ ప్రశ్నపత్రాలు పరీక్షలు, రిపోర్టులు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొస్తుందన్నారు.



డిజిటల్ విద్యను పరిశీలిస్తున్న కలెక్టర్ తదితరులు

ప్రవాసభారతీయుడు కోమటి జయరామ్ మాట్లాడుతూ డిజిటల్ క్లాస్ ద్వారా విద్యాప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఉన్నత సాయికి ఎదిగి భవిత్వతం బంగారు బాటలు వేసుకోవాలన్నారు. జిల్లా లోని 264 ఉన్నతపాఠశాలల్లో డజిటల్ క్లాస్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అమెరికాలో 13 లక్షల మంది మన రాష్ట్ర ప్రజలు ఉన్నట్లు చెప్పారు.

నాగన్నపాలెంకు చెందిన కాకర్ల రజనీకాంత్ నేతృత్వంలో మద్దిపాడు మండలంలోని ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్ ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే, సంతనూతపాడు టీడీపీ ఇన్‌చార్జి బీఎన్.విజయకుమార్ మాట్లాడుతూ విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని ఉన్నతస్థితికి ఎదగాలన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గంలోని అన్ని ఉన్నత పాఠశాలలల్లో ప్రవాసభారతీయులు డిజిటల్ క్లాస్ రూమ్‌లు ఏర్పాటుచేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం పీడీ పోలప్ప, ఆర్డీవో కె.శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జలసిరి జాయింట్ కమిషనర్ వరపప్రసాదరావు, డీఈవో విజయబాస్కర్, తహసీల్దార్ కేఎల్. నరసింహారావు, ఎంపీడీవో కృష్ణ, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మండవ రంగారావు, టీడీపీ మండల అధ్యక్షుడు మండవ జయంత్‌బాబు , ఎంపీపీ నారా విజయలక్ష్మి, జడ్పీటీసీ మొనపాటి చిన వీరాంజమ్మ, ఏఎంసీ డైరెక్టర్ ముత్తనపల్లి రామలింగం, మండవ రవి, ఎంఈవో అంజనేయులు, ప్రధానోపాధ్యాయులు నూతక్కి నాగకళ్యాణి, రావి ఉమామహేశ్వరరావు, కాకర్ల విజయ్, ఘడియపూడి ఉపసర్పంచ్ శ్రీనివాసరావు తదితరులుపాల్గొన్నారు.

10న విద్యా సంస్థల బంద్

ఒంగోలు కలెక్టరేట్: విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10న విద్యా సంస్థల బంద్ నిర్వహిస్తున్నట్లు విద్యార్థి సంఘ నాయకులు ప్రకటించారు. ఒంగోలులో బుధవారం జరిగిన సమావేశంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కన్వీనర్ పి.కుమారి నంద, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్.రాజశేఖర్, ఎస్‌ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ సుధాకర్ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడిచినా విద్యా రంగ సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. జిల్లాకు ప్రకటించిన యూనివర్శిటీ, ట్రిబుల్ ఐటిని ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. పశ్చిమ ప్రాంతంలో ఫ్లోరిన్ నీరు తాగి విద్యార్థుల రోగాల బారిన పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఆయా సమస్యలపై చేపట్టిన విద్యా సంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు.

సమావేశంలో ఆయా విద్యార్థి సంఘాల నాయకులు పి.పృధ్వీకుమార్, సీహెచ్ వినోద్, చిన్నపరెడ్డి, ఆర్. చంద్రశేఖర్, ఎం.ధనరాజ్‌లు పాల్గొన్నారు.

ఈ-పాస్ పుస్తకం ఉపయోగకరం

చీరాలఅర్బన్ : పొలం యజమానులకు, రైతులకు ఈపాస్ పుస్తకం ఎంతో ఉపయోగకరమని, దాని కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తహసీల్దార్ శ్రీనివాసులు అన్నారు. గవినివారిపాలెంకు చెందిన రైతు ఎం.శ్రీనివాసరావుకు బుధవారం తహసీల్దార్ ఈ పాస్ పుస్తకాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో ప్రేమ్‌కుమార్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

రాయితీపై వరి విత్తనాల పంపిణీ

వేటపాలెం: రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా రాయితీపై వరి విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుందని వ్యవసాయ అధికారి టి.పూర్ణచంద్రరావు తెలిపారు. బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చల్లారెడ్డిపాలెం, కొత్తపాలెం గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమాలు నిర్వహించారు. ఏవో మాట్లాడుతూ వరి విత్తనాలను విత్తన శుద్ధి చేసుకోవాలని సూచించారు. కౌలు రైతులు వారి ఆధార్ కార్డులను భూమి కలిగి ఉన్న రైతుల వద్ద పట్టాదారు పాస్‌పుస్తకాల నకలు పత్రాలను విధిగా తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీనివాసరావు పాల్గొన్నారు.

విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ

చీరాలటౌన్ : చీరాల మహాత్మాగాంధీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం వేటపాలెం మండలం కొత్తరెడ్డిపాలెం ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో కార్యదర్శి ఆలపాటి శ్రీనివాసరావు, కోశాధికారి చుండూరి రామవిజేత, పాఠశాల హెచ్‌ఎం ఎ.ఉమామహేశ్వరరావు, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ హరికృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పవర్‌మెన్ ఫౌండేషన్ సౌజన్యంతో...

విజయవాడ పవర్‌మెన్ ఫౌండేషన్ సౌజన్యంతో బుధవారం చీరాల మండలం తోటవారిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోటుపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గీతా ఫౌండేషన్ ప్రతినిధి మురళీకృష్ణ, హెచ్‌ఎం రేణుకారావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

జీవన ఎరువుల పాత్ర కీలకం

చీరాల : వ్యవసాయంలో జీవన ఎరువుల పాత్ర కీలకంగా ఉంటుందని వాటి వినియోగంతో తగిన ఫలితాలు పొందాలని ఏవో ఫాతిమా రైతులకు సూచించారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా బుధవారం విజయ్‌నగర్ కాలనీ, ఐక్యనగర్‌లలో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జాతీయ నూనెగింజలు, పప్పుదినుసులు అభివృద్ధి పథకం ద్వారా రైతులకు జీవన ఎరువులు అందజేయటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విస్తరణాధికారులు చంద్రశేఖర్, ధీరజ్, ప్రసన్నకుమారి, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.

చీరాలలో సినిమాలు

థియేటర్	సినిమా
మోహన్	- ఫిదా
సంగం	- గౌతమ్‌నందా
సాయిప్యాలెస్	- శమంతకమణి
శాంతి	- డీజే

భారీ వాహనాల ప్రవేశంతో

ట్రాఫిక్ సమస్య జఠిలం



పేరాల సెంటర్ నుంచి చీరాల వైపు వస్తున్న కంటైనర్

వాహనచోదకులు, పాదచారులకు ఇక్కట్లు

చీరాలటౌన్ : నిత్యం వాహనాల రద్దీతో సతమతమయ్యే చీరాల పట్టణంలోకి యథేచ్ఛగా భారీ వాహనాలు ప్రవేశిస్తుండటంతో ట్రాఫిక్ సమస్య మరింత జఠిలమవుతోంది. బాపట్ల నుంచి ఒంగోలు వైపు వెళ్లటానికి, ఒంగోలు నుంచి బాపట్ల వైపు వెళ్లటానికి బైపాస్ రహదారి అందుబాటులో ఉన్నా తరచుగా పట్టణం నుంచి కంటైనర్ వంటి భారీ వాహనాలు మళ్లించటం ఇటీవల పెరిగింది. దీంతో పట్టణంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. వాహనచోదకులతో పాటు పాదచారులకు ప్రయాసలు తప్పటం లేదు. పేరాల సెంటర్‌లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. వారంరోజుల క్రితం ఒకే రోజు పర్చూరు వైపు నుంచి 10 భారీ వాహనాలు పేరాల సెంటర్ వైపు రావటంతో ట్రాఫిక్ స్తంభించిపోయి ట్రాఫిక్ సిబ్బంది అవస్థలు పడ్డారు. సరైన సూచికలు లేక పేరాల సెంటర్‌లో అయోమయం నెలకొంది. దీంతో కొందరు డ్రైవర్లు పొరపాటున వాడరేవు రూటులోకి కాకుండా నేరుగా చీరాల వైపు భారీ వాహనాలను మళ్లించటం జరుగుతోంది. అదేవిధంగా ఈ సెంటర్‌లో విద్యుత్ తీగలు తక్కువ ఎత్తులో ఉండి కంటైనర్ వాహనాలకు తగులుతున్నాయి. ఇటీవల ఒక వాహనం విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న సంఘటనలో తీగలు తెగి రహదారిపై పడ్డాయి. ట్రాఫిక్ కానిస్టేబుల్ సకాలంలో స్పందించి విద్యుత్‌శాఖకు తెలపటంతో ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. పట్టణంలో పలు రకాల వస్తువుల లోడింగ్, అన్‌లోడింగ్‌కు ట్రాఫిక్ లేని సమయంలో వాహనాలు వచ్చి పోతుంటాయి. అవసరం లేకపోయినా ట్రాఫిక్ ఉండే కీలక సమయంలో భారీ వాహనాలు రావడం అవస్థలు తెచ్చిపెడుతోంది. భారీ వాహనాలు పట్టణ శివారు ప్రాంతాల్లోనే అడ్డుకోవడానికి పోలీసు యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేయాలనే కోరుతున్నారు. అలాగే ఆర్ అండ్ బీ అధికారులు అవసరమైన ప్రాంతాల్లో ప్రయాణికులకు, వాహనచోదకులకు ఉపయోగపడేలా తగిన సూచికలు ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ సమస్య కొంతవరకు తగ్గుతుందని సూచిస్తున్నారు.

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి

చీరాలఅర్బన్ : ప్రతి పంచాయతీ పరిధిలో ఒక కిలోమీటరు వరకు 400 చొప్పున మొక్కలు నాటుతున్నామని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని వెలుగు ఏపీఎం తేళ్ళ మోహన్‌రావు అన్నారు. కొత్తపాలెం పంచాయతీ పరిధిలో ఏపీఎం, వెలుగు అధికారులు, సిబ్బందితో కలిసి బుధవారం ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏపీఎం మాట్లాడుతూ మండల పరిధిలోని 15 పంచాయతీలలో తొలివిడతగా 9 పంచాయతీలకు ప్రతిపాదనలు పంపగా 7 పంచాయతీలకు మొక్కలు మంజూరు అయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో సీసీలు వెంకటస్వామి, రాము, విజయలక్ష్మి, మోహన్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.



మొక్కలు నాటి నీరు పోస్తున్న ఏపీఎం

సమాచారం కోసం అర్జీలు

చీరాల అర్బన్ : సమాచారహక్కు చట్టం కింద సమాచారం కోరిన వెంటనే రెవెన్యూ సంబంధిత అంశాలపై వీలైనంత త్వరితగతిన అదే రోజు సమాచారం అందజేయటం జరుగుతుందని తహసీల్దార్ శ్రీనివాసులు అన్నారు. సహ చట్టం ద్వారా సమాచారం కోరుతూ బుధవారం మధ్యాహ్నం రెండు అర్జీలు అందాయని తహసీల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు రాంబాబు, శివారెడ్డి, ప్రేమ్‌కుమార్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

పంచాయతీ కార్మికుల నిరసన

చీరాల అర్బన్ : ఐదు నెలలుగా వేతనాలు అందకపోవడంతో కుటుంబ పోషణకు నానా అగచాట్లు పడుతున్నామని తక్షణం వేతనాలు ఇప్పించాలని బుధవారం మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఈపూరుపాలెం పంచాయతీ పారిశుధ్య కార్మికులు నిరసన తెలిపారు. అనంతరం ఎంపీడీవో ఆర్.వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ డివిజన్ అధ్యక్షుడు డి.నాగేశ్వరరావు, పౌలస్, పోలయ్య, బుల్లెయ్య, జాల య్య, చెంచయ్య, అంజయ్య, మహాలక్ష్మ మ్మ, గన్నయ్య తదితరులు పాల్గొన్నారు.



ఎంపీడీవో కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్న ఈపూరుపాలెం పంచాయతీ పారిశుధ్య కార్మికులు

నేడు మున్సిపల్ కార్యాలయం వద్ద

యూటీఎఫ్ ధర్నా

చీరాలటౌన్ : మున్సిపల్ పాఠశాలల్లో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఉదయం చీరాల మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నట్లు యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి గవిని నాగేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిలర్ కె.వీ రాంజనేయులు తెలిపారు. ఎన్జీవో హోంలో బుధవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. తెలుగు మీడియం రద్దు, ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్‌లో లోపాలు, పదోన్నతుల నిలుపుదల, పండిట్, పీఈటీ అప్‌గ్రేడ్ వంటి సమస్యలు మున్సిపల్ ఉపాధ్యాయులను వేధిస్తున్నాయన్నారు. నిరసన కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ నాయకులు జానీబాషా, కుర్రా శ్రీనివాసరావు, వై.ప్రభాకర్‌రావు, ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.

ఆటోలకు పోలీస్ నెంబర్లు వేయించుకోవాలి



నెంబర్లు వేయించుకోవాలని సూచిస్తున్న సీఐ సూర్యనారాయణ

చీరాల : ట్రాఫిక్ సమస్య నియంత్రణ చర్యల్లో భాగంగా చీరాల, వేటపాలెం మధ్య తిరిగే ఆటోల యజమానులు, డ్రైవర్లు విధిగా పోలీసు నెంబర్లు వేయించుకోవాలని వన్‌టౌన్ సీఐ సూర్యనారాయణ సూచించారు. అందులో భాగంగా బుధవారం వన్‌టౌ న్ స్టేషన్ వద్ద ఆటోలకు నెంబర్లు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ సూర్యనారాయణ మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ లోపు ప్రతి ఆటోకు పోలీస్ నెంబరు ఉండి తీరాలని చెప్పారు. అందుకోసం వన్‌టౌన్ ట్రాఫిక్ ఏఎస్సై స్వామి వద్ద ఆటోకు సంబంధించిన ఆర్‌సీ, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ తదితరాలకు సంబంధించిన ధ్రువీకరణలతో దరఖాస్తు చేసుకుని నెంబరు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమానికి శ్రీకామాక్షి కేర్ ఆసుపత్రి ఎండీ తాడివలస దేవారాజ్ సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వన్‌టౌన్ ఎస్సై విజయ్‌కుమార్, ట్రాఫిక్ ఎస్సై స్వామి ఆటో డ్రైవర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రయివేట్ స్కూల్ బస్సు డ్రైవర్ల నూతన కార్యవర్గం

దర్శి : దర్శి పట్టణ ప్రైవేట్ స్కూల్ బస్సుల డ్రైవర్ల నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా కె. జీవరత్నం, అధ్యక్షుడిగా జమీర్, ఉపాధ్యక్షుడిగా నరసారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కె.సాంబిరెడ్డి, సంయుక్త కార్యదర్శిగా జి.వెంకటరెడ్డి, కార్యాలయ కార్యదర్శిగా మస్తాన్‌వలి, కోశాధికారిగా రమణారెడ్డి, ఐదుగురు కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ప్రభుత్వ భూమి స్వాధీనం

- గ్రామాల్లో ఆక్రమణలకు పాల్పడితే చర్యలు
- తహసీల్దార్ వెంకటేశ్వర్లు

ఇండ్లచెరువు (దొనకొండ) : ఆక్రమణకు గురై సాగులో ఉన్న ప్రభుత్వ భూమిని తహసీల్దార్ కావేటి వెంకటేశ్వర్లు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఆయన తెలిపిన వివరాల మేరకు ఇండ్లచెరువు రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 366/1లో 10.30 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు ఇటీవల మంత్రి శిద్దా రాఘవరావు దర్శిలో నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్‌లో గ్రామస్థులు ఆరోపించారు. దీంతో స్పందించిన తహసీల్దార్ భూమి వద్దకు వెళ్లి పరిశీలించగా గ్రామానికి చెందిన వ్యక్తి తన పట్టా భూమితో పాటు 10 ఎకరాల ప్రభుత్వభూమిని ఆక్రమించుకొని చుట్టూ తెట్టెగోడ ఏర్పాటుచేయడం గుర్తించారు. సర్వేయర్‌తో కొలతలు వేయించి ప్రభుత్వ భూమికి పెట్టిన తెట్టెగోడను దగ్గరుండి సిబ్బందితో తొలగించి స్వాధీనం చేసుకున్నారు. మండలంలో ఏ గ్రామంలోనైనా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తే కేసులు నమోదుచేసి జైలుకు పంపిస్తామని తహసీల్దార్ హెచ్చరించారు. ఆయన వెంట ఆర్ఐ రాజేష్, సర్వేయర్ సీహెచ్ వెంకటరావు, వీఆర్వో పాల్గొన్నారు.



ప్రభుత్వ భూమిలో గోడను తొలగిస్తున్న దృశ్యం

ఆధునిక పద్ధతుల్లో సాగుచేయాలి

దర్శి : రైతులు పంటల సాగులో ఆధునాతన సాంకేతిక పద్ధతులు అవలంబించాలని వ్యవసాయ విస్తరణాధికారి ఎస్.వెంకట్రావు సూచించారు. మండలంలోని పోతవరం, బొట్లపాలెం గ్రామాలలో గురువారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. కంది, సజ్జ, పెసర పైర్లను పరిశీలించారు. తెగుళ్ళ, పురుగుల నివారణకు తక్షణమే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఎంపీఈవోలు అఖిల్, రవితేజ పాల్గొన్నారు.



సూచనలిస్తున్న వ్యవసాయాధికారులు

ఇంటర్వ్యూ

ఫసల్ బీమాకు 352 దరఖాస్తులు



ఎ.శైలజారాణి, ఏవో, దొనకొండ

ప్రశ్న: ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి ఎంతమంది రైతులు దరఖాస్తు చేశారు?

జవాబు: బ్యాంకు డీడీ ద్వారా 222 మంది, ఆన్‌లైన్ ద్వారా 130 మంది మాత్రమే సకాలంలో దరఖాస్తులు చేసుకున్నారు.

ప్ర: కౌలు రైతులకు బ్యాంకు రుణాలు అందుతున్నాయా?

జ: మా శాఖ ద్వారా సాగు ధ్రువీకరణ పత్రాలు కౌలు రైతులకు అందజేశాం. పరిశీలించి రుణాలు మంజూరు చేస్తామని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు.

ప్ర: మండలంలో ఎన్ని హెక్టార్లలో పంటల సాగు జరిగింది?

జ: 9465 హెక్టార్లలో పంటలు వేయాల్సి ఉండగా ఇప్పటికీ 4375 హెక్టార్లలో సాగు జరిగింది.

ప్ర: ప్రస్తుతం ఏయే పంటలు వేశారు?

జ: కంది, పత్తి, సజ్జ, ఆముదం, జొన్న, పెసలు సాగుచేశారు.

ప్ర: రాయితీపై విత్తనాలు అందుబాటులో ఉన్నాయా?

జ: ప్రస్తుతం వడ్లు మాత్రమే ఉన్నాయి. కిలో రూ.34 కాగా 5 శాతం రాయితీ పోను రైతులు రూ.29 చెల్లించి పొందవచ్చు.

\- దొనకొండ

మంత్రి శిద్దా షష్టిపూర్తి మహోత్సవ ఆహ్వాన పత్రికల పంపిణీ

దొనకొండ : రాష్ట్ర పర్యావరణ, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి శిద్దా రాఘవరావు దంపతులకు ఈ నెల 11న ఒంగోలులో జరిగే షష్టిపూర్తి మహోత్సవంలో పాల్గొనాలని కోరుతూ ఎంపీపీ నాగులపాటి గాలెమ్మ, శివకోటేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం ఆహ్వాన పత్రికల పంపిణీ ప్రారంభించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కుటుంబ సభ్యులతో కలిసి కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. టీడీపీ మండల అధ్యక్షుడు మోడి వెంకటేశ్వర్లు, కార్యదర్శి కొమ్మతోటి సుబ్బారావు, పట్టణ అధ్యక్షుడు షేక్ తోఫీద్ మరికొందరు పత్రికల పంపిణీ చేపట్టారు.

పల్స్ సర్వే ఆధారంగానే గృహాల మంజూరు



ప్రజలతో మాట్లాడుతున్న ఎంపీడీవో సత్యం

తాళ్లూరు : ప్రజాసాధికారిక సర్వే ఆధారంగా గుర్తించిన నిరుపేదలను ఎన్టీఆర్ గృహాల లబ్ధిదారులుగా ఎంపిక చేయనున్నట్లు ఎంపీడీవో ఎస్. సత్యం తెలిపారు. బుధవారం తురకపాలెం, విఠలాపురం గ్రామాల్లో తహసీల్దార్, ఎంపీడీవో ఆధ్వర్యంలో ప్రజాసాధికారిక సర్వే ఆధారంగా గుర్తించిన గృహాలు లేని వారి, నివేశ స్థలాలు ఉన్నా గృహ నిర్మాణాలు చేపట్టని వారి జాబితాను వెల్లడించారు. ఈ వివరాలను గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచి, ఇంకా నమోదు కానివారి పేర్లను సేకరిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా పేర్లు నమోదు కాకపోతే తమకు తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ కేవీ కృష్ణారావు, హౌసింగ్ ఏఈ సూర్యప్రకాష్‌రావు, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

రామలింగమ్మకు నివాళులు

ఎర్ర ఓబనపల్లి (దర్శి) : మండలంలోని ఎర్ర ఓబనపల్లిలో పిడుగుపడి మృతిచెందిన గుంటూరు రామలింగమ్మ మృతదేహాన్ని ఏఎంసీ చైర్మన్ సూరె చినసుబ్బారావు, జిల్లా ఆర్యవైశ్య సంఘ ప్రధాన కార్యదర్శి బొగ్గవరపు సుబ్బారావు తదితరులు బుధవారం సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. బొగ్గవరపు సుబ్బారావు రూ.5 వేలు, ఆవుల సుబ్బారావు రూ.5 వేలు ఆర్థికసాయం అందించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పేరం వెంకటేశ్వరరెడ్డి, గుంటూరు సమాధానం తదితరులు పాల్గొన్నారు.



భూమి పూజ చేస్తున్న దృశ్యం

పార్క్ నిర్మాణానికి భూమిపూజ

దర్శి : పట్టణంలోని కురిచేడు రోడ్డులో నూతన పార్క్ నిర్మాణానికి ఎంపీపీ పూసల సంజీవయ్య బుధవారం శంకుస్థాపన చేశారు. పార్కు నిర్మాణానికి రూ.1.19 కోట్ల సామాజిక అటవీశాఖ నిధులు రాష్ట్ర అటవీ, పర్యావరణ, సాంకేతిక శాఖల మంత్రి శిద్దా రాఘవరావు విడుదల చేయించారు. ఎన్ఎస్‌పీ చెరువు పక్కన మూడు ఎకరాల స్థలాన్ని కేటాయించారు. నీరు-ప్రగతి పథకం కింద రూ. 10 లక్షలతో స్థలాన్ని మట్టి తోలి చదును చేశారు. నెలరోజులుగా మంచి రోజులు లేక నిర్మాణం ప్రారంభించలేదు. శ్రావణ మాసం రావడంతో బుధవారం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమం మంత్రి శిద్దా చేతుల మీదుగా జరగాల్సి ఉండగా ఆయన అందుబాటులో లేకపోవడంతో ఎంపీపీ పూసల సంజీవయ్య, అటవీశాఖ డివిజనల్ అధికారి మహబూబ్ బాషాలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్కు నిర్మాణం పూర్తి అయితే దర్శికి నూతన శోభ ఏర్పాడుతుందన్నారు. పార్కులో అంతర్గత రోడ్లు, ఎల్ఈడీ లైట్లు ఏర్పాటుచేయనున్నట్లు చెప్పారు. అందమైన మొక్కలతో గార్డెన్, వాటర్ ఫౌంటేన్ నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ జీసీ గురవయ్య, పంచాయతీ కార్యదర్శి ఆవుల సుధాకర్, అటవీశాఖ అధికారి నాగభూషణం, ఎఫ్ఆర్వో రోహిణి, శ్రీవిద్య, ఈ ఎస్వో కేఆర్‌సీ బాబు, పాల్గొన్నారు.

బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం

- ఎంపీపీ గాలెమ్మ

దొనకొండ : పిడుగుపడి మృతిచెందిన యర్రబాలెం గ్రామానికి చెందిన గురవయ్య, లక్ష్మీ దంపతుల కుటుంబాన్ని ఆదుకుంటామని ఎంపీపీ నాగులపాటి గాలెమ్మ పేర్కొన్నారు. యర్రబాలెంలోని స్వగృహంలో ఉన్న దంపతుల మృతదేహాలను బుధవారం ఆమె సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. చంద్రన్న బీమా పథకం ద్వారా వారి కుటుంబానికి రావాల్సిన రూ.10 లక్షల నగదు త్వరగా వచ్చేలా మంత్రి శిద్దా రాఘవరావుతో చర్చించి, ఇతర సహాయం కూడా అందేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. పరామర్శించిన వారిలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు పులిమి రమణారెడ్డి, శివకోటేశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షుడు మోడి వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ సభ్యురాలు గిద్దలూరి కృష్ణవేణి, నాయకులు కొమ్మతోటి సుబ్బారావు, మోడి ఆంజనేయులు, బత్తుల బ్రహ్మయ్య మరికొందరు ఉన్నారు.



మృతదేహాలకు నివాళులర్పిస్తున్న ఎంపీపీ తదితరులు

వైసీపీ మండల కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డి, ఆ పార్టీ నాయకులు కుటుంబీకులను పరామర్శించారు.

మట్టి ఖర్చులకు రూ.10 వేలు..

గురవయ్య, లక్ష్మీ మృతదేహాలను సందర్శించిన కందుకూరు ఆర్డీవో చంద్రన్న బీమా ద్వారా మట్టిఖర్చుల నిమిత్తం వెలుగు ఏపీఎం మాణిక్యరావు అందించిన రూ. 10 వేలను మృతుడు తల్లికి ఇచ్చారు. తల్లి ఫిర్యాదు మేరకు పొదిలి సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎస్సై కె.అజయ్‌కుమార్ కేసు నమోదు చేసి పంచనామా చేపట్టారు.

ప్రభుత్వ నిర్ణయంపై ఎయిడెడ్ టీచర్ల హర్షం

దొనకొండ : ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 1వ తేదిన వేతనాలు అందించాలనే సుదీర్ఘ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు పరిష్కరించిందని మండల ఎయిడెడ్ ఉపాధ్యాయులు వరికూటి వెంకటేశ్వర్లు, మందగిరి క్లెమెంట్‌లు బుధవారం హర్షం వ్యక్తం చేశారు. కొన్ని సంవత్సరాలుగా మూడు, నాలుగు నెలలకు ఒకసారి జీతాలు చెల్లింపులు జరుగుతుండటంతో ఉపాధ్యాయులు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. సమస్యను ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా స్పందించి ఈ నెల ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులతో సమానంగా 1వ తేదిన జీతాలు ఇచ్చేలా నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. ఇదే విధంగా ప్రతినెలా వేతనాల చెల్లింపులు సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

అంగన్‌వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి



ర్యాలీ నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు

దొనకొండ : ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీటీసీ సభ్యుడు షేక్ గఫార్ కోరారు. స్థానిక బేతేల్‌పురం అంగన్‌వాడీ కేంద్రంలో బుధవారం జరిగిన తల్లిపాల వారోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ బేతేల్‌పురం, ఒబ్బాపురం కేంద్రాల కార్యకర్తలు నినాదాలు చేస్తూ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. బిడ్డకు తల్లిపాలు పట్టడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంపొందించవచ్చని, పుట్టిన గంటలోపు వచ్చే ముర్రుపాలు శిశువుకు సహజమైన ఆహారమని కార్యకర్త జయమణి వివరించారు. కార్యక్రమంలో ఆరోగ్య కేంద్రం సిబ్బంది, కార్యకర్త ఎస్.నిర్మల, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.

సినిమాలు

దర్శి

వెంకటేశ్వర	- ఫిదా
శ్రీనివాస	- దండుపాళ్యం-2
శివశంకర్	- గౌతమ్‌నంద
భాస్కర్	- డిజె

సుబ్బారెడ్డి కుటుంబానికి ఆర్థిక సహాయం

కురిచేడు : దొనకొండ మండలం ఎర్రబాలెం గ్రామం వద్ద మంగళవారం సాయంత్రం పిడుగు పడి మృతిచెందిన కంచర్ల సుబ్బారెడ్డి కుటుంబానికి తహసీల్దార్ శ్రీనివాసరావు బుధవారం మట్టి ఖర్చుల కోసం రూ.5 వేలు అందజేశారు. కందుకూరు ఆర్డీవో మల్లిఖార్జున బాధిత కుటుంబస భ్యులను పరామర్శించి, సానుభూతిని వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

ప్రమాదాల నివారణకు వేగనిరోధక బోర్డుల ఏర్పాటు

● డీఎస్పీ వీఎస్ రాంబాబు

ముండ్లమూరు : మండలంలోని అద్దంకి-దర్శి ప్రధాన ర హదారిపై పలుచోట్ల తరుచూ ప్రమాదాలు జరగడంతో వాటిని నివారించేందుకు వేగనిరోధక బోర్డులు, స్పీడు బ్రేకర్లు ఏర్పాటు చేస్తున్నట్లు డీఎస్పీ వీఎస్ రాంబాబు తెలిపారు. బుధవారం మండలంలోని అద్దంకి-దర్శి ప్రధాన రహదారిపై ప్రమాదకర జోన్‌లు గుర్తించారు. హెచ్చరిక బోర్డులతో పాటు స్టాప్ బోర్డులను ఏర్పాటు చేయించారు. రెడ్డినగర్ వద్ద 1, వేంపాడు వద్ద 1, పెద్ద ఉల్లగల్లులోని వినుకొండ వెళ్లే క్రాసు రోడ్డు వద్ద చిన ఉల్లగల్లు నుంచి వేముల వద్ద , వేంపాడు నుంచి వినుకొండ వెళ్లే సహదారిలో, శంకరాపురం నుంచి కం భంపాడు వెళ్లే రహదారిలో స్పీడు బ్రేకర్లు ఏర్పాటు చేయిం చారు. వాహనచోదకులు పైన పేర్కొన్న ప్రాంతాలకు వచ్చే సరికి తరుచూ ప్రమాదాలు జరగడంతో ప్రాణాలు కోల్పోతు న్నారని, అందువలన వేగనిరో ధక బోర్డులు ఏర్పాటు చేసిన ట్లు చెప్పారు. డ్రైవింగ్ చేసేట పుడు తనపై ఆధారపడిన వా రు గుర్తు తెచ్చుకొని నడపాల న్నారు. కార్యక్రమంలో దర్శి సీ ఐ కేవీ రాఘవేంద్ర, ఎస్సై బాల రంగయ్య, దర్శి మోటార్ వాహనాల తనిఖీ అధికారి శేషు రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.



వేగనిరోధక బోర్డుల ఏర్పాటుపై సిబ్బందికి సూచనలిస్తున్న డీఎస్పీ రాంబాబు

లబ్ధిదారులు వివరాల పరిశీలన



అర్జీలు స్వీకరిస్తున్న తహసీల్దార్ గంగాధరరావు

పోలవరం (ముండ్లమూరు) : ప్రజా సాధికార సర్వేలో గృహాలు మంజూరు చే యాలని వచ్చిన దరఖాస్తులను తహసీల్దార్ బి.గంగాధరరావు బుధవారం మండలంలోని పోలవరం, పసుపుగల్లు, చింతలపూడి గ్రా మాలకు వెళ్లి పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన పే దలందరికీ పక్కాగృహాలు మంజూరు చేస్తా మన్నారు. పోలవరంలో 180, పసుపుగల్లులో 187 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఉన్నతా ధికారులకు లబ్ధిదారుల జాబితాను పంపి స్తామన్నారు. ఆయన వెంట వీఆర్‌వోలు శ్రీనివాసరావు, హనుమంతరావు తదితరులు ఉన్నారు.

రోడ్డు మార్జిన్‌లో ఇరుక్కుపోయిన లారీ

కురిచేడు : కురిచేడు-పొట్లపాడు రోడ్డు మార్జిన్‌లో బుధవారం లారీ ఇరుక్కుపో యింది. ఎదురుగా వస్తున్న ఆటోను త ప్పించబోయి దిగబడిపోయింది. దానిని బ యటకు తీయడానికి యాజమనులు నానా ఇబ్బందులు పడ్డారు.

అర్హులందరికీ పక్కా గృహాలు కల్పిస్తాం

● ఎంపీడీవో వెంకటరెడ్డి



అర్హుల జాబితాను పరిశీలిస్తున్న ఎంపీడీవో వెంకటరెడ్డి

మారెళ్ళ (ముండ్లమూరు) : అర్హులైన పేదలందరికీ ప్రభుత్వం పక్కా గృహాలు మం జూ రు చేయనున్నట్లు ఎంపీడీవో ఎం. వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని మా రెళ్ళ గ్రామంలో గృహాల మంజూరుకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు గ్రామసభ నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన స్మార్ట్ పల్స్ సర్వేలో ఇల్లు కా వాలని 119 తెలిపారని, వాటిని విచారించి అర్హులను ఎంపిక చేస్తామన్నారు. ముండ్లమూరు నుంచి 261, జమ్ములమడక నుంచి 177, పసుపుగల్లు నుంచి 187 మంది ఇల్లు కావాలని సర్వేలో వెల్లడించారన్నారు. తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి ప్రభుత్వ ఎన్టీఆర్ గృహ నిర్మాణ ప థకం కింద ఇళ్లు మంజూరు చేస్తుందన్నారు. గ్రామంలో పారిశుధ్యం లోపించకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సక్రమంగా వినియోగిం చుకోవాలని కోరారు. ఉపాధి హామీ పథకంలో పనికి వెళ్లి 7 వారాలు గడిచినా ఇంత వరకు కూలీలకు నగదు చెల్లించలేదని ఎంపీడీవో దృష్టికి గ్రామస్థులు తీసుకొచ్చారు. త్వరలోనే బిల్లులు చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ టి.రవిశంకర్ శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యుడు సుంకర రాఘవరెడ్డి, పంచాయతీ కార్యదర్శి రాధాకృష్ణ, ఫీల్డ్ అసిస్టెంట్ ప్రవల్లిక పాల్గొన్నారు.



కార్యక్రమంలో మాట్లాడుతున్న ఏపీఎం సుధాకర్

ఉపాధి కూలీల బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలి

● ఏపీఎం సుధాకర్

తాళ్లూరు : ఉపాధి కూలీల నగదు బ్యాంక్ ఖాతాల్లో జమ అ వుతున్నందున ఖాతాలకు ఆధార్ వివరాలను అనుసంధానం చేస్తు న్నట్లు ఏపీఎం సి.సుధాకర్‌రావు తెలిపారు. బుధవారం విఠలాపు రం, తురకపాలెం పంచాయతీలో ఆధార్ అనుసంధానంపై ఏపీవో, ఈసీల ఆధ్వర్యంలో గ్రామ సభలు జరిగాయి. ఈ సందర్భంగా ఏపీ వో మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధి కూలీలకు కూలి సొమ్మును బ్యాంకులకు బదిలీ చేస్తుండగా ఖాతాలకు ఆధార్ నంబర్లు జతకాక పోవటంతో సస్పెండ్‌లో పడుతూ రెండు, మూడు నెలలుగా నగదు అందడం లేదన్నారు. దీనిపై డ్వామా జిల్లా యంత్రాంగం దృష్టి సారించి గ్రామాలకు వెళ్లి ఉపాధి కూలీల ఆధార్ వివరాలను నేష నల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఎస్. సత్యం, గృహ నిర్మాణ శాఖ ఏఈ సూర్యప్రకాష్‌రావు, ఈసీబార్గవి పాల్గొన్నారు.

యాజమాన్య పద్ధతులు పాటించాలి

దర్శి : వరినారు పెంపకంలో రైతులు యాజమాన్య పద్ధతులు పాటించాలని కృషి వి జ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డి.శ్రావణి సూచిం చారు. బుధవారం మండలంలోని బొట్లపా లెం గ్రామంలో బోరు బావుల కింద వరిసా గు చేసే రైతులకు విత్తనశుద్ధి, వరినారు సాగు విధానంపై శిక్షణ కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ నారుమడి వేసుకునే ముందు 10 నుంచి 12 రోజుల వ్యవధిలో రెండు సార్లు దమ్ము చేయాలని సూచించారు. ఎకరాకు 5 సెంట్ల నారుమడి ఏర్పాటు చేయాలని, 10 రోజులకు కార్బోఫ్యూరాన్ 3జి గుళికలు 150 గ్రాములు చొప్పున వేయాలని తెలిపారు. యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల తెగుళ్లు, పురుగు లను నివారించవచ్చన్నారు. శాస్త్రవేత్త వినయ లక్ష్మీ మాట్లాడుతూ నారుమడిలో జింక్ లో పం నివారణకు లీటరు నీటిలో 3 గ్రాముల జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని కలిపి పిచికారి చే యాలని సూచించారు.



రైతులకు సూచనలు ఇస్తున్న శాస్త్రవేత్తలు

ముర్రుపాలతో వ్యాధి నిరోధకశక్తి

తాళ్లూరు : బిడ్డకు ముర్రుపాలు తాగిస్తే వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుందని సీపీడీవో కేవీపీ రాజకుమారి పేర్కొన్నారు. త ల్లిపాల వారోత్సవాల్లో భాగంగా వెలుగువారిపాలెం, శివరాంపురం గ్రామాల్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బుధవారం కార్యక్రమాలు జ రిగాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణులు, బా లింతలు అంగన్‌వాడీ కేంద్రాల్లోని పౌష్టికాహారాన్ని తీసుకుని ఆరోగ్య వంతులుగా ఉండాలని సూచించారు. తల్లి పాలవారోత్సవ ప్రాధాన్య తను వివరించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ అరుణకుమారి, ఎంపీటీసీ సభ్యుడు జి.లక్ష్మినారాయణ, హెచ్‌ఎం ఐ.కృష్ణారెడ్డి ఆయా గ్రామాల అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.



కార్యక్రమంలో మాట్లాడుతున్న సీపీడీవో రాజకుమారి

ఈ క్రాప్ విధానంతో ప్రయోజనాలు



కౌలు పత్రాలను అందజేస్తున్న ఏవో శ్రీనివాసరావు

తాళ్లూరు : ఈ క్రాప్ విధానంలో పంటలను నమోదు చేయ డం వల్ల రైతులకు బహుళ ప్రయోజనాలు కలుగుతాయని ఏవో పి.శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం నాగంబొట్లపాలెం, రామ భద్రాపురం గ్రామాలందు పొలం పిలుస్తుంది కార్యక్రమాలు జరి గాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సాగు, కౌలు ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా పొందాలన్నారు. వాటి ద్వారా వడ్డీ లేని రుణాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో ఏఈ వో నాగరాజు, బీటీఎం రామిరెడ్డి ఎంపీఈవో అజారుద్దీన్, వీరాం జనేయులు పాల్గొన్నారు.

చంద్రన్న బీమా నగదు అందజేత

వేముల, భీమవరం (ముండ్లమూరు) : మండలంలోని వేముల గ్రామానికి చెందిన అంబటి కొండారెడ్డి మృతిచెందారు. ఆయన భార్య సుబ్బులుకు చంద్రన్న బీమా యోజన పథకం కింద మంజూరు అయిన రూ. 5 వేలను సర్పంచ్ సూరపురెడ్డి నాగమల్లేశ్వరి ఏడుకొండలరెడ్డి బుధవారం అందజేశారు. అలాగే భీమవరం గ్రామానికి చెందిన బొమ్మి నేని ధనలక్ష్మీ మృతిచెందగా భర్త విష్ణువర్ధ న్‌కు రూ. 5 వేలను ఆ గ్రామ టీడీపీ నాయ కులు అబ్బూరి గోవిందయ్య ఇచ్చారు. కార్యక్ర మంలో బీమా మిత్ర మాడావత్ బుజ్జిబాయి తదితరులు పాల్గొన్నారు.



నగదును అందజేస్తున్న సర్పంచ్ ఏడుకొండలరెడ్డి

వాహనాల తనిఖీ

ముండ్లమూరు : వేంపాడు వద్ద బుధవారం ఎస్సై బాలరంగయ్య వాహనాల తనిఖీ నిర్వ హించారు. 20 వాహనాలకు సంబంధించి పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ లేకపోవడంతో రూ.2వేలు అపరాధ రుసుం విధించినట్లు ఎస్సై తెలిపారు. వాహనచోదకులు తప్పనిసరిగా పత్రాలు కలిగి ఉండాలన్నారు.

ఆంధ్రజ్యోతి
4
కందుకూరు
ప్రకాశం ● గురువారం 3 ఆగస్టు 2017

అనుమతి లేకుండా ప్రవేశిస్తే చట్టపరమైన చర్యలు

లింగసముద్రం: లింగసముద్రం పంచాయతీలోని సర్వే నెంబర్ 3,8లలో గల పంచాయతీ గ్రేజింగ్ పోరంబోకు భూములలో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రవేశించరాదని తహసీల్దార్ టి వెంకటేశ్వరరావు బుధవారం చెప్పారు. ఈ మేరకు గ్రామపంచాయతీలోని అన్ని గ్రామాలలో దండోరా వేయించినట్లు చెప్పారు. అధికారుల అనుమతి లేకుండా పంచాయతీ భూములలో ఎవరు ప్రవేశించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

రాళ్లపాడు నీటి తరలింపును నిలిపివేయాలి

లింగసముద్రం: రాళ్ళపాడు ప్రాజెక్టులోని నీటిని నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలోని చింతలదీవి, కామధేను పశుక్షేత్రానికి తరలించే పనులను నిలిపివేయాలని రాళ్లపాడు పరిరక్షణ కమిటీ అధ్యక్షులు కాకుమాని మాధవరావు బుధవారం ఒక ప్రకటనలో చెప్పారు. రాళ్ళపాడు ప్రాజెక్టులోని నీటిని తరలించి జీవో నెం.40ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ రెండు పనులను ప్రభుత్వం నిలిపివేయకపోతే త్వరలో రాళ్లపాడు ప్రాజెక్టు వద్ద రిలేనిరాహారదీక్షలు కమిటీ సభ్యులు, ఆయకట్టు రైతులతో కలిసి నిర్వహిస్తామని పేర్కొన్నారు. రాళ్ళపాడులోని నీటిని తరలించే జీవో 40ని తెచ్చి ఎత్తిపోతల పనులకు శంఖుస్థాపన చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

సైడు కాలువలు లేక నిలిచిన వర్షపునీరు


రోడ్డుపైన నిలిచిన వర్షపునీరు

లింగసముద్రం: లింగసముద్రంలోని అంబేద్కర్‌నగర్‌లో సైడు కాలువలు లేక రోడ్లపై వర్షపునీరు నిలబడడంతో కాలనీవాసులు ఇక్కట్లు పడుతున్నారు. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి మాజీ ఎంపిపి పి బాలకోటయ్య నివాసముండే వీధిలో గతంలో అధికారులు సిమెంటు రోడ్డు నిర్మించారు. అయితే సైడు కాలువలు నిర్మించకపోవడంతో వర్షపునీరు రోడ్డుపైనే నిలిచిపోతోంది. వర్షపునీటి నిల్వతో రోడ్డుకిరువైపులా ఉండే నివాసాల వారు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వర్షపునీరు నిల్వకుండా సైడు కాలువ నిర్మించాలని వారు కోరుతున్నారు.

విద్యార్థుల కోసం బోరు, మోటారు ఏర్పాటు


బోరు ఏర్పాటుకు డ్రిల్లింగ్ చేస్తున్న దృశ్యం

లింగసముద్రం: లింగసముద్రంలోని కేఆర్‌జడ్పీహైస్కూల్‌లో తాగునీటికోసం విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించిన పూర్వ విద్యార్థులు కొందరు హైస్కూల్‌లో బోరు, మోటరు ఏర్పాటు చేస్తున్నారు. రాళ్ళపాడు ప్రాజెక్టులో నీరు అడుగంటిపోవడంతో రాళ్లపాడు-రోళ్ళపాడు పథకం ద్వారా హైస్కూల్‌కు సక్రమంగా నీరు రావడం లేదు. దీంతో విద్యార్థులు తాగునీటికి గత కొన్ని రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులను గమనించిన పూర్వ విద్యార్థులు కొందరు సుమారు 50వేల రూపాయలతో బోరు, మోటరు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మరో ఐదారు రోజులలో విద్యార్థులకు మంచినీటిని అందించేందుకు బోరు, మోటర్ బిగిస్తామని ప్రధానోపాధ్యాయులు కె సూర్యప్రకాశరావు చెప్పారు.

కేఆర్‌జడ్పీ హైస్కూల్‌లో పైపులు మాయం

నిరుపయోగంగా ఇంకుడుగుంతలు

లింగసముద్రం: లింగసముద్రం లోని కేఆర్‌జడ్పీ హైస్కూల్‌లో భవనాల పైన(రూఫ్)పై బడిన వర్షపు నీటిని ఇంకుడుగుంతలలోకి పంపించేందుకు గతంలో ఏర్పాటు చేసిన కొన్ని పైపులు మాయమయ్యాయి. ఈ విషయం ఇటీవల బయటపడింది. సుమారు ఏడాది క్రితం ఉపాధిహామీ పథకంలో భాగంగా హైస్కూల్‌లో భవనాలపై పడిన వర్షపు నీటిని ఇంకుడు గుంతలలోకి పంపించేలా రెండు ఇంకుడుగుంతలు, పైపులు ఏర్పాటు చేశారు. అయితే ఒక్కో ఇంకుడుగుంతలోకి నీరు వెళ్లేలా ఏర్పాటు చేసిన పైపులు, రెండు ఇంకుడు గుంతలు నిర్మించారు. వీటిని ఒక్కోదాన్ని సుమారు రూ.62,582 తో నిర్మించారు. దీంతో రెండు ఇంకుడుగుంతలకు సుమారు లక్ష 25వేల 164 రూపాయలు ఖర్చు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు కొందరు ఈ పైపులలో కొన్నింటిని దొంగిలించారు. అంతేగాక మరి కొన్ని పైపులను కూడా తీసుకొని వెళ్లేందుకు పైపుల జాయింట్లను విడదీశారు. దొంగలు పైపులు తీసుకెళ్లడంతో భవనాలపైన పడిన వర్షపు నీరు ఇంకుడుగుంతలలోకి వెళ్లే మార్గం లేక భూమిపైనే పడి వృధాగా పోతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నీటిచుక్కను ఒడిసిపట్టి భూమిలోకి ఇంకిం పజేసే ప్రయత్నాలు ఇలాంటి కారణంగా ఫలించడం లేదు. దీంతో ఈ పైపులు నిరుపయో గంగా ఉన్నాయి. ఈ విషయమై ప్రధానోపాధ్యాయు డు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ కొన్ని పైపులు కనిపించని మాట వాస్తవమేనన్నారు.


నిరుపయోగంగా ఉన్న ఇంకుడుగుంత


పాఠశాల భవనం పై నుంచి వర్షపునీరు వెళ్లే పైపు తీసుకెళ్లడంతో వృధాగా ఉన్న పైపు


హైస్కూల్ భవనం పైన వేసిన పైపుల జాయింట్లను విడదీసి ఉన్న దృశ్యం

ఏరియా హాస్పటల్‌లో మెరుగైన వైద్యసేవలు

● **అభివృద్ధి కమిటీ ఛైర్మన్ పిడికిటి వెంకటేశ్వర్లు**


మాట్లాడుతున్న అభివృద్ధి కమిటీ సభ్యులు

కందుకూరు : కందుకూరు ఏరియా వైద్యశాలలో పేదలకు మెరుగైన ఉచిత వైద్యసేవలు అందించటం జరుగుతోందని, ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్యసేవ హాస్పటల్‌గా కూడా గుర్తింపు లభించి నందున మరింతగా వైద్యసేవలు అందించే వెసలుబాటు కలుగుతుందని అభివృద్ధి కమిటీ ఛైర్మన్ పిడికిటి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బుధవారం ఆయన హాస్పటల్‌లో విలేఖరులతో మాట్లాడారు. ఏడాది గా వివిధ రంగాలలో అందుతున్న వైద్యసేవలను వివరించారు. హాస్పటల్‌లో డాక్టర్ల కొరత ఉన్నప్పటికీ ప్రతిరోజు సరాసరిన 400 వరకు ఓపిలు చూస్తూ ప్రజలకు వైద్య సేవలు అందించటం జరు గుతోందని, నెలకు కనీసం 80 మంది గర్భవతులకు ఏరియా హాస్పటల్‌లో కాన్పులు చేయటం జరుగుతోందని చెప్పారు. గైనికాలజీ విభాగంలో ముగ్గురు డాక్టర్లు ఉండాల్సి ఉండగా కేవలం డా. శైలజ ఒక్కరే పనిచేస్తున్నారని అయినప్పటికీ ఆమె ఒక్కరే రోజుకి 12 కాన్పులు చేసిన రోజులు కూడా ఉన్నాయని వివరించారు. ఈ హాస్పటల్‌లో జరుగుతున్న కాన్పులలో 60 శాతంకు పైగా సాధారణ కాన్పులు కాగా కేవలం 40 శాతం మాత్రమే సిజేరియన్లు చేయటం జరుగు తున్నదని చెప్పారు. ఈ క్రమంలో ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని సమిష్టిగా పరిష్కరించుకోవటం ద్వారా మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని కోరారు. హాస్పటల్‌లో 17 మందికి 9మంది వైద్యులున్నారని తెలిపారు. అభివృద్ధి కమిటీ సభ్యులు పొన్నగంటి వెంకటరావు, డబ్బుకొట్టు మల్లిఖార్జున, డా. ప్రసాదు, డా. ఇంద్రాణి, డా. శైలజ తదితరులు పాల్గొన్నారు.

3,800 ఎన్టీఆర్ గృహాలు మంజూరు

గుడ్లూరు: మండలానికి నూతనంగా 3,800లు ఎన్టీఆర్ గృహాలు మంజూరైనట్లు ఎంపిడిఓ శ్రీనివాసులు బుధవారం తెలిపారు. మండలంలో పూరిగుడిసెలు, రేకులు, పెంకుటిల్లు ఉన్న వారందరికి నూతనంగా ఎన్టీఆర్ గృహాలు మంజూరు చేస్తామన్నారు. మండలంలోని ప్రతి గ్రామంలో సర్వే చేయించి అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేసి ఎన్టీఆర్ గృహాలను మంజూరు చేస్తామన్నారు. ఒక్కొక్క గృహనిర్మాణానికి 2 లక్షల రూపాయల చొప్పున నిర్మిస్తామని చెప్పారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎన్టీఆర్ గృహాల మంజూరుపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

3,198 మరుగుదొడ్లు మంజూరు

గుడ్లూరు: మండలానికి ఐఎస్ఎల్ పథకం కింద 3,198 మరుగుదొడ్లు మంజూరైనట్లు ఎంపిడిఓ ।నివాసులు బుధవారం తెలిపారు. మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు దరఖాస్తు చేసుకున్న వారందరికి మంజూరు చేయడం జరుగుతుందన్నారు. మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు వర్క్ ఆర్డర్ పొందిన లబ్దిదారులను ఒక్కొక్క మరుగుదొడ్డికి 15వేల రూపాయలు చొప్పున బిల్లులు చెల్లిస్తామని ఎంపిడిఓ తెలియజేశారు. ఏపిఓ వాఖ్యావతి, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

స.హ.దినోత్సవ కార్యక్రమం

కందుకూరు : సమాచార హక్కు చట్టం దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కందుకూరు ఆర్డీఓ జి. మల్లిఖార్జునరావు ప్రజల వద్ద సమాచారం కోసం వచ్చే అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన సమాచార హక్కు చట్టం ద్వారా పాలనలోని పారదర్శకతను, ప్రజలు ప్రతి అంశం గురించి తెలుసుకునే అవకాశం కలగటం తదితర అంశాలను వివరించటంతో పాటు అక్షరాస్యత యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా 8 అర్జీలు సమాచారం కోసం రాగా సంబంధిత సమాచారాన్ని వారికి అందజేయనున్నట్లు తెలిపారు.

మాజీ కౌన్సిలర్ ఇంట్లో దొంగతనం

రూ.2 లక్షల నగదు అపహరణ

కందుకూరు : పట్టణంలోని కోటారెడ్డి నగర్‌లో మాజీ కౌన్సిలర్ మహర్షి శ్రీను ఇంట్లో మంగళవారం రాత్రి దొంగతనం జరిగింది. రాత్రి వారు పడుకునే సమయంలో తలుపు గడియపెట్టకుండా పడుకోగా వారు నిద్రించిన అనంతరం దొంగతనం జరిగినట్లు శ్రీను పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫ్యాంటు జేబులో ఉన్న లక్ష రూపాయలు, పరుపు కింద ఉన్న మరో లక్ష రూపాయలు దొంగలు అపహరించుకుపోయారని బుధవారం ఉదయం డబ్బులు మాయమైన విషయాన్ని గుర్తించామని తెలిపారు. కందుకూరు డిఎస్‌పి కె. ప్రకాశరావు, సిఐ కె.నరసింగరావు, రూరల్ ఎస్ఐ ప్రభాకర్‌లు శ్రీను ఇంటిని పరిశీలించి డాగ్ స్క్వాడ్‌ని పిలిపించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గ్రేజింగ్ భూములలో ఆక్రమణలను తొలగించండి

లింగసముద్రం: లింగసముద్రం పంచాయతీకి చెందిన గ్రేజింగ్ పోరంబోకు భూములలో ఆక్రమణలను తొలగించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. బుధవారం గ్రామానికి చెందిన జి మాల్యాద్రి, ఎన్ వెంకటేశ్వర్లు, నానం కొండలరావు, పెన్నా రమణయ్య, జి రమేష్, పి ।ను మరో 50 మంది లింగసముద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ టి వెంకటేశ్వర్లును కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీ గ్రేజింగ్ సర్వే నంబర్ 3,8లలోని సుమారు 500ల ఎకరాలలో ఇప్పటికే దాదాపు 200ల నుంచి 300ల ఎకరాల వరకు ఆక్రమణలకు గురయ్యాయని చెప్పారు. గ్రామానికి చెందిన కొందరు 5 ఎకరాల నుంచి 20 ఎకరాల వరకు ఆక్రమించి జామాయిల్, ఇతర పంటలు సాగుచేస్తున్నారని తెలిపారు. పంచాయతీ భూములలో పంటలు సాగుచేస్తుండడంతో పశువులు, గొర్రెలు, మేకలు మేత కోసం ఇబ్బందులు పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

పత్తిలో తెగుళ్ల నివారణకు సస్యరక్షణ చర్యలు

లింగసముద్రం: పత్తి సాగులో తెగుళ్లు, పురుగుల నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని మండల ఇన్‌చార్జ్ ఏఈఓ బి రవికుమార్ చెప్పారు. మండలంలోని అంగిరేకులపాడు, అన్నెబోయినపల్లి గ్రామాలలో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు పత్తిలో గులాబి రంగు తెగులు, కాయతొలుచు పురుగులు కనిపిస్తున్నాయని వీటి నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులను కోరారు. టీడీపీ నాయకులు ఎండోటి ప్రసాదు, ఏఈఓ సుబ్బారావు, ఎంపిఈఓ రఘు తదితరులు పాల్గొన్నారు.

● సినిమాలు

కందుకూరు

రాజ్	- మాయామాల్
యువరాజ్	- నిన్నుకోరి
ప్రశాంతి	- రారండోయ్..
కోటేశ్వర	- దండుపాళ్యం2
రాఘవ స్క్రీన్-1	- ఫిదా
రాఘవ స్క్రీన్-2	- గౌతమ్‌నంద

ఆంధ్రజ్యోతి
కందుకూరు
5
ప్రకాశం ● గురువారం 3 ఆగస్టు 2017
కందుకూరు | లింగసముద్రం | గుడ్లూరు | ఉలవపాడు | వలేటివారిపాలెం

పాలబిల్లుల కోసం ఆందోళన

గుడ్లూరు: కేంద్రానికి వేసిన పాలకు సంబంధించిన బిల్లులను వెంటనే ఇవ్వాలని కోరుతూ మండలంలోని పొట్లూరు చెందిన పలువురు గ్రామస్తులు బుధవారం ఆందోళన చేశారు. పొట్లూరులో 6 పాలసేకరణ కేంద్రాల నుంచి రోజూ సుమారు 1000లీటర్ల పాలు విజయవాడ డెయిరీకి సరఫరా చేస్తుంటారు. అయితే గత నాలుగు నెలలుగా పాల ఉత్పత్తిదారులకు సంబంధించిన బిల్లులు సక్రమంగా అందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలుపోసి కుటుం బాలు పోషించుకునే తాము ఇబ్బందులు పడుతున్నామని ఉన్నతాధికారులు స్పందించి పాల బిల్లులు చెల్లించేలా తగు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు ఆందోళన చేశారు.

దూరప్రాంత ప్రయాణికులకు ఆర్టీసీ లింక్ టిక్కెట్ సౌకర్యం

కందుకూరు : ప్రయాణికుల సౌలభ్యం కోసం దూరప్రాంత ప్రయాణికులకు, గ్రామీణ ప్రాంతాల వారికి ఆర్టీసి లింక్ టిక్కెట్ సౌకర్యం కల్పిస్తున్నందున ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసు కోవాలని ఆర్టీసి డిపో మేనేజరు శ్రీనివాసశర్మ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుండి హైదరాబాద్, బెంగళూరు లాంటి దూరప్రాంతాలకు ప్రయాణం చేయదల చినవారు తమ గ్రామం నుండే ఈ సౌలభ్యం ద్వారా రిజర్వేషన్ చేసుకోవచ్చునని తెలిపారు. లింక్ టిక్కెట్‌ని అతి తక్కువ చార్జీతో అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకోవచ్చునని తెలిపారు. 10 కి.మీటర్ల లోపు అయితే పిల్లలకు, పెద్దలకు కనీస ఛార్జీ 6 రూపాయలు కాగా 10 నుండి 20 కి.మీటర్ల లోపు పెద్దలకు రూ.10, పిల్లలకు రూ. 6, 20 నుండి 35 కి.మీటర్ల వరకు పెద్దలకు రూ.15, పిల్లలకు రూ. 10, 35 నుండి 50 కి.మీటర్ల వరకు పెద్దలకు రూ.20, పిల్లలకు రూ.13 మాత్రమే లింక్ టిక్కెట్ ఛార్జీ వసూలు చేస్తామని పేర్కొన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు చేసే గ్రామీణులకు అతి తక్కువ ఛార్జీతో లింక్ టిక్కెట్ విధానం ప్రవేశపెట్టడంతో పాటు ఐదు సంవత్సరాలు నిండేవరకు ఉచిత ప్రయాణం, 12 సంవత్సరాలు నిండేవరకు ఏసి బస్సులలో 75 శాతం, సా ధారణ బస్సులలో 50 శాతం మాత్రమే ఛార్జీ వసూలు చేసే సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సౌకర్యాలను ఉప యోగించుకోవటం ద్వారా సౌకర్యవంతంగా దూరప్రాంతాలకు ప్రయాణించటంతో పాటు ఆర్టీసి అభివృద్ధికి పాటుపడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

నంద్యాల ఉప ఎన్నికలో మాదిగల సత్తా చాటాలి

కందుకూరు : త్వరలో జరగనున్న నంద్యాల ఉప ఎన్నికలలో మాదిగల సత్తా చాటాలని ఎంఆర్‌పిఎస్ నాయకులు గోచిపాతల ప్రసాద్ పేర్కొన్నారు. ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరించాలని, వర్గీకరణ బిల్లుకి ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఆమోదం లభించేలా చూడాలని కోరుతూ ఎంఆర్‌పిఎస్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 13వ రోజు కొన సాగాయి. బుధవారం దీక్షా శిబిరంలో పందలపాడు ఎంఆర్‌పిఎస్ కమిటీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొనగా ఎంఆర్‌పిఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గొడపేరు జక్రయ్య, మద్దాళి రమేష్‌లు వారికి పూలమాలలు వేసి దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. దీక్షా శిబిరంలో పాల్గొన్న వారికి సాయంత్రం ప్రసాద నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో వర్ల ప్రేమ్‌కుమార్, గొడపేరు పవన్‌కుమార్, పి.విజయ్, జి.స్వరూప్‌కుమార్, జి.విల్సన్, జి.నరేష్, వి.రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


శిబిరంలో నాయకులు, కార్యకర్తలు

సైడుకాలువలు నిర్మించండి సారూ

ఉలవపాడు (కందుకూరు): ఉలవపాడు పంచాయతీలోని కొల్లూరుపాడు గ్రామంలో సైడు కాలువలు లేక ఇళ్ళ ముందే మురుగు నీరు నిల్వ ఉండి దుర్గంధం వెదజల్లుతోంది. గ్రా మంలోని మెయిన్ రోడ్డుకు పక్కనే ఉన్న ఇళ్ళ ముందు సైడు కాలువలు లేక పోవడంతో మురు గునీరు పోయే వసతి లేక నిల్వ ఉండడంతో దోమలు వ్యాప్తి చెంది రోగాల బారిన పడుతున్నామని అంతేగాకుండా గ్రామంలో ఎక్కడా సైడు కాలువలు లేవని గ్రామస్థులు అమ్మనబ్రోలు రమేష్ మరికొందరు ఆందోళన చెందుతున్నారు. వర్షం పడితే నీటి పారుదల లేక నీరు నిలిచిపోతోంది. అయితే గతంలో మట్టి రోడ్డుగా ఉన్న ఈ రోడ్డును సిమెంటు రోడ్డుగా మార్చే సమయంలో సైడు కాలువలు నిర్మిస్తారని అధికారులు చెప్పి ఆ తరువాత పట్టించుకోకపోవడంతో అప్పటి నుండి కాలువలు లేక నీరు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు తెలిపారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు మురుగును ఎప్పటికప్పుడు తీసివేయించి నీటి పారుదల జరిగేలా చూడాలని గ్రామస్థులు కోరుతున్నారు.


నిలిచిన మురుగునీరు

పట్టణ గృహ నిర్మాణాలపై స్పష్టమైన నివేదికలు అందజేయాలి

● ఆర్డీఓ మల్లిఖార్జునరావు


మాట్లాడుతున్న కందుకూరు ఆర్డీఓ, ఏపీటిఐడీసీఓ అధికారులు

కందుకూరు : పట్టణ గృహ నిర్మాణాలు, లబ్దిదారుల ఎంపిక, గృహాల కేటగిరి, స్థల ఎంపిక తదితర అంశాలపై స్పష్టమైన నివేదికలు సిద్ధం చేసి అందజేయాలని కందుకూరు ఆర్డీఓ జి.మల్లిఖార్జునరావు మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన పట్టణ నివాస సముదా యములు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ అధికారులతో కలిసి ఆయన కందుకూరు, కనిగిరి మున్సిపాలిటీల కమీషనర్లు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ కందుకూరు, కనిగిరి పట్టణాలలోని గృహ వసతి లేని నిరుపేదలకు గృహాల సముదాయాల నిర్మాణానికి అనువైన స్థలం ఎంపిక, ఆ స్థలంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపైన, అర్హులైన వారి జాబితా రూపకల్పన తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. గృహ సముదాయాలను మూడు కేటగిరిలలో నిర్మించటం జరుగుతుందని, 300 చ. అడుగులు, 365 చ.అ. 430 చ. అడుగుల కేటగిరిలలో గృహ సముదాయాలు నిర్మించి ఇవ్వటం జరుగుతుందని వీటిలో అర్హులైన లబ్దిదారుడు ఏ కేటగిరి గృహాన్ని కోరుకుంటున్నారో కూడా స్పష్టంగా జాబితాలు సిద్ధం చేయాలని కమీషనర్లకు సూచించారు. 300 చదరపు అడుగుల కేటగిరి గృహానికి లబ్దిదారుని వాటాగా కేవలం రూ. 500లు, 365 చ.అడుగుల కేటగిరిలో రూ. 50వేలు, 430 చ. అడుగుల కేటగిరిలో లక్ష రూపాయలు లబ్దిదారుని వాటాగా 4 వాయిదాలలో చెల్లించాల్సి ఉంటుందని, ఈ విషయాన్ని అర్హులైన నిరుపేదలకు వివరించి వారు ఏ కేటగిరి కోరుకుంటున్నారో నమోదు చేయాలని చెప్పారు. కనిగిరి పురపాలక సంఘం పరిధిలో నిర్మించనున్న గృహ సముదాయాలకు స్థల ఎంపిక గురువారం పూర్తి చేస్తామని, కందుకూరు మున్సిపాలిటీలో సర్వే నెం. 296/26లో గతంలో నిరుపేదలకు నివాస గృహాలకు మంజూరు చేసి ఉన్న పట్టాల లబ్దిదారు లందరినీ ఈ గృహ సముదా యాల్లోకి మార్చు చేసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకో వాలని ఆర్డీఓ సూచించారు. ఈ సమావే శంలో ఏపిటిఐడిసిఓ ఎస్ఇ, ఇఇ, డిఇలతో పాటు కంద కూరు, కనిగిరి కమీషనర్‌లు సిహెచ్ శ్రీనివాసన్, కె.పద్మావతి, డిఈఈ ప్రసాద్, టిపిఎస్ రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

మాచవరం, మదనగోపాలపురంలలో పొలం పిలుస్తోంది


వేరుశనగ పైరుని పరిశీలించి సూచనలిస్తున్న ఏఓ అబ్దుల్ రహీం

కందుకూరు: మండలంలోని మాచవరం, మదనగోపాలపురం గ్రామాలలో మండల వ్యవసా యాధికారి అబ్దుల్ రహీం ఆధ్వర్యంలో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ గ్రామాలలో ప్రస్తుతం సాగులో ఉన్న వరి, పత్తి, వేరుశనగ పైర్లని వ్యవసాయాధికారులు పరిశీలించి రైతులకు తగు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ గ్రామాల లో బోర్లు ఆధారంగా సాగు చేసిన రమారమి 120 ఎకరాలలోని వరిపైరు ప్రస్తుతం పిలకతొడిగే దశలో ఉన్నదని, ఈ దశలో ఎట్టి పరిస్థితుల్లో పొలంలో నీటిని నిలబెట్టకూడదని చెప్పారు. ఈ దశలో నీరు నిలబెడితే పిలకలు తగ్గిపోయి దిగుబడుల సామర్థ్యం తగ్గుతుందని తెలిపారు. పైపాటుగా కాంప్లెక్స్ ఎరువులు వేయటం వలన అవి రైతులకు ఉపయోగపడక పోగా అవి వృధా ఖర్చుని పెంచుతాయని, పొట్ట దశలోకి వచ్చినప్పుడు 25 కేజీల యూరియా, 25 కేజీల పొటాష్‌ని మాత్రమే చల్లుకోవాలని సూచించారు. ఈ గ్రామాలలో సాగులో ఉన్న పత్తిపైరులో గులాబి రంగు పురుగు ఉన్నట్లు గుర్తించా మని, గులాబి పురుగు నివారణకు బిటి పత్తి సాగులో తగు మోతాదులో తప్పనిసరిగా సాధారణ పత్తి విత్తనాలను కూడా విత్తుకోవాలని ఏఓ అబ్దుల్ రహీం రైతులకు సూచించారు. వేరుశనగలో టిక్కా ఆకుమచ్చలను గమనించామని, వీటి నివారణకు ఒక లీటరు నీటికి 5 కేజిల మాంకోజెబ్ లేదా 2.5 ఎంఎల్ ప్రొపికొనజోల్ మందులను కలిపి పిచికారి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఇఓ జి.వెంకటరావు, ఎంపిఇఓలు ఎస్‌కె ఇస్మాయిల్, ఇ.రమణయ్య తదితరులున్నారు.

యువత అభివృద్ధే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం కృషి

కందుకూరు : రాష్ట్రంలో యువత అభివృద్ధే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తున్నదని, అందులో భాగంగానే రాష్ట్ర యువజనాభివృద్ధి కార్పోరేషన్ ఏర్పాటుకి ముఖ్య మంత్రి చంద్రబాబు, నారా లోకేష్‌లు కృషి చేస్తున్నారని టిడిపి నాయకత్వ శిక్షణ శిబిరం డైరక్టర్ దాసరి రాజా మాష్టారు పేర్కొన్నారు. టిడిపి నాయకత్వ శిక్షణ 17వ బ్యాచ్ ముగింపు కార్యక్రమం స్థానిక ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలోని తెలుగు విజయం ప్రాం గణంలో బుధవారం జరిగింది. ఈ శిబిరానికి అధ్యక్షత వహించిన దాసరి రాజామాష్టారు మాట్లాడుతూ కులమ తాలకు అతీతంగా రాష్ట్ర యువతను అభివృద్ధిప థంలో తీసుకెళ్లటానికి, అర్హులైన వారికి నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారని చెప్పారు. నిరుద్యోగులు తల్లిదండ్రు లకు భారంగా మారకుండా ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం తమ నైపుణ్యాలను మెరుగుపరచుకుని కృషి చేసేందుకు ఈ భృతి ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు ఈ సందర్భంగా సత్కారం చేసి శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికేట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో శిక్షణ శిబిరం కో ఆర్డినేటరు కాకర్ల మల్లి ఖార్జున, పసుపులేటి పాపారావు, కృష్ణభరత్, జె.చైతన్య తదితరులు పాల్గొన్నారు.

తిమ్మారెడ్డిపాలెం మోడల్‌స్కూల్ ఎస్‌పీఎల్‌గా నవీన్‌కుమార్ ఎన్నిక

లింగసముద్రం: మండలంలోని తిమ్మారెడ్డిపాలెం ఏపి మోడల్‌స్కూల్లో బుధవారం పాఠశాల విద్యార్థుల నాయకత్వం(ఎస్‌పిఎల్) ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల కోసం 5గురు విద్యార్థులు పోటీ పడ్డారని ప్రిన్సిపాల్ కె రమేష్‌బాబు చెప్పారు. వీరిని ఎన్నుకునేం దుకు మోడల్ స్కూల్‌లోని విద్యార్థులందరూ ఓట్లు వేశారు. వీరిలో 9వ తరగతికి చెందిన ఉట్లపల్లి నవీన్‌కుమార్ స్కూల్ ఎస్‌పిఎల్ లీడర్‌గా, సాదం మంజుల స్కూల్ పీపుల్ రెండవ లీడర్‌గా ఎంపికైనట్లు ఆయన చెప్పారు. విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను వెలికితీసేందుకు ఈ ఎన్నికలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.



ఎస్‌పిఎల్ ఎన్నిక ఓట్లు వేస్తున్న విద్యార్థులు

108లో ప్రసవం

కొండపి: 108 వాహనంలో మర్రిపూడి మండలం ధర్మవరం గ్రామానికి చెందిన కె. రమ్య (20) సంవత్సరాల నెలలు నిండిన గర్భిణి బుధవారం మండలంలోని పెట్లూరు-తాటాకులపాలెం గ్రామాల మధ్యన ఆడబిడ్డను ప్రసవించింది. నొప్పులు రావడంతో రమ్య బంధువులు 108కు సమాచారం అందించారు. కొండపి సీహెచ్‌సీకి తీసుకుని వస్తుండగా మార్గమధ్యంలో ప్రసవించింది. రెండో కాన్పులో ఆడబిడ్డను ప్రసవించిందని, తల్లీ బిడ్డ క్షేమమని 108 సిబ్బంది ఎస్‌కె రఫీ, సురేంద్ర తెలిపారు. తల్లీ బిడ్డను సీహెచ్‌సీలో చేర్చారు.

మద్యం విక్రయిస్తే కేసులు నమోదు

కొండపి: లైసెన్స్‌లు లేకుండా రెస్టారెంట్లు, గ్రామాల్లోని బడ్డీ కొట్లు, టిఫిన్ హోటళ్ల, బెల్టు షాపులులో మద్యం విక్రయిస్తే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని కొండపి ఎస్సై అంబటి చంద్రశేఖర్ అన్నారు. బుధవారం సాయంత్రం టంగుటూరు రోడ్డులోని రెస్టారెంట్లు, పలు హోటళ్ల ఆయన తనిఖీ చేశారు. బెల్టు షాపులు నిర్వహించడం నేరమన్నారు. తనిఖీల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ముర్రుపాలు బిడ్డకు మొదటి టీకా

వెన్నూరు (కొండపి): ముర్రుపాలు (కొలెస్ట్రం)తో బిడ్డకు మొదటి టీకా లాంటిదని, తల్లి బి డ్డకు ఇవ్వడం ద్వారా బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని అంగన్‌వాడీ కార్యకర్తలు తల్లులకు అవగాహన కలిగించారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా బుధవారం వెన్నూరులోని ప్రాథమిక పాఠశాల ఆవరణలోని అంగన్‌వాడీ కేంద్రంలో కార్యకర్తలు తల్లులకు అవగాహన కలిగించారు. కార్యకర్తలు ఎం.కుసుమ, సునీత, కె.అనీల పాల్గొన్నారు.

జూనియర్ కళాశాలకు సకల వసతులు

పొన్నలూరు: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పూర్తిస్థాయిలో అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. స్థానిక జూనియర్ కళాశాలలో నాబార్డు, ఆర్‌డీఎఫ్ నిధులు రూ.1.70 కోట్లతో నిర్మిస్తున్న అదనపు తరగతుల నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా కళాశాలలో సరైన వసతులు లేకపోయినప్పటికీ విద్యార్థులు కళాశాలకు వచ్చి చదువుకోవడం అభినందనీయమన్నారు. పబ్లిక్ పరీక్షల నాటికి కళాశాల భవనాన్ని పూర్తిస్థాయిలో నిర్మించి పరీక్షలు అందులో నిర్వహిస్తామన్నారు. దాతల సహకారంతో కళాశాల విద్యార్థినులకు మోడల్ మరుగుదొడ్లు నిర్మిస్తామన్నారు. కళాశాలలో విద్యార్థులు మొక్కలను నాటి వాటిని సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మండవ వీరకుమారి, మాజీ ఎంపిపి కొండ్రగుంట శ్రీనివాసరావు, ఎంపీడీవో పద్మజ, తహసీల్దార్ మహమ్మద్ హుస్సేన్, కనస్ట్రక్షన్ డిఈ ఆనందరావు, గుమ్మళ్ల మాలకొండయ్య, మండవ ప్రసాదు, కర్ణాకోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే స్వామి

ఆరోగ్య శాఖపై ఆగ్రహం

కాన్పులు తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రులలోనే జరిగేవిధంగా గర్భిణులకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే స్వామి అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మండవ వీరకుమారి అధ్యక్షతన బుధవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కావాల్సిన వసతులు, మందులను అందుబాటులో ఉంచినా ఆరోగ్య సిబ్బంది సక్రమంగా పనిచేయడం లేదన్నారు. ఒక్క కాన్పు కూడా పీహెచ్‌సీలో జరగడం లేదని ఆయన సిబ్డంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలలో అన్న అమృతహస్తం పథకం ద్వారా అందించే భోజనంలో రేషన్‌బియ్యం వండి గర్భిణులకు అందించడం వలన వారు తినడం లేదని సూపర్‌వైజర్ సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. సమావేశానికి హాజరుకాని ఉద్యానశాఖ ఎంపీఈవోకు నోటీసు ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు హాజరయ్యారు.


పింఛన్ పంపిణీని పరిశీలిస్తున్న ఏపీవో వరప్రసాద్

వేలి ముద్ర పడకుంటే ఇంటి వద్దకు పింఛన్

సింగరాయకొండ : పింఛన్ పంపిణీలో బయోమెట్రిక్‌లో వేలి ముద్రలు పడనివారికి ఫోను ద్వారా విచారించి వారి ఇంటికి వెళ్లి పింఛన్ సొమ్ము అందించాలని డీఆర్‌డీఏ ఏపీవో జి.వరప్రసాద్ తెలిపారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో బుధవారం నిర్వహిస్తున్న పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వేలి ముంద్రలు పడకుంటే మిగతా మూడు వేళ్లలో ఏదో ఒక వేలితో బయోమెట్రిక్ చేయించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న తనిఖీలో భాగంగా సింగరాయకొండకు వచ్చినట్లు ఆయన తెలిపారు. వివిధ పంచాయతీల్లో ఇప్పటి వరకు మొత్తం 2450 మందికి (43 శాతం) మాత్రమే పింఛన్ పంపిణీ జరిగిందన్నారు.

పింఛన్‌దారులకు ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీయే కార్యాలయ సూపరెండెంట్ ఆర్.సుబ్రమణ్యం, కోఆర్డినేటర్ ఎల్.శ్రీనివాసరావు ఆయన వెంట ఉన్నారు.

ఆధార్ అనుసంధానానికి 76 అర్జీలు


గ్రామ సభలో మాట్లాడుతున్న ఎన్ఆర్ఈజీఎస్ ఏపీవో ధనుంజయవర్మ

గుర్రప్పుడియ (కొండపి): ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలు 76 మంది తమ జాబ్ కార్డులకు ఆధార్ అనుసంధానం చేయాలని అర్జీలు సమర్పించారు. బుధవారం గుర్రప్పుడియ గ్రామంలో ఆధార్ అనుసంధానం కోసం గ్రామ సభ నిర్వహించారు. ఎన్ఆర్ఈజీఎస్ ఏపీవో రేవు ధనుంజయవర్మ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. సభలో ఏపీవో మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లోని ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలు ఆధార్ అనుసంధానం చేయించుకోనందున పనిచేసినా కూలి వేతనాలు కూలీల అకౌంట్‌లలో పడటం లేదని అన్నారు. కూలీలు పదే పదే ఇబ్బందులు పడకుండా కూలీల బ్యాంకు అకౌంట్‌లకు ఆధార్ అనుసంధానం చేయిస్తున్నామన్నారు. అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ఆధార్ నంబర్లు తీసకుని బ్యాంకుల అకౌంట్‌లకు అనుసంధానిస్తామన్నారు. సమావేశంలో ఉపాధిహామీ పథకం ఈసీలు, ఎఫ్ఏ తదితరులు పాల్గొన్నారు.

ఈ-పోస్ ద్వారానే ఎరువుల పంపిణీ

సూరారెడ్డిపాలెం(టంగుటూరు) : ఈ-పోస్ మిషన్ ద్వారా మాత్రమే ఎరువుల పంపిణీ జరుగుతుందని మండల వ్యవసాయాధికారి పి.వెంకట్రావు అన్నారు. సూరారెడ్డిపాలెంలో బుధవారం పొలంపిలుస్తోంది కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా ఏఓ రైతులనుద్దేశించి మాట్లాడుతూ ప్రతి రైతు తన పట్టాదార్ పాస్ పుస్తకాలకు ఆధార్ అనుసంధారం చేసుకోవాలన్నారు. ఈవిధంగా ఆధార్ అనుసంధానం జరిగితేనే ఈపోస్ ద్వారా ఎరువులు పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటికీ మట్టినమూనాలు పరీక్షలు చేయించుకోని రైతులు ఇప్పుడైనా తమ పొలంలో మట్టినమూనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. రైతులు మట్టినమూనాలు ఇస్తే పరీక్షలు చేసి ఫలితాలతో కూడిన కార్డులు 10 రోజుల్లో రైతులకు ఇస్తామన్నారు. మట్టిన మూనా పరీక్షల ద్వారా పొలంలో లోపాలను గుర్తించి వాటి ఆధారంగా రైతులకు సూక్ష్మ పోషకాలు ఉచితంగా వ్యవసాయశాఖ అందిస్తుందని, అందుకే మట్టిపరీక్షలు తప్పనిసరి అన్నారు.


మాట్లాడుతున్న వెంకట్రావు

పొలంలో లోపాలకు తగిన సూక్ష్మపోషకాలు వినియోగించడం ద్వారా లోపాలను సరి చేసుకోవచ్చన్నారు. ఖరీఫ్ పంటలు సాగు చేసిన రైతులు పంట వివరాలను వ్యవసాయశాఖ సిబ్బందిని కలిసి ఈ-పంట ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. రైతులు పంట వివరాలు ఈ-పంట ద్వారా నమోదు చేసుకొని ఉంటే ప్రభుత్వం పంటకు అందించే సబ్సిడీలు, అన్ని రకాల సహకారాలు అందుతాయని చెప్పారు. ఖరీఫ్‌లో నువ్వు, సజ్జ సాగవుతున్నట్లు ఏఓ వెల్లడించారు.

'మాచెరువులను మాకు అప్పగించండి'

టంగుటూరు : మారొయ్యల చెరువులకు ఏర్పడ్డ అడ్డంకులను తొలగించి వాటిని స్వాధీన పరచండని మండలంలోని అనంతవరం ఎస్సీ కాలనీకి చెందిన యువకులు బుధవారం తహసీల్దార్ కామేశ్వరరావును కలసి విన్నవించారు. ఈమేరకు వారు ఆయనకు వినతిపత్రం సమర్పించారు. మాకు ప్రభుత్వం వారు ఇచ్చిన డీకె పట్టాలలో 1992లో ప్రభుత్వం వారు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రొయ్యల చెరువులు తవ్వించారు. అవి మాకు స్వాధీనం కాకుండానే వరదల కారణంగా కొట్టుకపోయాయన్నారు. కొట్టుకుపోయిన చెరువుల స్థానంలో మేమే చెరువులు తవ్వుకొని 6 ఏళ్లుగా అనుభవిస్తున్నామన్నారు. చెరువులు స్వంతంగా వేసుకున్నేందుకు ఆర్థిక స్థోమత లేనందున ఇప్పటి వరకు ఇతర రైతులకు తమ చెరువులను లీజుకు ఇచ్చామన్నారు. కొందరి అభ్యంతరం మేరకు వాటిని నిలిపి వేశారని, దీని వలన నిరుపేదలమైన మేము తీవ్రంగా నష్టపోతున్నమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అభ్యంతరాలను పక్కనపెట్టి ఈచెరువులను మాస్వాధీనం చేయాలని వారు తహసీల్దార్‌ను కోరారు.

ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి

పొన్నలూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి అమలు చేయాలని మాదిగల ఉద్యోగుల సంఘం నాయకులు ఏసుపోగు జాన్‌బాబు అన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసి మంద కృష్ణమాదిగ ఆదేశాల మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు బుధవారం నాడు రిలే నిరాహారదీక్షలను ప్రారంభించారు. ఈ దీక్షలో మండల అధ్యక్షులు చుండి మార్కు, అధికార ప్రతినిధి ఏసుపోగు లాజర్, వర్కింగ్ ప్రెసిడెంట్ పంది ప్రభుదాసు, చుండి నాగేశ్వరరావు, తాడిపర్తి రాములు తది తరులు పాల్గొన్నారు.

కంది పైరులో సస్యరక్షణ చర్యలు

జరుగుమల్లి: కంది పైరులో సమగ్ర సస్యరక్షణ చర్యలతోపాటు ప్రస్తుత బెట్ట పరిస్థితులకు అనుకూలంగా రైతులు వ్యవహరిస్తే అధికదిగుబడులు సాధిస్తారని వ్యవసాయాధికారి తిరుమల జ్యోతి సూచించారు. బుధవారం మండలంలోని వర్థినేనిపాలెం గ్రామంలో పొలంపిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కది పంటను పరిశీలించారు. పంట సాగు నెలరోజుమీద ఉందని, పూతదశలో వేరుశనగ నూనే పిచికారి చేయాలని సూచించారు. కంది పైరు బెట్టకు రాకుండా 13-0-45 ఎకరాకు 10 గ్రాములు 1లీటరు నీటికి 2 కేజిలు ఎకరాకు పిచికారి చేయాలని, దీంతో ప్రస్తుత బెట్ట పరిస్థితులను తట్టుకోవచ్చునని సూచించారు. కార్యక్రమంలో ఏఈవో సుధాకర్‌రావు, సర్పంచ్ మాల్యాద్రి పాల్గొన్నారు.

ఆంధ్రజ్యోతి
13
కొండపి
ప్రకాశం ● గురువారం 3 ఆగస్టు 2017
కొండపి | టంగుటూరు | జరుగుమల్లి | సింగరాయకొండ | పొన్నలూరు | మర్రిపూడి

అత్యాచారం కేసు నమోదు

మర్రిపూడి : మండలంలోని గుండ్లసముద్రం పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో 30 సంవత్సరాల మహిళపై అత్యాచారం చేసిన వ్యక్తిపై బుధవారం రాత్రి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వై. శ్రీహరి తెలిపారు. బాధితురాలు మేనత్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారమన్నారు. గ్రామానికి చెందిన ఇట్లా సుబ్బరాయుడు అక్రమ సంబంధం పెట్టుకొని గర్భవతిని చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వై.శ్రీహరి తెలిపారు.

అభివృద్ధిలో ముందంజ

సింగరాయకొండ : ఎమ్మెల్యే డా. డోలా బాలవీరాంజనేయ స్వామి సహాయ సహకారాలతో అభివృద్ధి పనుల్లో సింగరాయకొండ పంచాయతీ ముందుందని సింగరాయకొండ సర్పంచ్ డా. కుంభా నాగమణి పేర్కొన్నారు. పంచాయతీ పాలక వర్గం ఎన్నికై నాలుగేళ్లు పూర్తి చేసుకుని ఐదో సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా స్థానిక పంచాయతీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ నాలుగేళ్ల కాలంలో 14, 15 ఆర్థిక సంఘం నిధులతో 32 సీసీ రోడ్లు, 10 కల్వర్టర్లు, 30 సైడుడ్రైన్లు నిర్మించామన్నారు. పట్టణంలోని ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు శిథిలావస్థకు చేరడంతో నూతనంగా రూ.99 లక్షలతో నూతన ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు (రూ69లక్షలు), పైపులైన్లు(రూ30 లక్షలు)లతో నిర్మాణ దశలో ఉందన్నారు.రూరల్ అర్బన్ మిషన్ పథకంలో మొత్తం 108 రోడ్లకు తీర్మానాలు ఇచ్చినట్లు తెలిపారు.ఈ పనులకు 10 శాతం పంచాయతీ నిధులు, 50 శాతం ఉపాధిహామీ నిధులు,40 శాతం రూరల్ అర్బన్ నిధులు కేటాయిస్తున్నట్లు ఆమె తెలిపారు. రూరల్ అర్బన్ 1 ఫేజ్‌లో పట్టణంలో రూ5.47 లక్షలు పనులు జరుగుతాయన్నారు. 2వ ఫేజ్‌లో



సర్పంచ్ నాగమణిని సత్కరిస్తున్న పంచాయతీ సిబ్బంది

పట్టణంలో నాలుగు చోట్ల డివైడర్లు ఏర్పాటు, దామచర్ల ఆంజనేయులు, సక్కుభాయమ్మ పంచాయతీ పార్కువద్ద వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామన్నారు. పాడైపోయిన పాత పాలేరు స్కీంను పునరుద్ధరణకు ఎమ్మెల్యే నేషనల్ హైవే సిబ్బందితో చర్చించి రూ.10 లక్షల వ్యయంతో స్కీంను పునరుద్ధరిస్తున్నట్లు ఆమె తెలిపారు. పంచాయతీ పరిధిలోని 1700 విద్యుత్ స్తంభాలకు నూతన ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి నెలా ఐదవ తేదీలోపు అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందిస్తున్నామన్నారు. ప్రతి మంగళవారం వార్డు బాట కార్యక్రమం ద్వారా పట్టణంలో పారిశుధ్య పనులు స్వయంగా పరిశీలిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ సిబ్బంది సర్పంచ్‌కు పూల మాలలు వేసి శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వణగూరి బ్రహ్మానందరెడ్డి, ధనియాల నరసింహారావు, వార్డు సభ్యులు సంధాని బాషా, సికింధర్ బాషా, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

జోరుగా సూక్ష్మపోషకాల పంపిణీ



రైతులకు పర్మిట్లు రాస్తున్న అధికారులు

టంగుటూరు: మట్టినమూనాల పరీక్షలు చేయించుకున్న రైతులకు వ్యవసాయశాఖ ద్వారా జరుగుతున్న సూక్ష్మపోషకాల పంపిణీ జోరుగా కొనసాగుతుంది. మట్టినమూనాల పరీక్షలు చేయించుకున్న రైతులకు పరీక్షల కార్డుల్లో వారు తమ పొలంలో వాడవలసిన సూక్ష్మపోషకాల వివరాలు వ్యవసాయశాఖ సూచిస్తుంది. కార్డుల్లో వివరాలు చూసుకుంటున్న రైతులు తిరిగి వ్యవసాయశాఖ అధికారులను కలసి సూక్ష్మపోషకాలకు తగిన పర్మిట్లు రాయించుకుంటున్నారు. టంగుటూరులోని మన గ్రోమోర్‌లోనే సూక్ష్మపోషకాలు తీసుకపోతున్నారు. ఈవిధంగా ఇప్పటి వరకు జింక్ 10 టన్నులు రైతులకు అందించారు. రూ.1.75లక్షలు విలువైన ఈఎరువులను 250మంది రైతులకు అందించారు. అలాగే రూ3లక్షల విలువైన 65 టన్నుల జిప్సం 400 మంది రైతులు అందుకున్నారు. రూ.45వేలు విలువైన అరటన్ను బోరాన్ 150 మంది రైతులకు పంపిణీ జరిగింది. ఇంకా సూక్ష్మపోషకాలు అవసరమున్న రైతులు తీసుకపోవాలని మండల వ్యవసాయాధికారి వెంకట్రావు కోరారు.

బ్యాంకు సేవలు చేరువ చేసిన శ్రీనివాసులనాయుడు

ఆలకూరపాడు(టంగుటూరు) : తన పని విధానం ద్వారా సామాన్యులకు బ్యాంకు సేవలను చేరువ చేసిన ఘనత టంగుటూరు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజర్ శ్రీనివాసులనాయుడుకే దక్కుతుందని పలువురు వక్తలు కొనియాడారు. మండలంలోని ఆలకూరపాడు శ్రీఉషోదయ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న టంగుటూరు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజర్ సీహెచ్. శ్రీనివాసులనాయుడును బుధవారం ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా నార్నె కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో పలువురు వక్తలు మాట్లాడుతూ శ్రీనివాసులనాయుడు కృషి ఫలితంగా ఆలకూరపాడు గ్రామానికి ఎంతో ప్రయోజనం జరిగిందన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆయన సేవలు పొందగలిగారని, ఆర్థికాభివృద్ధికి ఆయన ఇచ్చిన తోడ్పాటు ఎప్పటికీ మరచిపోలేరన్నారు. శ్రీనివాసులనాయుడు మాట్లాడుతూ తాను కేవలం బ్యాంకు మేనేజర్‌గా తన విధులను మాత్రమే నిర్వర్తించానని, తనకు ఆలకూరపాడు గ్రామస్తులు మంచి సహకారం అందించారన్నారు. ఇలాగే మాబ్యాంకు సేవలను వినియోగించుకుంటూ తగిన తోడ్పాటునందించాలని ఆయన కోరారు. సొసైటీ సభ్యులంతా ఆయనకు పూలమాలలు వేసి, దుశ్శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బ్యాంకు ప్రస్తుత మేనేజర్ శ్రీనివాసులరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు గంగుల మాలకొండయ్య, కార్యదర్శులు సూరపురెడ్డి అంజిరెడ్డి, నీరుకొండ ఆంజనేయులు, విశాలాక్షి, అరుణమ్మ పాల్గొన్నారు.



శ్రీనివాసులనాయుడును సత్కరిస్తున్న సొసైటీ సభ్యులు

రోడ్డును కమ్మేస్తున్న చిల్లచెట్లు

జరుగుమల్లి : మండలంలోని ప్రధాన ఆర్అండ్‌బీ రహదారి టంగుటూరు - కామేపల్లి రింగ్‌రోడ్డును ఎన్‌హెచ్ రహదారిగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.అయితే రహదారులు అభివృద్ధి జరిగినా కాంట్రాక్టర్ల అక్రమాలు తోడు కావడంతో నిర్మాణాలు జరిగిన కొద్దిరోజులకు రహదారులు మూసుకుపోతున్నాయి. నిర్మించిన రహదారులు పదికాలాల పాటుఉండాల్సిన ఎడాదికే దెబబతింటున్నాయి. ఇదిలా ఉంటే చిరికూరపాడు - టంగుటూరు గ్రామాల మధ్య రొడ్డు నిర్మాణం జరిగినా చిల్లచెట్లు మూసుకుపోవడంతో డబుల్ రోడ్డు కాస్తా మూసుకుపోయి సింగల్ రహదారిగా మారింది. దీంతో ఎదురెదురుగా వస్తున్నా వాహనాలుకు ఇబ్బందిగా మారింది. రోడ్డు మార్జిన్‌లతోపాటు రోడ్డును కూడా చిల్లచెట్లు ఆక్రమించడంతో ద్విచక్రవాహనాదారులకు తీవ్ర ఇబ్బందిగా మారింది.దీంతో ఈ ప్రాంతంలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి.చిల్లచెట్లు తొలగించాలని అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.



ఆర్అండ్‌బీ రోడ్డును కమ్ముకున్న చిల్లచెట్లు

అవినీతి రహిత పాలనే లక్ష్యంగా అభివృద్ధి



సర్పంచ్ జయంత్‌బాబును సత్కరిస్తున్న అధికారులు, సిబ్బంది

టంగుటూరు: అవినీతి రహిత పాలనే లక్ష్యంగా అభివృద్ధి సాధిస్తున్నట్లు సర్పంచ్ బెల్లం జయంత్‌బాబు అన్నారు. సర్పంచ్ పదవీ కాలం 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం పంచాయితీ పాలకవర్గ సమా వేశం, సర్పంచ్ అభినందన సభ జరిగాయి. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తాను బాధ్యతలు చేపట్టినరోజున పంచాయ తీలో అవినీతి రహిత పాలన అందిస్తానని హామీ ఇచ్చానని ఆయన గుర్తు చేశారు. ఇప్పటి వరకు పంచాయతీ నిధుల ద్వారా గ్రా మంలో సిమెంటు రోడ్లు నిర్మించానని, మారు మూల ప్రాంతాల్లో సైతం రోడ్లు నిర్మించామని చెప్పారు. మంచినీటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్త వహిస్తున్నామని, పారిశుధ్యానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. పంచాయతీ సిబ్బంది అహర్నిశలు శ్రమించి గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేస్తున్నట్లు వెల్లడించారు. గ్రామంలోని దళిత వాడల్లో ప్రధానంగా డ్రైనేజ్ సమస్య ఉందని, దాని నిర్మూలనకు కృషి చేస్తున్నట్లు ఆయన వెల్ల డించారు. ఊ రంతా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రూపకల్పనకు ఇంజ నీరింగ్ సిబ్బందితో పూర్తి స్థాయి పరిశీలన జరి గిందని, అంచనాలూ రూపొందించబడ్డాయన్నారు. ప్రభుత్వం తొలి విడతలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు నియోజకవర్గాల కేంద్రాలను ఎంపిక చేసిం దని, రెండవ దశలో టంగుటూరు కచ్చితంగా ఎంపికవుతుందని ఆయన చెప్పారు. గ్రామ ప్రజలు, పంచాయతీ పాలకవర్గం సహ కారంతో అభివృద్ధి సాధించానని, అలాగే కొండపి, ఒంగోలు ఎమ్మె 2

జెఎమ్ఎల్ 3 ఫోటో రైటప్: ఆర్అండ్‌బి రొడ్డును కమ్ముకున్న చిల్లచెట్లు

ల్యేలు డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, దామచర్ల జనార్దన్ పం చాయతీ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిం చారన్నారు. ఎంపీడీఓ హనుమంతురావు ఎల్లవేళ్లలా సహకరించారని, అభివృద్ధిలో భాగస్వాములైన వా రందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీపీ చదలవాడ చంద్రశేఖర్ మాట్లాడుతూ అభివృద్ధి సాధనలో తీవ్రంగా కృషి చేసిన పం చా యతీ పాలకవర్గాన్ని అభినందించారు. అనంతరం సర్పంచ్‌కి అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా పంచాయితీ సిబ్బంది 60 మం దికి బ్యాగులు పం చి పెట్టారు. జా తీయ నాయకులు మహాత్మా గాంధీ, నెహ్రూ, ప్రకాశం పంతులు విగ్రహా లకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పటా పంజుల కోటే శ్వరమ్మ, ఎంపీడీవో హను మంతురావు, ఉప సర్పంచ్ శీతా రామయ్య, టీడీపీ అధ్యక్షుడు కామని విజయకుమార్, పంచాయతీ సభ్యుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

మూలగుంటపాడుకు ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా

ఎమ్మెల్యే స్వామి

మూలగుంటపాడు(సింగరాయకొండ) : మూలగుంటపాడు గ్రామా నికి తక్షిణం ట్యాంకర్ల ద్వారా రోజు 30 ట్రిప్పులు లెక్కన వివిధ ప్రాంతాల్లోని వారికి తాగునీరు అందించాలి కొండపి శాసనసభ్యులు డా.డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి ఆర్‌డబ్ల్యూయస్ డీఈని బుధవారం ఆదేశించారు. మేజర్ గ్రామ పంచాయతీ మూలగుంటపాడులో త్రాగునీటి ఎద్దడి ఎక్కువగా ఉన్నదని, గ్రామ పంచాయతీల ద్వారా సరఫరా చేసే తాగునీటి ప్రజల సరిపోవడం లేదంటూ స్థానిక తెదేపా సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ రాయి పేర్రాజు, సన్నెబోయిన శ్రీనివాసుల, ఎంపిటీసీలు సన్నెబోయిన మల్లికుడ్జున, కిచ్చంశెట్టి బసవయ్యలు ఎమ్మెల్యే దృష్టి తేగా ఆయన పై విధంగా స్పం దించారు. గురువారం నుంచే ట్యాంకర్ల ద్వారా గ్రామంలోని వివిధ ప్రాంతాలకు తాగునీటి సరఫరా చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో తాగునీటి సమస్య కు తాత్కాలిక పరిష్కారం లభిం చినట్లైయ్యింది. అడిగిన వెంటనే తాగునీటి సమస్య తీర్చిన వ్యెమ్మెల్యేకు తెదేపా నాయకులు కృతజతలు తెలిపారు.పంచాయతీ కార్యరద్శి ఎల్ బ్రహ్మయ్య వారి వెంటఉన్నారు.

విత్తనశుద్ధితో తెగుళ్ల నివారణ

పామూరు : విత్తనశుద్ధి చేసుకోవడం ద్వారా తెగుళ్ల నుంచి పంటలను కాపాడుకోవచ్చని ఏఈవో లెక్కల మాల్యాద్రి, ఎంపీఈవో రోషన్‌రాజు పేర్కొన్నారు. మండలంలోని బుక్కాపురం, తాతయ్యపల్లి గ్రామాల్లో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూసార పరీక్షల ఆధారంగా పురుగు మందులు వాడితే అధిక దిగుబడి సాధించవచ్చన్నారు. రైతులందరూ తప్పనిసరిగా సాగు ధ్రువీకరణ పత్రాలు పొందాలన్నారు. తద్వారా రాయితీపై విత్తనాలు, రుణాలు లభిస్తాయన్నారు.

నీటి సమస్య పట్టదేం?

- విఠాలపురంలో దాహం
- అడుగంటిన భూగర్భ జలాలు
- నిరుపయోగంగా చేతిపంపులు
- కనీస అవసరాలకు నీరులేని దుస్థితి
- అధికారులు స్పందించాలని ప్రజల వినతి



కొళాయి వద్ద నీటి కోసం బిందెలతో బారులు తీరిన ప్రజలు

పీసీపల్లి : మండలంలోని విఠాలపురంలో దాహం కేకలు వినిపిస్తున్నారు. గ్రామస్థులు గుక్క తడుపుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. గ్రామంలో 100 కుటుంబాల్లో 350 మంది జనాభా నివశిస్తున్నారు. 800 పశువుల కూడా ఉన్నాయి.

భూగర్భజలాలు అడుగంటంతో గ్రామంలో ఉన్న రెండు చేతి పంపులు ఎండిపోయాయి. గంటల కొద్దీ కొట్టినా బిందెడు నీరు రావడం లేదు. కనీస అవసరాలకు సైతం నీరు లభించడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. ఎంపీ నిధులతో ఏర్పాటు చేసినా డిప్‌బోర్‌లో అర్ధగంట మాత్రమే నీరు వస్తుంది. దీని కింద ఏర్పాటు చేసిన కొళాయిలు అలంకార ప్రాయంగా మిగిలాయి.

పశువుల దాహార్తిని తీర్చలేక కుటుంబ పోషణకు ఆధారంగా ఉన్న వాటిని అమ్ముకోవాల్సివస్తుందని ఆవేదన చెందుతుందన్నారు. చింతగుంపల్లి పంచాయతీల్లోని పిల్లివారిపల్లి, చింతగుంపల్లికు ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్న అధికారులు తమ గ్రామాన్ని చిన్నచూపు చూస్తున్నారని వాపోతున్నారు.

సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపాలని వారు కోరుతున్నారు.

నీరు లేకపోతే వలసలే గతి..



భూగర్భ జలాలు అడుగంటి.. బోర్లలో నీరు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. పశువులకు సైతం నీటిని అందించలేక పోతున్నాం. ట్యాంకర్లద్వారా గ్రామానికి తాగునీటిని సరఫరా చేయాలి. లేదంటేగ్రామం వదిలి వలస వెళ్లక తప్పదు.

- రామిరెడ్డి, విఠాలపురం

ప్రతిపాదనలు పంపించాం..



విఠాలపురంలో నీటి సమస్యపై అధికారులతో చర్చించాం. ఉన్నతాధికారులకూ గ్రామస్థులు ఇబ్బందులను నివేదించాం. గ్రామంలో ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసేందుకు ప్రతిపాదనలు పంపించాం. త్వరలో అనుమతులు వస్తాయి. అప్పటి వరకు ట్యాంకర్‌తో నీటి సరఫరా చేయమని పంచాయతీ కార్యదర్శికి ఆదేశించాం.

- డి.సురేష్‌బాబు, ఎంపీడీవో, పీసీపల్లి

ఎన్టీఆర్ గృహాలకు శంకుస్థాపనలు

నమఃశివాయపురం (కురిచేడు) : ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం కింద మంజూరు అయిన గృహాలకు బుధవారం శంకుస్థాపనలు చేశారు. స్థానికంగా మంజూరు అయిన గృహాలకు తహసీల్దార్ శ్రీనివాసరావు, గృహ నిర్మాణ వర్క్ ఇన్‌స్పెక్టర్ శ్రీను శంకుస్థాపన కార్యక్రమంలో హాజరు అయ్యారు. తహసీల్దార్ మాట్లాడుతూ మంజూరు అయిన అన్ని గృహాలకు వెంటనే శంకుస్థాపనలు చేయాలని కోరారు. శ్రావణమాసంలో మంచిరోజులు ఉన్నందున నిర్మాణాలు వేగవంతం చేసుకోవాలని సూచించారు. నిర్మాణాలు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కాట్రాజు నాగరాజు పాల్గొన్నారు.

పంటల వివరాలు నమోదు చేసుకోవాలి

సింగనపాలెం (ముండ్లమూరు) : రైతులు పంటల వివరాలను ఈ-క్రాప్ ద్వారా నమోదు చేయించుకోవాలని ఏవో జెడ్. శ్రీధర్ కోరారు. బుధవారం మండలంలోని సింగనపాలెం, ముండ్లమూరులో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌలు రైతులు కౌలు ధ్రువీకరణ పత్రాలు పొందాలని, తద్వారా బ్యాంకులో రుణం తీసుకునేందుకు వీలు కలుగుతుందని తెలిపారు. సేంద్రియ ఎరువుల ద్వారా వ్యవసాయం చేస్తే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవ్చన్నారు. భూసార పరీక్షల ఆధారంగా పురుగు మందులను వాడాలని సూచించారు. రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా విత్తనపు గొర్రులు, పవర్ స్ప్రేయర్స్ అందిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ మానం నరసింహారావు, విస్తరణాధికారులు కోటేశ్వరరావు, కిషోర్, ఎంఏఈవోలు పాల్గొన్నారు.



కార్యక్రమంలో మాట్లాడుతున్న వ్యవసాయాధికారి శ్రీధర్

బాలికల విద్యతోనే దేశాభివృద్ధి



సైకిళ్లు పంపిణీ చేస్తున్న కదిరి ప్రకాష్‌రావు

సీఎస్‌పురం(పామూరు) : బాలికల విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యమని కదిరి ప్రకాష్‌రావు పేర్కొన్నారు. మండలంలోని శీలంవారిపల్లి కేవీ నర్సయ్య, లక్ష్మమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న 16 మంది బాలికలకు రాష్ట్ర ప్రభుత్వం బడికొస్తా పథకం కింద మంజూరుచేసిన సైకిళ్లను బుధవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పురుషులతో సమానంగా మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారన్నారు. బాలికలు విద్యను మధ్యలో ఆపివేయకుండా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఎస్. శ్రీనివాసులు, ఎంపీటీసీ సభ్యుడు ఆలా తిరుపతయ్య, హెచ్ఎం సుధాకర్, ఏపీవో జి.రాంబాబు, ఎస్‌డీ దౌలత్‌బాషా, లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

గృహ హింస కేసులో వ్యక్తికి జైలు శిక్ష, జరిమానా

పామూరు : అదనపు కట్నం కోసం భార్యను శారీరకంగా, మానసికంగా వేధించి చంపుతానని బెదిరించిన కేసులో భర్తకు ఏడాది జైలు శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ కనిగిరి జూనియర్ సివిల్ జడ్జి ఎస్. తంగమణి బుధవారం తీర్పునిచ్చారు. హెడ్‌కానిస్టేబుల్ ఎంవీ రమణ వెల్లడించిన వివరాల ప్రకారం రాళ్ళపాడుకు చెందిన పిల్ల మల్లికార్జున, పామూరు మండలం రేగిచెట్లపల్లికి చెందిన పిల్లి కుమారిలకు ఏడేళ్ల క్రితం వివాహం అయింది. 2014లో తన భర్త ఆదనపు కట్నం కోసం పలు రకాలుగా హింసిస్తూ, చంపుతానని బెదిరిస్తున్నాడంటూ కుమారి 2014లో కనిగిరిలో కోర్టులో ఫిర్యాదు చేసింది. కోర్టు నుంచి ఆదేశాలు రావడంతో అప్పటి ఎస్సై చెంచు ప్రసాద్ కేసు నమోదు చేశారు. కోర్టు విచారణలో భాగంగా బుధవారం ముద్దాయికి ఏడాది జైలు శిక్ష, రూ.500 జరిమానా, ముద్దాయికి సహకరించిన మరో ముగ్గురుకి ఒక్కొక్కరి రూ. 500 చొప్పున జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు నుంచి వెల్లడయినట్టు హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు.

సూక్ష్మపోషకాలతో అధిక దిగుబడులు

- వ్యవసాయ శాఖ అధికారులు

కనిగిరి : రైతులకు నూరుశాతం రాయితీపై సూక్ష్మపోషకాలు అందిస్తున్నామని, వాటిని వినియోగించుకొని దిగుబడు పెంచుకోవాలని ఏవో ఆర్నూరి దీప కోరారు. మండలంలోని జమ్మలమడక, వంగపాడు గ్రామాల్లో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొని రైతులకు సలహాలు సూచనలు అందించారు. తెల్లపైపులు కావల్సిన వారు కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. కందిలో ప్రతి 8 సాలుకు ఒక సాలు తల్లిచాలు లోతుగా తీయడం ద్వారా బెట్ట పరిస్థితులను కొంత వరకు మొక్కలు తట్టుకుంటాయన్నారు. మిరప రైతులు నారుకుళ్ళు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీఈవో రాజేష్, సర్పంచ్ కదిరి హనుమంతరావు, రైతులు పాల్గొన్నారు.



రైతులతో మాట్లాడుతున్న ఏవో దీప



రైతులకు సూచనలిస్తున్న ఏవో సుచేంద్రప్రసాద్

పీసీపల్లి :

పచ్చిరొట్టె ఎరువులను భూమిలో కలియదున్నడం ద్వారా భూమి సారవంతం అవుతుందని ఏవో ఎం.సుచేంద్రప్రసాద్ తెలిపారు. పొలంపిలుస్తోంది కార్యక్రమంలో బుధవారం మండలంలోని మురుగమ్మి, వరిమడుగు గ్రామాల్లో ఆయన పొలాలను పరిశీలించారు. వరి పండించే రైతులు చౌడుభూముల్లో జీలుగను పెంచి దుమ్ముచేయడం ద్వారా చౌడు ఇరిగి నేల సారం పెరుగుతుందన్నారు. జనుము, పిల్లి పెసర వంటి పంచి రొట్టె ఎరువులతో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. సాగుకు ముందు భూసార పరీక్షలు చేయడం ద్వారాభూమిలోని సూక్ష్మదాతు లోపాలను గుర్తించవచ్చన్నారు. భూసార పరీక్షలు అనంతరం వచ్చిన ఫలితాల అనుగుణంగా అవసరాన్ని బట్టి ఎరువులను వాడితే మంచి ఫలితాలు లభిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీఈవోలు ఓంకారం, రాధ, జాకీర్‌హుస్సేన్, మున్వనర్ పాల్గొన్నారు.

ఇళ్ల మంజూరుకు కృషి చేస్తా

పామూరు : ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా తెల్లరేషన్ కార్డు కలిగిన అర్హులందరికీ పక్కా ఇళ్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని సర్పంచ్ డీవి మనోహర్ పేర్కొన్నారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎన్టీఆర్ గృహా నిర్మాణ లబ్ధిదారుల ఎంపిక కోసం బుధవారం గ్రామసభ నిర్వహించారు. ప్రజా సాధికార సర్వేలో 1959 ఇళ్లులేని వారిగా గుర్తించడం జరిగిందని, వారిలో ఎవరైనా ఇంటి కో సం దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పువ్వాడి రాంబాబు, ఎంపీడీవో కె.రాజారావు, కార్యదర్శి అన్నం శ్రీనివాసరావు, సీపీఐ జిల్లా నాయకుడు ఎస్‌డీ మౌలాలి, హౌసింగ్ సిబ్బంది మనోహర్, రసూల్, వార్డు మెంబర్లు, పాల్గొన్నారు.



మాట్లాడుతున్న సర్పంచ్ డీవి మనోహర్

సినిమాలు

కనిగిరి

శ్రీనివాస	- ఫిదా
సుదర్శన్	- గౌతమ్‌నంద

గృహనిర్మాణ శాఖ సర్వే

పొట్లపాడు, నమఃశివాయపురం (కురిచేడు) : ప్రజాసాధికారిక సర్వేలో గృహాలు లేని వారికి అధికారుల గుర్తించారు. వారి జాబితాను గృహనిర్మాణశాఖకు అందించారు. ప్రస్తుతం గ్రామాల వారిగా జాబితాలో ఉన్న వివరాలను సేకరిస్తున్నారు. వాస్తవంగా గృహాలు ఉన్నాయా? లేవా? అర్హులా కాదా తేల్చే పనిలోపడ్డారు. అందుకు సంబంధించి తహసీల్దార్, ఎంపీడీవోల ఆధ్వర్యంలో గ్రామసభలు జరుగుతున్నాయి. బుధవారం మండలంలోని పొట్లపాడు, గ్రామాల్లో గ్రామసభలు చేపట్టారు.

నీటి సరఫరా బంద్

- బిల్లులు చెల్లించకపోవడంతో ట్యాంకర్లను నిలిపివేసిన కాంట్రాక్టర్లు
- కనిగిరి పట్టణవాసులకు తప్పని పాట్లు



మున్సిపల్ కార్యాలయంలో నిలిచిన ట్యాంకర్లు

కనిగిరి టౌన్ : పట్టణంలో నెలకొన్న నీటి ఎద్దడితో ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పాలకుల నిర్లక్ష్యం, అధికారుల వైఫల్యం కారణంగా బుధవారం పట్టణంలో పూర్తిగా మంచినీటి సరఫరా నిలిచిపోయింది.

పట్టణంలోని 20 వార్డులకు 13 ట్రాక్టర్లు, 26 ట్యాంకర్లు, 468 ట్రిప్పులతో నీటిని అందిస్తున్నారు. అయితే మూడు నెలలుగా బిల్లులు చెల్లించకపోవటంతో కాంట్రాక్టర్లు మరో కాంట్రాక్టర్లు బాధ్యతలు అప్పజెప్పారు. వారు కూడా నిర్వహణ చేపట్టలేక చేతులు ఎత్తేశారు. మూడునెలలుగా బిల్లులు చెల్లించకపోవటానికి జియో ట్యాగింగ్ మిషన్లు పనిచేయకపోవటమే కారణమని నగర పంచాయతీ అధికారులు చెబుతున్నారు. స్థానిక గార్లపేటరోడ్డులోని పార్క్‌వద్ద, కంభం రోడ్డులో, కాశీనాయన గుడి దగ్గర ఉన్న బోర్ల నుంచి నీటి ట్యాంకర్ల ద్వారా పట్టణంలో నీటి పంపిణీ జరుగుతుంది. ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ అధికారులు, నగర పంచాయతీ అధికారులు సంయుక్త పర్యవేక్షణలో జరగాల్సిన నీటి సరఫరా జియోట్యాగింగ్, ఆన్‌లైన్ సక్రమంగా నిర్వహించకపోవటంతో కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరుకాక ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ మూడునెలల నుంచి కాంట్రాక్టర్లు సొంత నిధులు ఖర్చుచేసి ట్రాక్టర్ల ద్వారా నీటిని అందిస్తూ వస్తున్నారు.

ప్రజాప్రతినిధులు వైఫల్యం..

మంచినీటి సరఫరాలో పాలకుల నుంచి అధికారుల వరకు పర్సంటేజీలకు కక్కుర్తి పడుతున్నారు. దీంతో ప్రతిసారి పట్టణంలో మంచినీటి సరఫరా సమస్య తలెత్తు తోందని ప్రజలు ఆగ్రహిస్తున్నారు. దీన్ని పరిష్కరించాల్సిన ఆర్‌డబ్ల్యూస్ డీఈ శెలవులో ఉన్నానని, ఈ ఈతో సంప్రదించి సమస్య పరిష్కరించుకోవాలని చెప్పి తప్పుకుంటున్నారని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నా రు. ఇకనైనా పాలకులు, అధికారులు బాధ్యత తీసు కుని మంచినీటి సరఫరా చేసి ఇక్కట్లు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

సత్వరమే పరిష్కరిస్తాం..



జియో ట్యాగింగ్ మిషన్లు సక్రమంగా పనిచేయని కారణంగా ఆన్‌లైన్‌లో పొందుపర్చలేక పోతున్నాం. దీంతో బిల్లులు మంజూరులో జాప్యం జరిగిందని, ఆ కారణంగా కాంట్రాక్టర్లు బుధవారం నీటి సరఫరా నిలిపివేశారు. మంగళవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో బకాయి ఉన్న బిల్లులు చెల్లింపునకు ఆమోదం లభించింది. డీఈతో ఫోన్‌లో మాట్లాడాం. సెలవులో ఉన్న కారణంగా ఈఈని సంప్రదించాం. సత్వరమే నీటి సమస్యను పరిష్కరిస్తాం.

- కేవీ పద్మావతి,
నగర పంచాయతీ కమీషనర్, కనిగిరి

షియోని కుమారి హంతకుడి కోసం
గుంటూరు జిల్లాలో పోలీసుల వేట

కనిగిరి : చిన్నారి షియోని కుమారి అత్యాచారం, హత్యకు పాల్పడిన హంతకుడు కోసం పోలీసులు వేట కొనసాగుతోంది. జిల్లాలో సంచలనం సృష్టించిన షియోని కుమారి హత్యకు పాల్పడిన హంతకుడు తన అచూకీ దొరకుండా పోలీసు బృందాలకు ముచ్చేమటలు పట్టిస్తున్నాడు. పీసీపల్లి మండలంలోని పెద యిర్లపాడులో గత నెల 20న నెల్లూరు జిల్లా నుంచి కూలీ పనులకు వలస వచ్చిన బ్రహ్మయ్య, పుష్ప దంపతుల కుమార్తె షియోని కుమారి కిడ్నాప్, అత్యాచారం, హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే కిడ్నాప్ స్థలానికి అరకిలో మీటర్‌లోపు చెరువులో హంతకుడు అత్యాచారం, హత్య చేయటం జరిగింది. స్థానికంగా వెతుకులాటలో విఫలమైన పోలీసులు ఆ తర్వాత హత్యకేసు సంచలనంగా మారటం, ఎస్పీ సత్యఏసుబాబు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేయడంతో హంతకుడి కోసం వేట ప్రారంభించారు. కందుకూరు పట్టణానికి చెందిన హంతకుడు పూర్వం అరితేరిన దొంగ కావడం, భార్య లేకపోవడంతో పోలీసులకు ఎటువంటి అచూకీ దొరకడం లేదు. దొరకుండా ఉండేందుకు సెల్‌ఫోన్ వినియోగం పూర్తిగా నిలిపివేశాడు. దీంతో పోలీసులకు హంతకుడిని పట్టుకోవటం సవాల్‌గా మారింది. అయితే హంతకుడి బంధువులు పీసీపల్లి మండలంలో ఉండటం ఇతరత్రా సమాచారంతో గుంటూరు జిల్లాలో తలదాచుకొని ఉన్నాడని పోలీసులకు పక్కా సమాచారం ఉంది. కనిగిరి సీఐ ఎం.సుబ్బారావు ఆధ్వర్యంలో పోలీసులు గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. పది పోలీసు బృందాలు వేటలో ఉన్నాయి.

జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఎస్‌బీకే సాయి



సాయికి నియామక పత్రం అందజేస్తున్న ఈదా సుధాకర్‌రెడ్డి

కనిగిరి : ఒంగోలులో జరిగిన జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా కనిగిరికి చెందిన ఎస్‌బీకే సాయిని జిల్లా అధ్యక్షుడు ఈదా సుధాకర్‌రెడ్డి బుధవారం నియమించారు. ఈ సందర్భంగా సాయి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. కనిగిరి నియోజకవర్గంలో పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేలా పనిచేస్తానన్నారు. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తానన్నారు. ఈ అవకాశం ఇచ్చిన ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఈదా సుధాకర్‌రెడ్డి, కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి పాశం వెంకటేశ్వర్లుకు కృతజ్ఞతలు తెలిపారు.

కాయిన్ కష్టాలు

- పింఛన్‌దారులకు రూ. 10 నాణేల పంపిణీ
- రూ. 1000 మొత్తానికి అవే అందజేత
- చెల్లవంటూ వ్యాపారస్థుల తిరస్కరణ



పింఛన్‌దారులకు రూ. 10 కాయిన్లు ఇస్తున్న అధికారులు

పామూరు : ప్రతి నెలా 1వ తేదీ వస్తుంది.. పింఛన్ డబ్బులు వస్తాయని ఆశగా ఎదురుచూసే పింఛన్‌దారులు అధికారుల తీరుతో దిగాలు చెందుతున్నారు.

గడిచిన ఆరు నెలల నుంచి పింఛన్ నగదును రూ. 200, 300 వరకు 10 రూపాయల కాగితాలు, నాణేలు రూపంలో పంపిణీ చేస్తున్నారు. ఆగస్టు నుంచి రూ. 1000 మొత్తానికి ఏకంగా రూ. 10 కాయిన్‌లు అంటగట్టడంతో పింఛన్‌దారులు లబోదిబోమంటున్నారు. బయట మార్కెట్‌లో రూ.10 కాయిన్లు ఎవరూ తీసుకోవటం లేదని, ఏక మొత్తంలో అవి ఇవ్వటం వల్ల మేము ఏమి చేసుకోవాలని వారు ప్రశ్నిస్తున్నారు.

కావలంటే తీసుకోండి.. వద్దంటే పింఛన్ లేదు అంటూ అధికారులు ఖరాఖండీగా చెప్పడంతో విధి లేక కాయిన్లను తీసుకోవాల్సి వస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో వివిధ రకాల సామాజిక పింఛన్లు 5600 ఉండగా ప్రతినెలా రూ. 70 లక్షలు వరకు నగదు మంజూరవుతుంది. బయట పెద్దగా చలామణి కానీ రూ. 10 కాయిన్లను బ్యాంకులు వదిలించుకునే చర్యల్లో భాగంగా పింఛన్‌దారులకు వాటిని అంటగడుతున్నారు. కాయిన్లు తీసుకొని ఏ వ్యాపారస్తుడు వద్దకు వెళ్లినా వారు తీసుకోవడం లేదని పింఛన్‌దారులు ఆరోపిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కాయిన్లను తిరస్కరించే వ్యాపారులపై కేసులు నమోదు చేయాలని, సక్రమంగా చలామణి అయ్యేలా చర్యలు తీసుకోవాలని పింఛన్‌దారులు కోరుతున్నారు.

గతంలో ఇచ్చిన కాయిన్‌లే ఇంకా ఉన్నాయి..



గతంలో కొంత మొత్తంలో 10 రూపాయల కాయిన్లు ఇచ్చారు. వాటిని ఇంకా మార్చుకోలేదు. ఇప్పుడు ఏకంగా వెయ్యి రూపాయాలకు అన్నీ కాయిన్లే ఇస్తున్నారు. వాటిని ఎక్కడ చెల్లుబాటు చేసుకోవాలి. ఎక్కడికి వెళ్లినా చెల్లవంటున్నారు.

- షేక్ ఖాదర్‌బీ, పామూరు

తిరస్కరించే వారిపై కేసులు నమోదు చేయాలి..



చిల్లర సమస్యను అధిగమించేందుకు రిజర్వు బ్యాంకు ముంద్రించిన 10 రూపాయల కాయిన్లు తీసుకోకుండా ప్రజలను ఇబ్బంది పెట్టే వ్యాపారస్తులపై కేసులు నమోదుచేయాలి. కాయిన్లు చలామణి అయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉంది.

-టీవీకే సుబ్బారావు, లోక్‌సత్తా నాయకుడు, పామూరు

బోడవాడకు ఆర్టీసీ బస్సు పునరుద్ధరణ

పామూరు : మండలంలోని బోడవాడ గ్రామానికి ఆర్టీసీ సర్వీస్సును బుధవారం పునరుద్ధరించారు. గతంలో కనిగిరి టు బోడవాడ వయా పామూరు మీదుగా బస్సు నడిచేది. కలెక్షన్లు లేవనే నేపంతో ఇటీవల కనిగిరి ఆర్టీసీ డిపో అధికారులు నిలిపివేశారు. దీంతో బస్సును నడపాలని బోడవాడ గ్రామస్తులు ఎమ్మెల్యే కదిరి బాబూరావును కోరారు. ఆయన ఆదేశాల మేరకు కనిగిరి ఆర్టీసీ అధికారులు సర్వీసును కొనసాగించారు. కాగా, ఇటీవల బొట్లగూడూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బోడవాడ, అక్కంపేట, అయ్యవారిపల్లి, అయ్యన్నకోట, పాబోలువారిపల్లి తదితర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు బొట్లగూడూరు హైస్కూల్‌లో చేరారు. ఉత్తర బొట్లగూడూరులో హైస్కూల్ ఉండటంతో బస్సు విద్యార్థుల కోసం ఉత్తర బొట్లగూడూరు వరకు పొడిగించారు. తొలిసారిగా ఉత్తర బొట్లగూడూరు ఆర్టీసీ బస్సు రావడంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. సర్వీసును పునరుద్ధరించినందుకు ఎమ్మెల్యే కదిరి బాబూరావు, ఆర్టీసీ డీఎం తొట శ్రీనివాసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.



బస్సుకు స్వాగతం పలుకుతున్న గ్రామస్థులు

గుండెపోటుతో మిలటరీ ఉద్యోగి మృతి

రావర్ల : మండలంలోని గౌతవరం గ్రామానికి చెందిన షేక్ రఫీ(41) గుండెపోటుతో మృతిచెందాడు. ఆయన రాజస్థాన్‌లో మిలటరీ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల స్వగ్రామానికి సెలవుపై వచ్చి తిరిగి వెళ్లాడు. విధులు నిర్వహిస్తూ సోమవారం గుండెపోటుతో రఫీ మృతిచెందినట్లు సైనిక అధికారుల నుంచి కుటుంబసభ్యులకు సమాచారం అందిం ది. ఈఎమ్‌ఈ నాయక్ సుబేదార్ మాల్ట్ కలర్, హవల్దార్ షేక్ ఖాదర్‌బాషా మృతదేహాన్ని బుధవారం స్వగ్రామానికి తీసుకువచ్చారు.

15న పద్యపఠన పోటీలు

ఇంకొల్లు : కళాకారుల సంఘం తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 15వ తేదీన ఇంకొల్లు, పర్చూరు, చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల పరిధిలో పౌరాణిక పద్యపఠన పోటీలు నిర్వహించనున్నట్లు ఆ సంఘ అధ్యక్షుడు నార్నె శ్రీమన్నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు 9704328915, 8897400695 నెంబర్లలో సంప్రదించాలన్నారు.


కొనేవారు లేక మూటల్లోనే ఉంచిన బీరకాయలు

'బీర' కొనేవారేరి?

మార్టూరు: మార్టూరు పచ్చిమిర్చి కూరగాయల మార్కెట్‌లో బుధవారం బీరకాయలు కొనుగోలు లేక నిలిచిపోయాయి. దారుణంగా కిలో 3 రూపాయలకే ధర పడిపోయింది. రెండు రోజుల నుంచి బీర కాయలను మార్కెట్‌కు తీసుకు వచ్చిన రైతులకు ధర గిట్టుబాటు కావడం లేదు. వాస్తవంగా మార్టూరు చుట్టు పక్కల గ్రామాల నుంచి కాకుండా గుంటూరు జిల్లా నుంచీ మార్కెట్‌కు బీరకాయలు ఎక్కువగా వస్తుంటాయి. అందులో భాగంగా మార్కెట్‌కు వచ్చిన బీరకాయలు కిలో 3 రూపాయలు మాత్రమే ధర పలికాయి. గత నాలుగు రోజుల క్రితం కిలో బీర కాయలు 10 రూపాయల ధర పలికాయి.

సహచట్టం అర్జీల స్వీకరణ

పర్చూరు: రెవెన్యూ కార్యాలయానికి సంబంధించి సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరే కార్యక్రమంలో భాగంగా డీఆర్వో ప్రభాకర్‌రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాయంలో బుధవారం అర్జీల స్వీకరణ జరిగింది.

ప్రజల వద్ద నుంచి రెం డు అర్జీలను స్వీకరించారు. ఆ వెంటనే వివరాలను కూడా అందజేయటం జరిగిందన్నారు.వీఆర్వో యార్లగడ్డ శ్రీనివాసరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సమాచారహక్కు చట్టాన్ని సద్వినియోగించుకోవాలి

చినగంజాం : సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ సక్రమంగా వినియోగించుకోవాలని తహసీల్దార్ అన్నారు. స్థానిక కార్యాలయంలో బుధవారం ప్రత్యేక సమాచారహక్కు దినోత్సవాన్ని నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందిస్తున్నట్లు తహసీల్దార్ తెలిపారు. ఈ సందర్భంగా రెండు అర్జీలు రాగా వాటికి సమాచారాన్ని ఇచ్చినట్లు తెలిపారు.

విద్యార్థులు లేకుంటే చర్యలు

తనిఖీల్లో బయటపడ్డ నకిలీ హాజరు

సీడీపీవో పి.విజయగౌరి

పర్చూరు(ఇనగల్లు): అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యార్థులు లేకపోయినా ఉన్నట్లు హాజరు నమోదుచేసే కార్యకర్తలపై చర్యలు తప్పవని సీడీపీవో పి.విజయగౌరి హెచ్చరించారు. బుధవారం మండంలోని ఇనగల్లు కోడ్‌నెంబర్ 71 అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీచేశారు. స్థానిక కేంద్రంలో ఉండాల్సిన విద్యార్థులు లేకపోవటంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ హాజరు నమోదుచేసి కేంద్రాలు నడుపుతున్నారని ఆమె సిబ్బందిని ప్రశ్నించారు. అనంతరం రికార్డుల్లో ఉన్న విద్యార్థులు తల్లిదండ్రుల వద్దకు నేరుగా సీడీపీవో వెళ్లి విచారించారు. మాపిల్లవాళ్ళు ప్రయివేట్ పాఠశాలల్లో చదువుతున్నట్లు చెప్పటంతో ఆమె అవాక్కయ్యారు. రికార్డులను స్వాధీనం చేసుకున్నామని, విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని, తద్వారా చర్యలు తీసుకొంటామని సీడీపీవో తెలిపారు.

7న మండల సర్వసభ్య సమావేశం

ఇంకొల్లు : మండల సర్వసభ్య సమావేశం ఈ నెల 7వ తేదీన ఉదయం 11గంటలకు స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జరుగుతుందని ఇన్‌ఛార్జి ఎంపీడీఓ కె.స్వరూపారాణి తెలిపారు. ఎంపీపీ షేక్ మెహర్‌తాజ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మండలంలోని ప్రజాప్రతినిధులందరూ విధిగా హాజరుకావాలని ఎంపీడీఓ కోరారు.

రాజుపాలెంలో ట్రక్ పార్కింగ్

చురుకుగా ఏర్పాట్లు

మార్టూరు: జాతీయ రహదారిపై రాత్రి సమయంలో ప్రయాణం చేసే లారీ డ్రైవర్లు విశ్రాంతి తీసుకోవడానికి మండలంలో హైవే పక్కన ట్రక్ పార్కింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజుపాలెం సెంటర్ సమీపంలో హైవేకు ఇరు వైపులా 26 ఎకరాలలో ట్రక్ పార్కింగ్ కోసం స్థలాన్ని కేటాయించారు. ఐదేళ్ల క్రితం మార్టూరు సెంటర్‌ను హైవే విస్తరణలో భాగంగా 4 లేన్లుగా విస్తరించారు. ఆ సమయంలో హైవేపై ఎక్కువగా లారీలు రోడ్డు ప్రమాదానికి కారణమయ్యేవి. ముఖ్యంగా రాత్రి సమయాలలో డ్రైవర్లు నిద్ర మత్తులో ఉండటంతో చాలా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాత్రిళ్లు లారీ డ్రైవర్లు ప్రయాణం చేయకుండా విశ్రాంతి తీసుకోవడానికి హైవే అధికారులు రాజుపాలెం సెంటర్ వద్ద హైవేకు ఇరు వైపులా ట్రక్ పార్కింగ్ కోసం స్థలాన్ని కేటాయించారు కానీ, ఇంత వరకు ఈ స్థలంలో ఎలాంటి కట్టడాలు, వసతులు, జరగలేదు. ప్రస్తుతం ట్రక్ పార్కింగ్ స్థలంలో లారీ డ్రైవర్ల కోసం దాబా హోటల్, విశ్రాంతి గదులు, ఇతరత్రా వాహనాలలో ప్రయాణించే మహిళల కోసం స్నానపు గదులు, మరుగుదొడ్లు, భోజన హోటల్ తదితర వసతులు ఏర్పాటు చేసే దిశగా హైవే అధికారులు కసరత్తు ప్రారంభించారు. తద్వారా హైవేపై రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని హైవే అధికారులు భావిస్తున్నారు.


రాజుపాలెంలో ట్రక్ పార్కింగ్ కోసం సిద్ధం చేసిన స్థలం

ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యం

-శేఖరరెడ్డి, వర్క్‌మేనేజర్

హైవే పై రోడ్డు ప్రమాదాలు తగ్గించడం కోసమే ట్రక్ పార్కింగ్ కోసం స్థలాన్ని కేటాయించాం. అక్కడ లారీ డ్రైవర్లు విశ్రాంతి తీసుకోవడానికి అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాం.


వివరాలు పరిశీలిస్తున్న సర్పంచ్, అధికారులు తదితరులు

అర్హులైన లబ్ధిదారులకు గృహాలు

చినగంజాం : ప్రజాసాధికారిక సర్వేలో గుర్తించిన లబ్ధిదారులకు త్వరలో గృహాలు మంజూరు చేస్తామని తహసీల్దార్ కె.హరిబాబు అన్నారు. మండలంలోని చింతగుంపల్లి, చినగం జాం గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద బుధవారం సాధికారిక సర్వేలో గుర్తించిన లబ్ధిదారులతో గ్రామసభలు నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రధానమంత్రి ఆవాస్‌యోజన, ఎన్టీఆర్ గృహ నిర్మాణపథకం ద్వారా గృహాల మంజూరు చేస్తామని తహసీల్దార్ తెలిపారు. చింతగుంపల్లి గ్రామసభలో ప్రజాసాధికారిక సర్వేలో గుర్తించిన వారిపేర్లను చదివి వినిపించారు. చినగంజాం గ్రామసభకు సరైన సమాచారం లేకపోవడంతో ప్రజాసాధికారిక సర్వేలో గుర్తించిన లబ్ధిదారులు గా ని గ్రామస్థులు గాని రా లేదు. కార్యక్రమంలో చింతగుంపల్లి, చినగంజాం గ్రామ సర్పంచ్‌లు షేక్ మస్తాన్‌బీ, కుంభా నాగమణి, హౌసింగ్ ఏఈ దుర్గారమేష్, వర్క్‌ఇన్‌స్పెక్టర్ నటరాజ్, జన్మభూమి కమిటీసభ్యులు, గ్రామటీడీపీ అధ్యక్ష, కార్యదర్శులు, గ్రామకార్యదర్శులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

తల్లిపాలలో రోగ నిరోధక శక్తి

పలు పంచాయతీల్లో తల్లిపాల వారోత్సవాలు

చినగంజాం : బిడ్డ పుట్టిన అరగంటలోపు తల్లి ముర్రుపాలు తాగించటం ద్వారా ఆ బిడ్డకు రోగనిరోధకశక్తి పెరుగుతుందని ఏసీడీపీఓ సుబ్బమ్మ అన్నారు. మండల పరిధిలోని పల్లెపాలెం పంచాయతీ పరిధిలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ నెల 8వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఏసీడీపీఓ తెలిపారు. ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలని, 7వ నెల నుంచి అనుబంధ పోషకాహారంతో పాటు తల్లిపాలు కొనసాగించాలని అన్నారు. తల్లిపాల సంస్కృతికి సుస్థిర ప్రోత్సాహం అనే నినాదంతో తల్లిపాల వారోత్సవాలు చేపట్టినట్లు తెలిపారు. తల్లిపాలు తాగటం వలన తల్లీ బిడ్డల మధ్య అనుబంధం పెరుగుతుందన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు తమ పరిధిలోని గర్భిణులకు తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో చినగంజాం సెక్టారు సూపర్‌వైజర్ సులోచనారాణి, హెల్త్‌సూపర్‌వైజర్ అరుణ శాస్త్రి, అంగన్‌వాడీ కార్యకర్తలు, విద్యావాహిని ప్రోగ్రాం సిబ్బంది, తల్లులు, కిశోర బాలికలు, ఆయాలు పాల్గొన్నారు.


మాట్లాడుతున్న సూపర్‌వైజర్ సులోచనారాణి

తల్లిపాల ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తించాలి

సీడీపీవో పి.విజయగౌరి

పర్చూరు(ఉప్పుటూరు): తల్లిపాల ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని, పుట్టిన పిల్లవానికి తల్లిపాలనే తాగించాలని సీడీపీవో పి.విజయగౌరి అన్నారు. తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఉప్పుటూరు అంగన్‌వాడీ కేంద్రంలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. పుట్టినప్పటి నుంచి ఆరు నెలల వరకు బిడ్డకు తప్పక తల్లిపాలనే ఇవాలన్నారు. అదేవిధంగా చిన్నారికి ఆరునెలల నుంచి రెండో సంవత్సరం వచ్చేవరకు తల్లిపాలతోపాటు, సరిఅయిన పోషక పదార్థాలను కూడా అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్ కుముద్‌వతి, అంగన్‌వాడీ కార్యకర్తలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంపద తయారీ కేంద్రంగా కోనంకి ఎంపిక

మార్టూరు: వ్యర్థ పదార్థాల నుంచి సంపద తయారు చేసే శిక్షణ కేంద్రంగా జిల్లాలోని కోనంకి గ్రామాన్ని ఎంపిక చేసినట్లు ఎంపీడీవో బి.సింగయ్య తెలిపారు. రెండేళ్ల క్రితం కోనంకి గ్రామంలో ఎంపీటీసీ కోటపాటి కోమలి, ఉప సర్పంచ్ కోటపాటి సురేష్ ఆధ్వర్యంలో చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా వర్మి కంపోస్టు యూనిట్లు, వాటి నుంచి ఎరువులు తయారు చేయడం తదితర కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రంలోని పలు గ్రామ పంచాయతీలకు చెందిన వారు ఈ కేంద్రానికి శిక్షణ నిమిత్తం వచ్చే అవకాశం ఉంది.

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు

యద్దనపూడి : ఇటీవల జరిగిన సాధికారక సర్వేలో ఇళ్ల కోసం ధరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేశామని ఎంపీడీఓ జాకీర్‌హుస్సేన్ అన్నారు. బుధవారం గన్నవరం పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ నల్లపునేని వీరమ్మ అధ్యక్షతన గ్రామసభ జరిగింది. 193 మంది ఇళ్ల కోసం ధరఖాస్తు చేసుకోగా వారిలో 25మంది వివిధ కారణాల వలన తిరస్కరించినట్లు తెలిపారు. మిగిలిన వారందరికి ఇళ్లు మంజూరు చేశామని, త్వరలో ఇళ్లు ఏర్పాటు చేసుకోవాలని ఆయన లబ్ధిదారులను కోరారు. సమావేశంలో జన్మభూమి కమిటీ సభ్యుడు రంగయ్య చౌదరి, కార్యదర్శి కుమారస్వామి, వీఆర్ఓ సత్యనారాయణ, వర్క్ ఇన్‌స్పెక్టర్, లబ్ధిదారులు పాల్గొన్నారు.

నేడు హోమియో వైద్యుడికి సన్మానం

ఇంకొల్లు : స్థానిక ఆదర్శ హైస్కూల్ ఆవరణలో గురువారం సాయంత్రం 4గంటలకు రోటరీక్లబ్ ఆఫ్ ఇంకొల్లు ఆదర్శ, సాయిరాం విద్యాసంస్థల సహకారంతో హోమియో వైద్య రంగంలో విశిష్టసేవలు అందించిన డాక్టర్ నారపురాజు వెంకటమురళీకృష్ణకు ఆత్మీయ పౌరసన్మానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ముఖ్యఅతిథిగా హాజరవుతారన్నారు.

విత్తనశుద్ధి తప్పనిసరి

చినగంజాం : మండలంలోని పెద గంజాం, మున్నంవారిపాలెం గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వ్యవసాయాధికారి ఎన్.మేరమ్మ బుధవారం తెలిపారు. ఖరీఫ్ వరిసాగు చేస్తున్న రైతులు విత్తనశుద్ధి తప్పనిసరిగా చేయాలని వ్యవసాయాధికారి సూచించారు. రైతులు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవాలన్నారు. సేంద్రియ ఎరువులు, సాగు పద్ధతులు, పంటలలో చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు, సలహాలు అందజేశారు.

నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సర్పంచ్‌లకు అభినందనలు

ఒంగోలు కలెక్టరేట్ : నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సర్పంచ్‌లకు సర్పంచ్‌ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జి. వీరభద్రాచారి అభినందనలు తెలిపారు. స్థానిక సంఘ కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 14వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంలో నిబంధనలను తుంగలో తొక్కడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. జన్మభూమి కమిటీలను రద్దు చేయాలని కోరారు.

జేఎంబీ చర్చిలో మళ్లీ వివాదం

- రెండుగా చీలిపోయిన కమిటీ సభ్యులు
- భారీగా పోలీసుల మోహరింపు
- ఆరోపణలు, తోపులాటలు, దూషణలు
- కమిటీ తీరుపై సంఘ సభ్యుల పెదవి విరుపు


వాదులాడుకుంటున్న కమిటీ సభ్యులు


గొడవను సర్దుబాటు చేస్తున్న పోలీసులు

ఒంగోలు కార్పొరేషన్ : నూట యాభై సంవత్సరాలు చరిత్ర కలిగిన స్థానిక జువెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి కమిటీ సమావేశం మరోసారి వివాదాలకు నిలయంగా మారింది. రెండుగా విడిపోయిన కమిటీ సభ్యులు ఎవరికి వారే తమదే నిజమైన కమిటీ అంటూ ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకోవడటం విమర్శలకు దారితీసింది. బుధవారం కమిటీ సమావేశం పోలీసు బందోబస్తు మధ్య జరగ్గా, ఇరు వర్గాల వారు భారీగా జన సమీకరణ చేసుకోవడం గమనార్హం. ప్రస్తుత కమిటీకి చైర్మన్‌గా ఉన్న పి. పీటర్ అనారోగ్యంతో ఉన్నందున, జనరల్ బాడీ ఆమోదం మేరకు మాజీ కార్యదర్శి తేళ్ల ఇమ్మానుయేలను సమావేశానికి తాత్కాలిక చైర్మన్‌గా నియమించారు. సమావేశంలో పొందుపరిచిన అంశాలను వారి వర్గం నుంచి ఆమోదం లభించగా, రెండో వర్గంగా ఉన్న టీజే కృపాదానం, తేళ్ల ఏసుపాదం, పద్మజోషి, మనోజ్ఞకుమార్, రాజ్ విమల్ నేతృత్వంలో ప్రత్యేకంగా సమావేశమై కొన్ని తీర్మానాలను ఆమోదించి తమదే నిజమైన కమిటీ అంటూ ప్రటించుకున్నారు. ఈ సమయంలో పరిస్థితులు గందరగోళానికి దారితీయడంతో టూటౌన్ సీఐ దేవ ప్రభాకర్, వన్ టౌన్ సీఐ వై. రామారావు నేతృత్వంలో ఎలాంటి గొడవలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. అనంతరం కార్యదర్శి జయకుమారి తన వర్గంతో విలేఖరులతో మాట్లాడుతూ చర్చి పరువును దిగజార్చేందుకు కొందరు సంఘవిద్రోహ చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలు చేయడం పట్ల తాము వివరణ ఇచ్చామన్నారు. తామే నిజమైన కమిటీ అని చెప్పారు. మరో వర్గానికి చెందిన పి. రాజ్‌విమల్, మాట్లాడుతూ సంఘ సభ్యులు ప్రతి ఆదివారం ఇచ్చే కానుకలను కమిటీ సభ్యులు వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకుంటూ, డబ్బులను కాజేస్తున్నారని విమర్శించగా, టిజే. కృపా దానం మాట్లాడుతూ పోలీసులు తీరు కారణంగానే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. పోలీసుల తీరుపైనా ఆయన తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

పోలీసుస్టేషన్‌కు పంచాయితీ

జేఎంబీ చర్చి కమిటీగా ఉన్న కొందరు వ్యక్తుల మధ్య కొన్ని రోజులుగా మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరిపై ఒకరు అవినీతి విమర్శలు చేసుకుంటూ పంచాయితీని పోలీసు స్టేషన్‌కు చేర్చారు. మతపరమైన అంశం కావడంతో పోలీసులు సున్నితంగా పరిశీలించి, ఇరు వర్గాలకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇరువర్గాలు ఇది వరకే జిల్లా ఎస్పీకి ఫిర్యాదులు చేసుకున్నారు. వచ్చే ఆదివారం జరగనున్న సంఘ ఆరాధన మరింత గొడవలకు దారి తీసే అకాశాలు కనిపిస్తున్నాయి.

కమిటీ తీరుపై సంఘ సభ్యుల అసంతృప్తి

ప్రేమ, సంతోషం, సమాధానం.. అంతకు మించి క్షమాగుణం. ఇదీ క్రైస్తవులకు కావాల్సిన గుణాలు, బైబిల్ సారాంశం కూడా ఇదే. అయితే కమిటీ సభ్యులుగా పదవుల కోసం పాకులాడటం ఎందుకు? భక్తులు ఇచ్చే కానులను దేవుని సేవకు వినియోగించాల్సిన కమిటీ సభ్యులు నిజమైన సేవకులైతే ఈ గందరగోళం దేనికి? అంటూ సంఘ సభ్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో చరిత్ర కలిగిన చర్చిని కమిటీ సభ్యులు పదవుల కోసం, పోలీసు బందోబస్తు మధ్య మాటల యుద్ధం సిగ్గుమాలిన చర్యలుగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

సంస్మరణ సభ కరపత్రం ఆవిష్కరణ

ఒంగోలు నగరం : చండూరు మృతవీరుల సంస్మరణ సభల కరపత్రాన్ని బుధవారం స్థానిక ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు పాలడుగు విజేంద్ర బహుజన్ ఆవిష్కరించారు. చుండూరు మృతవీరుల సంస్మరణ సభ ఈ నెల 6వ తేదీన స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న ప్రెస్ క్లబ్‌లో జరుగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రదాన కార్యదర్శి మాకం జాన్‌పాల్, దళిత సాహిత్య వేదిక కన్వీనర్ మన్నం ప్రసన్నరాజు, మాల మహానాడురాష్ట్ర అధ్యక్షుడు కురుగుంట్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కారమయ్యే వరకూ ఉద్యమం

ఒంగోలు నగరం : జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఉద్యమిస్తామని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్. సుధాకర్ చెప్పారు. స్థానిక ఎల్‌బీజీ భవన్‌లో బుధవారం జరిగిన ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యాసంవత్సరం ప్రారంభమై నెలన్నర గడుస్తున్నా సమస్యలను పరిష్కరించటంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారన్నారు. విద్యార్థులకు కనీస సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సమస్యలను పరిష్కరించక పోగా విద్యార్థుల సంక్షేమ కోరుతూ పోరాటం చేస్తున్న నాయకులపై అధికారులు కేసులు పెట్టడం సిగ్గుచేటన్నారు. సమావేశానికి సంఘం జిల్లా అధ్యక్షుడు సిహెచ్. వినోద్ అధ్యక్షత వహించారు. సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్. చంద్రశేఖర్, జి.ఆదిత్య, సహాయ కార్యదర్శులు పి.విజయ్, ఎస్.ఓబుల్‌రెడ్డి, చైతన్య, వెంకట్ పాల్గొన్నారు.

చదువుపై ఆసక్తితో చైల్డ్‌లైన్ చెంతకు బాలుడు

ఒంగోలు నగరం : చదువుపై ఆసక్తి ఉన్నా చదవించకుండా పనులకు పంపిస్తున్నారంటూ ఓ బాలుగు చైల్డ్‌లైన్‌ను ఆశ్రయించాడు. తర్లుపాడు మండలం తండివారిపల్లెకు చెందిన నల్లబోతుల శివ(12) చైల్డ్‌లైన్‌ను ఆశ్రయించటంతో వారు రక్షణ కల్పించి బాలుడు చదువుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాలుడి తండ్రి మొదటి భార్యతో గొడవపడి విడిపోయాడు. మరో మహిళలను పెళ్లిచేసుకున్నాడు. అయితే మొదటి భార్య సంతానమైన శివను పనులకు పంపుతున్నారు. ఈ విషయాన్ని బాలుడు చైల్డ్‌లైన్‌కు తెలియజేశాడు. ఆ బాలుడిని బాలల సంరక్షణ కమిటీ చైర్మన్ ముందుప్రవేశపెట్టి ఆయన ఆదేశాల మేరకు మాచవరం బాలసదన్‌కు తరలించారు. బాలుడు చదువుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చైల్డ్‌లైన్ జిల్లా కో ఆర్డినేటర్ కిషోర్‌కుమార్ తెలిపారు.

ప్రతి పేదవానికీ పక్కా ఇల్లు

- ఎంపీడీవో ఎం.వెంకటేశ్వరరావు

ఒంగోలు రూరల్ : ప్రతి పేదకూ ప్రభుత్వం నివాస గృహం ఏర్పాటుకు కృషి చేస్తోందని ఎంపీడీవో ఎం.వెంకటేశ్వరరావు చెప్పారు. మండలంలోని చేజర్ల, దేవరంపాడు ఎస్సీ కాలనీలలో బుధవారం నివాస గృహాల లబ్ధిదారుల ఎంపికకు గ్రామసభలు జరిగాయి. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ మొత్తం 135 మంది నివాస గృహాలకు ప్రజాసాధికారిత సర్వేలో పేర్లు నమోదు చేయించుకున్నారని, ఇందులో 123 మంది మాత్రమే అర్హులని తెలిపారు. అనంతరం గ్రామంలో సైడు కాలువలను పరిశీలించారు. దేవరంపాడు ఎస్సీకాలనీ గ్రామసభలో తహసీల్దార్ కె.వి.ఎస్.కుమార్ మాట్లాడుతూ ఎస్సీ కాలనీలో 85 మందికిగాను 65 మంది నివాస గృహాలు పొందటానికి ఎంపిక చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ కె.సుబ్బులు, పి.అనూరాధ, ఎంపీటీసీ సభ్యురాలు కె.సుబ్బరావమ్మ, గ్రామకార్యదర్శులు ఎన్.శ్రీనివాసరావు, ఉషాకిరణ్, గృహ నిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు.

సినిమా గైడ్

థియేటర్ --- సినిమా

సత్యం --- ఫిదా
రత్నమహల్--- ఫిదా
గోపి --- శమంతకమణి
సాయిసరోజ్ -- వైశాఖం
తులసీరాం --- దండుపాళ్యం-2
జయరాం --- రారండోయ్ వేడుకచూద్దాం
గోరంట్ల సినిమాస్ స్ర్కీన్స్‌లలో----
వాసుకి, గౌతమ్‌నంద, నిన్నుకోరి

ఆర్అండ్‌బీ ఈఈగా రాజశేఖరానికి అదనపు బాధ్యతలు

ఒంగోలుకర్నూల్‌రోడ్డు : అర్అండ్‌బీ ఒంగోలు డివిజన్ ఈఈగా చీరాల డీఈఈగా బాధ్యతలు నిర్వహిస్తున్న రాజశేఖరానికి అదనపు బాధ్యతలు ఇస్తూ ఇంజనీరింగ్-ఇన్-చీఫ్ జగన్నాధరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న ఈఈ బి. నాగమల్లి గత నెల 31న ఉద్యోగ విరమణ చేశారు. బుధవారం రాజశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. అలాగే జిల్లా ఎస్ఈగా బాధ్యతలు స్వీకరించిన నాగమల్లి ఉద్యోగ విరమణతో ఆ పోస్టులో డిప్యూటీ ఎస్ఈ నరసింహులకు ఎస్ఈగా ఆదనపు బాధ్యతలు అప్పగించారు.

ఈనెల 31లోపు ఓపెన్ స్కూలు అడ్మిషన్లు

ఒంగోలు విద్య : ఏపీ ఓపెన్ స్కూలు సొసైటీలో 2017-18 విద్యాసంవత్సరంలో పదోతరగతి, ఇంటర్ మీడియట్‌లో ప్రవేశానికి ఈనెల 31 తేదీ వరకు ఎటువంటి ఆపరాధ రుసుంలేకుండా అడ్మిషన్లు పొందవచ్చని డీఈవో బి.విజయభాస్కర్ తెలిపారు. ప్రవేశాలకు స్టడీ సెంటర్ల కోఆర్డి నేటర్లను సంప్రదించాలని సూచించారు. వివరాలకు 7013731031 నంబరులో సంప్రదించ వచ్చని తెలిపారు.

లైవ్‌స్టాక్ అసిస్టెంట్, వెటర్నరీ అసిసెంట్ల నూతన కమిటీ ఎన్నిక



ఒంగోలు నగరం : జిల్లా లైవ్‌స్టాక్ అసిస్టెంట్ల అసోసియేషన్, వెటర్నరీ అసిస్టెంట్ల అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలు స్థానిక సంతపేటలోని ఆ శాఖ కార్యాలయంలో జరిగాయి. లైవ్‌స్టాక్ అసిస్టెంట్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా ఎం.కోటేశ్వరరావు, కార్యదర్శిగా పి.రవి, కోశాధికారిగా ఎల్.మేరీరాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసోసియేట్ అధ్యక్షునిగా శైలజ, ఉపాధ్యక్షునిగా ఎం.రాజు, చంద్రశేఖర్, సరిత, జాయింట్ సెక్రటరీగా రవిచంద్ర, కృష్ణంరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వెటర్నరీ అసిస్టెంట్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా జి.గోపి, కార్యదర్శిగా సిహెచ్. రాకేష్, కోశాధికారిగా టి.శ్యామల, అసోసియేట్ అధ్యక్షునిగా శివచరణ్ గౌడ్, ఉపాధ్యక్షులుగా డి.నరసింహారావు, కె.పుష్పాంజలి, ఆర్.ప్రగతి, జాయింట్ సెక్రటరీగా ఎస్‌కె. షాజహాన్, ఆదిలక్ష్మిని ఎన్నుకున్నారు.

నూతన కార్యవర్గం ఎన్నిక అనంతరం జేడీఏ రవీంద్రనాథ్ ఠాగూర్‌ను కలిసి సమస్యలను విన్నవించారు.

పోలీసు శిక్షణా కేంద్రంలో కంప్యూటర్ ల్యాబ్‌ను పరిశీలించిన అధికారులు

ఒంగోలు క్రైం : పోలీసు శిక్షణా కళాశాలలో యూనియన్ ఆఫ్ హోంమినిస్ట్రీ కేంద్ర కమిటీ కంప్యూటర్ ల్యాబ్‌ను పరిశీలించింది. ముంబయికి చెందిన అదనపు డీజీపీ జగన్నాథరావు, పంజాబ్‌కు చెందిన ఐ.ఈ కిషోర్‌కుమార్, రాష్ట్ర సీఐడీ ఐజీ సునీల్‌కుమార్‌తో కూడిన బృందం ఈ లెర్నింగ్ కంప్యూటర్ ల్యాబ్‌ను బుధవారం పరిశీలించారు. ఎస్పీ సత్యఏసుబాబు, ఆదనపు ఎస్పీ ఉదయరాణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నిరుద్యోగ భృతి పేరుతో వంచన

- ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో మళ్లీ మోసం చేసేందుకు కుట్ర

- ఎన్నికల ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం అమలులో విఫలం

ఒంగోలు కలెక్టరేట్ : అధికారం కోసం గత ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి హామీ ఇచ్చిన చంద్రబాబు వాటి అమలులో పూర్తిగా విఫలం చెందారని విద్యార్థి సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. స్థానిక ఎంసీపీ భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి మాట్లాడుతూ బాబు వస్తే జాబు వస్తోందని గత ఎన్నికల సమయంలో ప్రచారాన్ని ఉదరగొట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా ఒక్క ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి లేదని ఆరోపిం చారు. నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తా మని చెప్పి పట్టించు కున్న పరిస్థితి లేదన్నా రు. ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో ఇప్పుడు మళ్లీ నిరుద్యోగు లను మోసం చేసేం దుకు నిరుద్యోగ భృతిని వెలుగులోకి తీసుకొస్తు న్నారని ఆరోపించారు. పీడీఎస్‌యూ రాష్ట్ర కార్య దర్శి కే మల్లికార్జున్ మాట్లాడుతూ ఇచ్చిన హామీ లు అమలు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఏపీ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు పి. నాగరాజు మాట్లా డుతూ టీడీపీ హామీలను అమలు చేయించే బా ధ్యత తనది చెప్పిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ మూడేళ్ల నుంచి నిరుద్యోగ భృతి ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేద న్నారు. ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి తన్నీరు శింగరకొండ మాట్లాడుతూ నిరుద్యోగులను ప్రభు త్వం మోసం చేసిందని ఆరోపించారు.



మాట్లాడుతున్న రమణారెడ్డి

సత్య కేబుల్ నూతన కార్యాలయం ప్రారంభం



ప్రారంభోత్సవానికి హాజరైన ఎమ్మెల్సీ కరణం, ఎమ్మెల్యే జనార్దన్, ఎస్పీ ఏసుబాబు, ఐవీ సుబ్బారావు, దారపునేని చంద్రశేఖర్

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, ఒంగోలు : ఒంగోలు ప్రజలకు సుపరితమైన సత్య కేబుల్ నూతన కార్యాలయం బుధవారం అద్దంకి బస్టాండ్‌కు సమీపంలో ఉన్న వాసు ప్లాజాలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరై నిర్వాహకులను అభినందించడంతోపాటు సత్య న్యూస్ చానల్‌ను మరింత ప్రయోజపయోగకరంగా తీర్చిదిద్దాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎమ్మెల్సీ కరణం బలరాం, టీడీపీ నాయకుడు కరణం వెంకటేష్, ఎస్పీ సత్య ఏసుబాబుతోపాటు వివిధ పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, అధికారులు సత్య కేబుల్ కార్యాలయాన్ని సందర్శించి అభినందనలు తెలిపారు. కేబుల్ మేనేజింగ్ డైరెక్టర్ సాహుల్ అహ్మద్, డైరెక్టర్ అయిన మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, ఇతర డైరెక్టర్‌లు బెల్లం సుబ్బారావు, అంకబాబు, రమేష్‌లు అతిథులకు స్వాగతం పలికారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మేనేజర్ ఐ.వి. సుబ్బారావు, వీ చానల్ అధిపతులు తోటకూర వెంకట్రావు, శ్రీకాంత్, ఆర్టెల్ కంపెనీ అధికారులు, వివిధ పార్టీలకు చెందిన ప్రకాశరావు, సుధాకర్‌రెడ్డి, కొండారెడ్డి, శ్రీలక్ష్మి, టీవీఎస్ షోరూం అధిపతి రవిలు అభినందనలు తెలిపారు.

ఎంఈవోల అధ్యక్షునిగా కిషోర్

ఒంగోలు విద్య : ప్రకాశం జిల్లా మండల విద్యాధికారుల అసోసియేషన్ అధ్యక్షుడిగా చీమకుర్తి, పొదిలి ఎంఈవో కిషోర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం ఎంఈవోల అసోసియేషన్ ఎన్నిక బుధవారమిక్కడ జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శిగా పెదారవీడు ఎంఈవో సిహెచ్.వెంకటరెడ్డి, కోశాధికారిగా వలేటివారిపాలెం, లింగసముద్రం ఎంఈవో కాంతారావు, రాష్ట్ర కౌన్సిలర్లుగా కారంచేడు ఎంఈవో శివనారాయణ, కందుకూరు ఎంఈవో కల్లయ్యను ఎన్నుకున్నారు. మార్కాపురం డివిజన్ బాధ్యులుగా బేస్తవారిపేట ఎంఈవో చింతా వెంకటేశ్వర్లు, పర్చూరు డివిజన్ బాధ్యులుగా పర్చూరు ఎంఈవో నాగేశ్వరరావు, కందుకూరు డివిజన్ బాధ్యులుగా జరుగుమల్లి ఎంఈవో నాగేంద్రవదన్, ఒంగోలు డివిజన్ బాధ్యులుగా దర్శి ఎంఈవో రాఘవయ్యలు ఎన్నిక య్యారు. నూతన కార్యవర్గానికి జడ్పీచైర్మన్ ఈద ర హరిబాబు, డీఈవో విజయభాస్కర్‌లు శుభాకాంక్షలు తెలిపారు.

అంబేద్కర్ విగ్రహావిష్కరణ

కొత్తపట్నం (ఒంగోలు నగరం) : మండ లంలోని ఈతముక్కల గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించారు. స్థానిక అంబేద్కర్ యువజన సంఘం నాయకులు చొర వతో విగ్రహావిష్కరణ పూర్తి చేశారు. అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కోటేశ్వరరావు అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్ర మంలో బందేల సునీల్‌కుమార్, అనిల్‌కుమార్, శ్రీను పాల్గొన్నారు.

49కే బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ ఫోన్

ఒంగోలు వ్యవసాయం : కేవలం రూ.49లకే బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ ఫోన్ సౌకర్యం కల్పిస్తుందని, దీనికి రాత్రి సమయాల్లో, ఆదివారాల్లో ఉచిత కాలింగ్ ఉందని టెలికం జనరల్ మేనేజర్ బి.చంద్రసేన చెప్పారు. స్థానిక టెలికం జనరల్ మేనేజర్ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ప్యాక్ కింద ఏ నెట్ వర్క్‌కు అయినా దేశంలో ఎక్కడికైనా అపరిమితంగా, ఉచితంగా మాట్లాడుకునే సదుపాయాన్ని కల్పించామన్నారు. దీనికోసం నెలకు అద్దె రూ.21, రూ.39, రూ.49గా నిర్ణయించినట్లు చెప్పారు. టెలిఫోన్ కన్షెన్‌ల కోసం సెక్యూరిటీ డిపాజిట్లను తగ్గించామన్నారు. నెలకు రూ.299 అద్దెతో ల్యాండ్‌లైన్ ఫోన్ సౌకర్యం కల్పిస్తున్నామని, దీని ద్వారా 250 ఉచిత కాల్స్, కాల్ చార్జీలు అన్ని నెట్‌వర్క్‌లకు రూ.1.20లుగా ఉందన్నారు. అలాగే పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ల్యాండ్ లైన్స్ జనరల్ ప్లాన్‌లకు నెలవారి అద్దెకు సమానంగా ఉచిత కాల్స్ సౌకర్యాన్ని కల్పించినట్లు చెప్పారు. అమూల్య ప్లాన్ రూ.61లతోనే 180 రోజుల కాలపరిమితితో పొందవచ్చునన్నారు. ఈ ప్లాన్ ద్వారా మూడు నెలల పాటు 1,200సెకన్లు టాక్ టైం, 100 ఎస్ఎంఎస్‌లు, వన్ జీబీ డేటా మొదటి నెల ఉచితంగా ఇస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో డిప్యూటీ జనరల్ మేనేజర్లు డి.ఎస్. ఆర్.మూర్తి, జె.పాపారావు, కె.చెన్నంరాజులు, ఎస్‌డీఈలు కె.హరిబాబు, పాల్గొన్నారు.

వ్యవసాయశాఖ కంటెంజెన్సీ ప్రణాళికలు

ఒంగోలు వ్యవసాయం : ప్రస్తుతం సాగులో ఉన్న పంటలను ఎలా కాపాడుకోవాలి, అలాగే ప్రత్యామ్నాయ పంటలపై జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో కంటంజెన్సీ ప్రణాళికలపై సమీక్ష జరిగింది. స్థానిక ఉద్యానశాఖ శిక్షణ సమావేశపు హాల్‌లో జేడీఏ మురళీ ఏడీఏలు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహించారు. జేడీఏ మాట్లాడుతూ రైతులకు తక్కువ కాలంలో పంట చేతికి వచ్చే వంగడాలను సూచించాలన్నారు. మినుము, జొన్న, అలసంద, అపరాలు సాగు చేయడం శ్రేయస్కరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్లు బ్రహ్మయ్య, మురళీకృష్ణ, డాట్ కో-ఆర్డినేటర్, పి.సంధ్యారాణి, దర్శి వ్యవసాయ శాస్త్రవేత్త సునీల్, ఏడీఏ(పీపీ) జి.రత్నప్రసాద్, ఏడీఏ(ట్రైనింగ్) రామకోటేశ్వరీ, ఏడీఏలు పాల్గొన్నారు.

క్విస్‌లో ఎంబీఏ, ఎంసీఏ తరగతుల ప్రారంభం

ఒంగోలు విద్య : స్థానిక క్విస్ ఇంజనీరింగ్ కాలేజిలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలు పొందిన విద్యార్థులకు బుధవారం నుంచి మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన సమావేశంలో నిడమానూరి ఎడ్యుకేషనల్ సొసైటీ సభ్యులు బాచిన చెంచుప్రసాదు, ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వీరాస్వామి ఎంబీఏ, ఎంసీఏ విభాగాధిపతులు డాక్టర్ బి. శ్రీనివాసరావు, డాక్టర్ బి. బుజ్జిబాబులు ప్రసంగించారు. క్విస్ విద్యాసంస్థల ఆధ్యక్షుడు నాగేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సూర్యకళ్యాణ చక్రవర్తి విద్యార్థులను ఆభినందించారు.

రవీంద్రభారతి స్కూలులో ఇంగ్లీషు సర్టిఫికెట్ల అందజేత

ఒంగోలు కలెక్టరేట్ : స్థానిక భాగ్యనగర్‌లోని నెల్లూరు రవీంద్రభారతి స్కూలులో బుధవారం ఇంగ్లీషు క్లబ్ సర్టిఫికెట్ ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఇంగ్లీషు బాషలో ప్రతిభకనబర్చిన విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో మెరిట్ సర్టిఫికెట్లను అందజేశారు. డీన్ రెడ్డి ప్రవీణ్, ప్రిన్సిపాల్ పి. వెంకట రమణ, ఐఐటీ ఇన్‌చార్జి హబీబుల్లా పాల్గొన్నారు.

అంజయ్యరోడ్డులో..

స్థానిక అంజయ్య రోడ్డులోని రవీంద్రభారతి స్కూలులో ఇంగ్లీషు క్లబ్ కార్యక్రమం జరిగింది. విద్యార్థులకు తల్లిదండ్రుల సమక్షంలో సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ టి. పద్మావతి, డీన్ రెడ్డి ప్రవీణ్ పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలను కార్మికులకు అందించాలి

ఒంగోలు కలెక్టరేట్ : కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అందించే విధంగా నేతలు పాటుపడాలని బీజేఎంఎం రాష్ట్ర అధ్యక్షుడు కే. వెంకట సుబ్బారావు పిలుపునిచ్చారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో బుధవారం మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. జిల్లాలో మజ్దూర్ మోర్చాను బలోపేతం చేసే విధంగా పాటుపడాలన్నారు. అంతకు ముందు జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పీవీ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సత్కరించారు. మోర్చా జిల్లా అధ్యక్షుడు ఎం. బాబురావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, అమర్, గుండా శ్రీనివాసరావు, షేక్ ఖలీఫాతుల్లా బాషా, విన్నకోట సురేష్, ఎస్. శ్రీనివాసరావు, ఉంగరాల హనుమంతరావు, పి. సుబ్బన్న పాల్గొన్నారు.

టీడీపీ బీసీసెల్, తెలుగు యువత నగర కమిటీల నియామకం

ఒంగోలు కార్పొరేషన్ : తెలుగుదేశం పార్టీ బీసీసెల్, తెలుగు యువత నగర కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. టీడీపీ స్థానిక కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమానికి నగర కమిటీ అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. బీసీసెల్ నగర అధ్యక్షుడిగా తక్కెళ్లపాటి శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా అంచా చంద్రశేఖర్‌లు... నగర తెలుగు యువత అధ్యక్షుడిగా కొక్కిలగడ్డ సముద్రాలు, ప్రధాన కార్యదర్శిగా రాయ కోటేశ్వరరావును ఎన్నుకున్నారు. నగర ప్రధాన కార్యదర్శి దాయినేని ధర్మ, కార్యదర్శి షేక్ సైదా, నండూరి చంద్ర పాల్గొన్నారు.

కందిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి

ఒంగోలు రూరల్ : సాగు చేసిన కందిపంటలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఏవో వేణుగోపాల్ చెప్పారు. మండలంలోని యరజర్ల గ్రామంలో బుధవారం పొలంపిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఏఈవో సుముద్రాల ఆదిమూర్తి, గ్రామస్థులు గుండపనేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. సాగు చేసిన కందిపంటను అధికారులు పరిశీలించి రైతులకు సలహాలు ఇచ్చారు.

చికిత్స పొందుతూ యువకుడి మృతి

వైద్యశాల వద్ద బంధువుల ఆందోళ

ఒంగోలు నగరం : నగరంలోని ఓ ప్రైవేట్ వై ద్యశాలలో యువకుడి మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. రెండురోజుల క్రితం ప్రమాదంలో గాయపడిన అద్దంకి జడ్సన్(27)శస్త్ర చికిత్సకు సిద్ధం చేస్తున్న సమయంలో మృతి చెం దాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడంటూ బంధువులు ఆందోళనకు దిగా రు. వివరాల్లోకెళ్తే... నాగులుప్పలపాడు మండలం ఒమ్మెవరానికి చెందిన అద్దంకి జడ్సన్ ఎలక్ట్రీషియన్. రెండురోజుల క్రితం గోడపై నుంచి పడడంతో ఎడమకాలు విరిగింది. చికిత్స నిమిత్తం 60 అడుగుల రోడ్డులోని ఓ వైద్యశాలలో చేర్పించారు. బుధవారం ఉదయం శస్త్ర చికిత్సకు సిద్ధం చేస్తున్న సమయంలో ఆయనకు మత్తు ఇవ్వటంలో అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చి మృతి చెందాడని ఆసుపత్రి వర్గాలు పేర్కొ నగా.. మత్తు ఇచ్చే సమయంలో నిర్లక్ష్యం కారణంగా మృతి చెందాడంటూ మృతు ని బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివా సరావు, తాలూకా సీఐ గంగాడి వెంకటేశ్వర్లుతో పాటు చుట్టుపక్కల పోలీసుస్టేషన్ల ఎస్‌ఐలనూ పిలిపించి ఆసుపత్రి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. న్యాయం చే యాలంటూ మృతుని బంధువులు భీష్మించికూర్చున్నారు. ఈలోగా పలుమార్లు ఆసుపత్రి యాజమాన్యంతో చర్చలు జరిపారు. చివరకు ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరింది. ఎమ్మార్పీయస్ నాయకులు మృతుని బంధువులకు మద్దతుగా ఆసుప త్రి వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్యే జనార్దన్‌తో కూడా ఎమ్మార్పీయస్ నాయకులు మాట్లాడారు. మృతుని పిల్లలకు చదువులు, భార్యకు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం, కొంత నగదు డిపాజిట్ చేసేందుకు హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు.



మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ

అగ్రిగోల్డు ఏజెంటు మృతి

ఒంగోలు రూరల్ : నగర పరిధిలోని పెళ్లూరుకు చెందిన అగ్రిగోల్డు ఏజంటు పసుమర్తి సుబ్బారావు(50) బుధవారం మానసిక ఒత్తిడికి గురై మృతి చెందాడు. అగ్రిగోల్డుకు డబ్బు కట్టిన ప్రజలు మాడబ్బు మాకు ఇప్పించాలని పెద్దఎత్తున ఒత్తిడి చేశారు. దీంతో మానసిక ప్రశాంతత కోల్పోయి. ఆర్థిక ఇబ్బందులకు గురై మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.

బ్యాంకు పరీక్షలకు ఉచిత శిక్షణ పోస్టర్ల ఆవిష్కరణ



ఒంగోలు నగరం : బ్యాంకు ఉద్యోగాలకు లాజిక్ అకాడమీ ఇస్తున్న శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మీసుధ చెప్పారు. స్థానిక సాంఘిక సంక్షేమశాఖ కార్యా లయంలో బుధవారం ఉచిత శిక్షణ బ్రోచర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద విద్యార్థులు 75 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అకాడమీ డైరెక్టర్ పి.విజయభాస్కర్ మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీ లోగా 9985839758 నంబర్ ద్వారా పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.

మండల సర్వసభ్య సమావేశానికి వంద మందితో పోలీసు బందోబస్తు

బల్లికురవ: బల్లికురవ మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం జరగనుంది. ఈ సమావేశంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా వంద మందితో పోలీసుల బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్సై కె.అనూక్ తెలిపారు. సమావేశానికి ప్రొటో కాల్ ప్రకారం అధికారులు, ప్రజా ప్రతినిధులను వెళ్లనిస్తామని ఇతరులు పాల్గొనరాదని కోరారు.

నేడు బల్లికురవకు ఎమ్మెల్యే రాక

బల్లికురవ: అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గురువారం బల్లికురవ రానున్నారని మండల టీడీపీ అధ్యక్షుడు పావులూరి సత్యన్నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే హాజరవుతారని అనంతరం అన్ని గ్రామాల టీడీపీ నేతలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు పావులూరి సత్యం తెలిపారు.

27న నూర్‌బాషా విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు

అద్దంకిటౌన్ : అద్దంకి నియోజకవర్గ పరిధిలో నూర్‌బాషా విద్యార్థులలో 10 తరగతిలో 8.5 శాతం మార్కులు, ఇంటర్‌లో 900 పైగా మార్కులు సాధించిన వారికి ఈ నెల 27వ తేదీన స్థానిక ముస్లిం షాదీఖానాలో ప్రోత్సాహక నగదు బహుమతులు ఇవ్వడం జరుగుతుందని నూర్‌బాషా, దూదేకుల బీసీ ముస్లిం సంక్షేమ సంఘం అద్దంకి మండల అధ్యక్ష, కార్యదర్శులు షేక్ ఖాసీం సాహెబ్, షేక్ యషియాలు, పట్టణ అధ్యక్షుడు షేక్ లాల్‌బాబు తెలిపారు. బుధవారం కొప్పోలు మీరావలి టెంట్ హౌస్‌లో సంఘ సభ్యులు సమావేశం నిర్వహించారు. అర్హత కలిగిన వారు 9182082480, 9866666043 నెంబర్లను సంప్రదించి పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు.

రిజర్వాయర్ పనులను అడ్డుకున్న గ్రామస్తులు

మేదరమెట్ల: తమ గ్రామానికి సంబంధించిన పునరావాస పనులన్నీ పూర్తి చేసే వరకు కొరిశపాడు రిజర్వాయర్ పనులు జరగనివ్వమని తూర్పుపాలెం గ్రామస్తులు ఇరిగేషన్ అధికారులు అడ్డుకున్నారు. బుధవారం కొరిశపాడు రిజర్వాయర్ వద్ద పనులు ప్రారంభించడానికి వచ్చిన ఇరిగేషన్ ఈఈ భూషణరావు, డీఈ సుగుణరాణి తదితర అధికారులను, కాంట్రాక్టర్లను పనులు చేయడానికి వీలు లేదని అడ్డుకున్నారు. తమ సమస్యలు తీర్చి రిజర్వాయర్ పనులు చేసుకోవాలని భీష్మించుకు కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పల్లెర్ల రాఘవ రెడ్డి, అంజిరెడ్డి, జేఈ డానియేల్, రత్నశేఖర్, పరంజ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

నిలిచిన ఐసీడీఎస్ భవనం పనులు

- అద్దె భవనంలో కార్యాలయం
- పట్టించుకోని అధికారులు
- సమావేశాలకు ఇక్కట్లు

సంతమాగులూరు: సొంత భవనం లేకపోవటంతో సంతమాగులూరు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యకలాపాలు కొన్నేళ్లుగా అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పరిధిలో సంతమాగులూరు, బల్లికురవ, మార్టూరు, యద్దనపూడి మండలాల్లో సుమారు 254కు పైగా అంగన్‌వాడీ క్రేంద్రాలు ఉన్నాయి. సుమారు ఆరుగురు సూపర్‌వైజర్లు విధులు నిర్వహిస్తున్నారు. అద్దె భవనం చిన్నదిగా ఉండటంతో సమావేశాలు నిర్వహించటానికి ఇబ్బంది పడుతున్నారు. ప్రతి నెలా సెక్టార్ పరిధి, ప్రతి మూడు నెలలకో సారి ప్రాజెక్ట్ పరిధిలో అంగన్‌వాడీ వర్కర్స్‌తో సమావేశాలు నిర్వహిస్తుంటారు. ఈ సమయంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది.



నిలిచిన భవన నిర్మాణ పనులు

మూడేళ్ల క్రితం మండల సముదాయంలో నూతన భవనం నిర్మాణానికి సుమారు రూ.53 లక్షలు మంజూరు చేశారు. దీంతో కార్యాలయ సమస్య తీరినట్లేనని అంగన్‌వాడీ సిబ్బంది ఆనందపడ్డారు.అయితే ఈ భవనం నిర్మాణం అప్పటి నుంచి కొనసాగుతూనే వుంది. అదికారులు పట్టించుకోక పోవటంతో నిర్మాణం అసంపూర్తిగానే మిగిలి పోయింది. ఇప్పటికైనా స్పందించి నూతన భవన నిర్మాణం పనులు పూర్తి చేయించి కార్యాలయ సమస్య పరిష్కరించేలా చూడాలని కోరుతున్నారు.

బొడ్డువానిపాలెం అభివృద్ధికి కృషి

- ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్
- పంచాయతీ భవనం, సీసీ రోడ్లకు శంకుస్థాపన



పంచాయతీ కార్యాలయానికి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే రవికుమార్

మేదరమెట్ల: బొడ్డువానిపాలెంలో సిమెంట్ రోడ్లు నిర్మాణానికి ఇంకా రూ.30 లక్షలు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ హామీ ఇచ్చారు. బుధవారం బొడ్డువానిపాలెంలో రూ.15 లక్షల అంచనాతో నిర్మించే పంచాయతీ కార్యాలయానికి శంకుస్థాపన, ఎస్టీ కాలనీలో రూ.35 లక్షలతో నిర్మించిన పలు సీసీ రోడ్ల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే రవికుమార్, ఎంపీపీ రావి ప్రభావతి హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రవికుమార్ మాట్లాడుతూ బొడ్డువానిపాలెం అభివృద్ధికి తన వంతు సహకారం పూర్తిగా అందిస్తానన్నారు. గ్రామస్తులు గత ఎన్నికల్లో తనకు అండగా నిలిచారని కొనియాడారు.

ఎస్సీ, బీసీ కాలనీలో మరికొన్ని సిమెంట్ రోడ్లు నిర్మాణానికి నిధులు కావాలని గ్రామస్తులు అడగగా రూ.30 లక్షలు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. నూతనంగా అంగన్‌వాడీ భవనం నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, త్వరలో నిర్మాణం చేపడతారని తెలిపారు. ఇప్పటికే 50 ఇళ్లు బొడ్డువానిపాలెంకు మంజూరు చేసినట్లు ఇంకా బేస్‌మెంట్ వేసుకున్న అందరికీ గృహాలు మంజూరు చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సీ కాలనీలో కొత్తగా నిర్మించిన సిమెంట్ రోడ్లను పరిశీలించారు. రవికుమార్ వెంట సర్పంచ్ ఆరుమూళ్ల సంతోషం, అన్నెం పోలిరెడ్డి, వెంకటరామిరెడ్డి, కోయి అంకారావు, గోలి హరిబాబు, కర్నాటి పూర్ణ చంద్రరావు, ముత్తవరపు రమణయ్య, చెన్నుపాటి హరిబాబు, రావి శ్రీధర్, డేగరమూడి జయకృష్ణ, మేదరమెట్ల శ్రీనివాసరావు, ముసులూరి బ్రహ్మానందం, గొల్లా శ్రీనివాసరావు, తూమాటి సాంబశివరావు, వెంకటేశ్వర్లు, శామ్యేలు తదితరులు ఉన్నారు.

నిలిచిన పింఛన్ల పంపిణీ

బల్లికురవ: బ్యాంకుల నుంచి సకాలంలో నగదు రాకపోవడంతో మండలంలోని పలు గ్రామాల్లో పింఛన్ల పంపిణీ నిలిచిపోయింది. ప్రతినెలా 1వ తేదీనే ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్‌లు అందించాలని ఆదేశించింది. అయితే బ్యాంకులలో సరిపడా నగదు లేకపోవడంతో రెండు రోజులు గడుస్తున్నా పంపిణీ ప్రారంభం కాలేదు. వృద్ధులు పంచాయతీ కార్యాలయాల చుట్టూ తిరిగి వెళ్తున్నారు. పింఛన్‌లు పంపిణీ చేసే అధికారులు కూడా నగదు కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పింఛన్ల పంపిణీ నగదు మొత్తం ఒకేసారి అందజేయాలని పింఛన్ దారులు కోరుతున్నారు.

1015 మందికి ఓటుహక్కు

పంగులూరు: మండలంలోని 21 గ్రామ పంచాయతీల పరిధిలో 1015 మందికి ఓటు హక్కు కల్పించడం జరిగిందని మండల తహసీల్దార్ పి.పార్వతి తెలిపారు. జూలై నెలలో బీఎల్‌వోల ద్వారా అందిన దరఖాస్తుల్లో 812 మందిని, ఆన్‌లైన్ దరఖాస్తుల్లో 203 మందిని అర్హులుగా గుర్తించి ఓటు హక్కు కల్పించినట్లు చెప్పారు.

సమాచారం కోసం దరఖాస్తు

సంతమాగులూరు: మండల రెవెన్యూ కార్యాలయంలో బుధవారం సమాచారం కావాలని ఒకరు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని తహసీల్దార్ కాంతారావు తెలిపారు. పాతమాగులూరు గ్రామానికి చెందిన శ్రీరంగం పెరుమాళ్ళు అడంగల్ ఆన్‌లైన్ వివరాలు కావాలని కోరినట్లు చెప్పారు.

అర్హులకు పక్కా ఇళ్లు

సంతమాగులూరు: కొమ్మాలపాడు, మక్కెనవారి పాలెం గ్రామాలలో బుధవారం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో గ్రామసభలు జరిగాయి. తహసీల్దారు కాంతారావు పాల్గొన్నారు. గతంలో జరిగిన సాధికారిత సర్వేలో కొమ్మాలుపాడు గ్రామంలో 463 మందికి పక్కా గృహాలు లేనట్లుగా గుర్తించటం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ ప్రకాష్‌రావు, వీఆర్వో లక్ష్మీబాయి, సుష్మ, సుభాని, సర్పంచ్‌లు ఏలూరి పద్మావతి శ్రీనివాసరావు, కొల్లి సుజానమ్మ తదితరులు పాల్గొన్నారు.

పంగులూరు మండలంలో...

మండలంలోని తూర్పు కొప్పెరపాడులో ప్రజా సాధికారిక సర్వేలో నమోదై పక్కా ఇళ్లు లేని వారిని గుర్తించేందుకు గ్రామసభ జరిగింది. సర్పంచ్ పూనాటి వసంతకుమారి అధ్యక్షతన వహించగా తహసీల్దార్ పార్వతి పాల్గొని మాట్లాడారు. 178 మందికి పక్కా గృహాలు పొందేందుకు అర్హులుగా గుర్తించామన్నారు.

మౌలానగర్ మురుగు కాలువలో పూడికతీత

- ప్రధాన రహదారి డ్రైనేజీతో తలెత్తిన సమస్య
- రోడ్డుపై నీరు కాలువలోకి వేళ్లేలా చర్యలు

అద్దంకిటౌన్ : అద్దంకి నగర పంచాయతీ పరిధిలో మౌలానగర్‌లో బుధవారం నగర పంచాయతీ అధికారులు మురుగు కాలువ పూడికతీత పనులు చేపట్టారు. మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో కాలనీలో మురుగు కాలువలు సక్రమంగా లేకపోవడంతో పాటు ప్రధాన రహదారి వెంబడి నిర్మించి న డ్రైనేజీతో సమస్య తలెత్తింది. వర్షపు నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయి ఇళ్లలోకి వెళ్లిన పరిస్థితి నెలకొంది. దీంతో స్థానికులు రోడ్డెక్కి ఆందోళన కూడా చేశారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం నగర పంచాయతీ అధికారులు కాలనీలో కాలువ పూడిక తీత పనులు చేయించారు. రోడ్డుపై పడిన వర్షపు నీరు మురుగుకాలువలోకి వెళ్ళేలా చర్యలు చేపట్టారు. అలాగే కాలువలపై ఉన్న ఆక్రమణలను ఎస్కవేటర్‌తో తొలగించారు. మురుగు కాలువలు ద్వారా వచ్చే నీరు ఎక్కడా నిలబడకుండా ప్రధాన డ్రైనేజీ వెంబడి కాలువ తీసి మురుగునీరు పోయేందుకు చర్యలు చేపడుతున్నట్లు బషీర్ తెలిపారు.



పూడికతీత పనులు చేస్తున్న ఎస్కవేటర్

రామాలయ వార్షిక తిరునాళ్ల

సంతమాగులూరు: మండలంలోని మామిళ్ళపల్లి గ్రామంలో సీతారాముల ఆలయం 8వ వార్షికోత్సవ తిరునాళ్ల బుధవారం ఘనంగా జరిగింది. సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామి వార్ల కల్యాణం తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను గ్రామంలోని ప్రధాన వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కోలాటం భక్తులను ఆకట్టుకుంది. భక్తులకు భారీగా అన్నదానం జరిగింది.

తల్లి పాల వారోత్సవాలు

సంతమాగులూరు: తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా బుధవారం సంతమాగులూరులో అవగాహన సదస్సు జరిగింది. సీడీపీవో విజయలక్ష్మి పాల్గొని తల్లిపాల ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా గర్భిణులకు సీమంతాలు చేశారు. చిన్నారులకు అన్నప్రాసన చేయించారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్లు శశిదేవి, సంతోషకుమారి, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

సినిమా గైడ్

అద్దంకి

కళామందిర్ - ఫిదా
శ్రీరామ - డీజే
మినీ విఎన్ఎస్ - గౌతమ్‌నందా

మేదరమెట్ల

నారాయణ
చిత్రాలయ - గౌతమ్‌నందా